వీరశైవపురోహితం

\- పెద్దమరమరిఉ రాచవీరదేవర



mohan
PUBLICATIONS
Mohanpublication.com
Granthanidhi.blogspot.in

ఓం

"నవీరశైవ సదృశం మతమస్తి జగ

పంచానన తనూద్భూతాన్ - పంచాక్షర వ

పంచసూత్ర కృతోవందే - పంచాచార్యాన్


వీరశైవ పురోహి



108/273

గ్రంథకర్త :

వే॥ పం॥ పెద్దమఠము రాచవీర దేవర



గ్రంథ కర్త, వే॥ పం॥ పెద్దమఠము రా

కావ్య తీర్థ (కలకత్తా), M.O.L. (O

హిందీ "భూషణ", కన్నడ "జాణ

ఆంధ్రప్రదేశ్ వీరమాహేశ్వర (జంగమ) మహ

వి ష య సూ చి క

అభిప్రాయము

ఏ పదార్థమైనను సంస్కారము పొందిన యెడల దాని యందు గల స్వాభావిక లేదా అస్వాభావిక మాలిన్యములు వైదొలగించుకొని ప్రత్యేక స్వరూపస్వభావము సంతరించుకొని అదనపు ఉపయుక్తతను సాధించగలదు. ఉ॥ మట్టికి సంస్కారమిచ్చిన కుండయగును. బియ్యమునకు సంస్కార మిచ్చిన అన్నమగును. సృష్ట్యాది నుండి మానవుడు స్వీయ సంస్కారమును సాధించి, సంస్కృత వస్తుసంచయము నుపయోగించుట వలననే నేటి ఈ 'నాగరికత' సంభవమైనది. జంతుజాలమునకును, మానవునకును గల విశిష్ట భేదము ఈ 'సంస్కరణ' ప్రక్రియలోనే గలదు.

సృష్ట్యాదిలో సంస్థాపితమైన వీరశైవము "సంస్కరణ" యొక్క ప్రాముఖ్యతను గ్రహించి దానిని ధార్మిక జీవనస్రవంతి యొక్క ప్రధానాంతర్గత భాగముగా తీర్చిదిద్దినది. షట్స్థల విజ్ఞానమంతయు ఈ సంస్కార భావనపైననే ఆధారపడి యున్నది. మానవుని మహాదేవునిగా మార్చే మార్గము ఈ షట్స్థల విజ్ఞానములో గలదను విషయమును ప్రతి వ్యక్తి గ్రహించవలెను.

వీరశైవులకు ముఖ్యముగా ఈ క్రింది సంస్కారములు తప్పనిసరిగా పాటించదగినవి.

1) పిండ సంస్కారము (లింగధారణ)
2) జ్ఞాన సంస్కారము (అక్షరాభ్యాసము)

3) లింగాంగ సంస్కారము (దీక్షావిధి)

4) దైనందిన సంస్కారము (ఇష్ట లింగపూజ)

5) జీవన సంస్కారము (గురు - జంగమ పాద పూజ)

పైనుదహరించిన ఆధ్యాత్మిక సంస్కారములతో పాటుగా వైవాహికాది ప్రాకృత సంస్కారములను సామాజిక ప్రభావ ఫలితంగా ఆచరింపబడుచున్నవి. ఈ సంస్కారములన్నియూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని అన్యులకు దురూహ్యములై యున్నవి. క్రియాసారము, వీరశైవాచార కౌస్తుభము మొదలగు గ్రంథములలో విషదీకరింపబడిన మన సంస్కారవిధి కాల క్రమేణ ప్రచారరాహిత్యము నొంది సామాన్యులకు అందుబాటులో లేనందువలన మన వీరమాహేశ్వరులందరు ప్రాకృత మార్గమునే అనుసరించుచున్నారు. ఈ దురవస్థ వలన వీరశైవ సంస్కృతి అడుగంటే ప్రమాదము గలదు. బహువిస్తృత స్థాయిలో వెల్లి విరిసిన వీరశైవ సమాజాలు ఈ "వాస్తవ ప్రమాదాన్ని" గ్రహించడము లేదు. వీరశైవ జన సామాన్య సంస్కారాణాదులకై వీరశైవ జగద్గురువులైన రేణుకాది పంచాచార్యులకు వారసపుత్రులుగా నిలిచిన వీరమాహేశ్వరుల సంఘములో ఈ విషయము పలుమార్లు చర్చింపబడినది. ఈ విషయమై ఇబ్రాహీంపట్నం వాస్తవ్యులు వీరమాహేశ్వరాగ్రగణ్యులైన శ్రీ యం. శంకరయ్యగారు "పౌరోహిత" గ్రంధ ప్రచురణావశ్యకతను నొక్కి చెప్తూ, తత్ ప్రచురణ నేటి తరము యొక్క నైతిక బాధ్యతగా నొక్కి చెప్పిరి. విషయము గాంభీర్యమును గ్రహించి నొక సంఘమును

నియమించడము జరిగినది. ఈ సంఘ సభ్యులు వైయక్తికంగా శ్రమించినప్పటికినీ సామూహిక పరిశ్రమకు పూనుకోనందున ఈ సమస్య "అపరిష్కృతము"గా నున్న తరుణములో వీరశైవులెల్లరకు చిరపరచితుడు, పండిత శ్రేష్ఠుడు, వీరశైవ ధార్మిక విజ్ఞాన విశారదుడైన పం॥ రాచవీర దేవరగారు ఈ సవాలును బుద్ధి బలముతోను, అర్థబలముతోను, వైయక్తికంగా ఎదుర్కొవడానికి సంకల్పించడము వీరశైవ జనసందోహానికి ముదావహము గాను, వీర మాహేశ్వరులకు ప్రత్యేకంగాను. ఒక అపూర్వ అదృష్టముగా గ్రహించదగినది. శ్రీవారి వజ్రసంకల్ప సంజనిత ప్రభాపటలమే ఈ గ్రంథ రాజము రూపమును తీర్చిదిద్దుకొనినది.

ఈ సద్గ్రంథములోని అంశాలు కేవలము వీరశైవులకే కాకుండ సర్వజన సామాన్యమునకునూ ఉపయుక్తమై ఉండెలా దేవరగారు వ్యవస్థీకరించినారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ పరీక్షలకు ఉపస్థితులయ్యే విద్యార్థులకు ఇది అత్యంత అవశ్యమైన గ్రంథము. మానవకల్యాణదాయకమై, మానవుడిని మహాదేవుని స్థాయికి పెంచడానికి ఉపయుక్తమైన పరిశ్రమను సమాజానికి అనుగ్రహించిన శ్రీ రాచవీర దేవరగారు అభినందనీయులు.

ఇట్లు

హైదరాబాద్.

మఠం లింగయ్యస్వామి

M.A., M.Phil.

జానంపేట (షాద్‌నగర్) బృహన్మఠాధ్యక్షులు

మున్నుడి

అత్యుత్కృష్టమైన వీరశైవ ధర్మము, సమతావాదమునకు జాతిమత నిర్మూలనకు, సర్వమానవ కల్యాణమునకు ఆదర్శప్రాయమై ప్రపంచమునకే క్రొంగ్రొత్త వెలుగును ప్రసాదించినది. కనుక జాతిమత విచక్షణ లేకుండ సమస్త మానవులు ఒకే మానవజాతికి జెందినవారని జాటిచెప్పిన గౌరవము ఒకప్పుడు వీరశైవధర్మమునకే అంకితమై యుండినది.

ఈ యుత్క్రాంతిలో జైన - బౌద్ధ వైదికాది మతస్థులుగూడ ఈ ధర్మముయొక్క విలువైన అతి సున్నిత తత్వముల కాకర్షితులైనవారే! వీరశైవధర్మము ఒక భారతదేశమునందేగాక ఇతరదేశములందును వ్యాపించి యుండెననుటకు కొన్ని యాధారములున్నవి. ఈ జాతి ముఖ్య చిహ్నమైన లింగము జాతి చిహ్నముగాక జ్యోతి చిహ్నముగా నుండినది.

అట్టి వైభవముతో ప్రకాశించిన వీరశైవ ధర్మము నేడు మన దేశములోనే సన్నగిల్లుచున్నది. నామావశేషమై నిర్వీర్యమైనది. ఇది మన వీరశైవాభిమాను లందరికిని, తలవంపుగా పరిణమించినది. నేటి ప్రజా ప్రభుత్వ హయాములో ప్రతి మతమువారు సుసంఘటితులై తమకు గావల్సిన ఆర్థిక - వైజ్ఞానిక - శైక్షణిక - సామాజిక - ధార్మిక మొదలగు వనరుల హంగులన్నింటిని ప్రభుత్వముతో సహకరించి దానినుండి సమకూర్చుకొను చున్నారు.

ఇట్టితరి మనవారు మాత్రము మన ధర్మముపట్ల ఉదాసీన వైఖరి నవలంభించి నిర్లక్ష్యము వహించి యున్నారు. దేశసేవ, దైవభక్తి మొదలగు

వాని పేరిట పెడ మార్గముల ననుకరించుచున్నారు. ఇది నిజమైన వీరశైవులకు భరించరాని యవమాన మనక తప్పినదికాదు. తాము నిరంతరము కష్టించి త్యాగమొనర్చిన కృషియంతయు "తేనెగాచి నక్కలపాలు గావించినట్లు". ఇట్టి వారి మనుగడ నిరర్థకమైనదిగానున్నది.

నేడు వీరశైవ ధర్మము యొక్క వైభవము తరగిపోవుటకు మనవారే కొందరు కారకులైయున్నారనుటలో సందేహ మించుకయును లేదు. స్వాతంత్ర్యమును మనము దగిన సమయములో తదనుగుణ్యముగ మలచుకొని, నడచుకొని ప్రభుత్వము నుండి ఫలమును బడసి సుఖముగా ననుభవించే సుయోగము మనకు లేకుండా పోయినది, దీనికి తోడుగా మనలోననైక్యత, పరస్పర ద్వేషము - అసూయ - దురభి మానములు దినదినము పెచ్చు పెరిగిపోవు చున్నవి. ఈదుర్గుణములను దొలగింపజేసికొని, పరమత సహనము గలిగి, తన ధర్మమును (మతమును) తన గృహము తన బంధు మిత్ర పరివారమునకే పరిమితముగావించుకొని, బహిరంగమున లోకమునకనుకూలముగా తన విచారములను మలచుకొని తమ మనుగడను సాగించుకునే నేటి మానవుడే ధన్యుడు, అతడే సర్వమానవుల కాదర్శప్రాయుడు తప్పకుండ కాగలడు. "నొప్పింపక దానొవ్వక దప్పించుక దిరుగువాడు ధన్యుడు సుమతి" అన్నారు పెద్దలు.

కావునమన వీరశైవులు గూడ ఇకమున్ముందైన మెలకువతో లోకము తీరుతెన్నులు సక్రమముగా గుర్తించి యనుష్ఠింతురనే పేరాశతో మన ధర్మమనే గృహము శిథిలము గాకుండ భద్రపరచుకునే బాధ్యత మనందరిపై యున్నది. దీన్ని గుర్తించే నేను నా యథాశక్తి వీరశైవ ధర్మమునకు "ఉడుతా భక్తితో" నాసొంత ధనము వెచ్చించి గూడ వీరశైవ సాహిత్యమున కొన్ని యుద్గ్రంథములను వ్రాసి ముద్రించి ప్రకటించి యున్నాను.

వీరశైవ సాహిత్య సంస్కృతులను సంరక్షించే కాంక్షతోనే నీకృషికి బూనుకుంటిని. "వీరశైవధర్మ" అను పత్రిక నొకదానిని పదిసంవత్సరములు సమస్త కష్టనిష్ఠూరముల కోర్చి నిర్వహించాను. ఈ పని ధనవంతులైన భక్తులు, సమాజమువారు, సంస్థాన మఠాధీశులు జేయవల్సినది. నాబోటి శైక్షణిక పండిత వృత్తి నుండి విశ్రాంతి గైకొన్న వయోవృద్ధుడనగు నేను బూనుకొనుట దుస్సాహసమేయగును. ఐనను ఈ వీరశైవ వంశమున జన్మించినాడను గనుక దీనికై నేనంకితముగావల్సిన కర్తవ్యము నాయది. "సాగరమున వర్షము గుర్సిన ఫలమేమి ? ఎక్కడైతె పైరులు శుష్కించు చున్నవో వాటిపై వర్షము గుర్సిన లాభకారియగును గదా !" కావున దినదినము క్షీణించుచున్న నా వీరశైవ ధర్మమునకై నేనంకితము గావల్సి యున్నది. ఈసద్బుద్ధిని పరమశివుడు సమస్త వీరశైవులకును బ్రసాదించు గాక యని యహర్నిశలు ఆ భగవంతుని బ్రార్థించుచున్నాను.

ఇక పోతే ప్రస్తుత విషయమును గురించి ప్రస్తావిస్తాను. వీరశైవ సాహిత్యము విషయమై క్లుప్తముగా వివరించనైనది. ఇక సాంస్కృతికముగా నా యథాశక్తి వీరశైవ ధర్మమునకు సంబంధించిన షోడశ సంస్కారముల నుట్టంకిస్తు "స్వయం పురోహితమును"ని జిఙు పొత్తము నొకదానిని చాలా వ్యయ ప్రయాసముల కోర్చి ప్రాచీన ఆధార గ్రంధాలలోని విషయములను క్రోడీకరించి, ముద్రించి వీరశైవ వీరమాహేశ్వరు లెల్లరకందించు చున్నాను. యేతద్గ్రంధ సహాయముతో, సమస్త వీరశైవుల గృహములలో జరిగె శుభాశుభకార్యములను సునాయాసముగా యథావిధి నేరవేర్చుట కత్యంతోపయుక్తముగా నుండినది.

ఇతోధికముగా పురోహితులకు ప్రత్యక్షముగా తోడ్పడుటకై విధి విధానముగా వివరించుటకై కొద్దికాలము ప్రశిక్షణ గఱుపుటకు

తేది 10-10-1990న శ్రీ డి. ఎలమందగారి యౌదార్య బుద్ధితో నాకవకాశమొసంగిన తమ "వాణి" స్కూలు, మలకపేట, మున్సిపల్ కాలనీలో పాఠశాల నొకదానిని గూడ నెలకొల్పియున్నాను. కాని ప్రారంభించినను యింత వరకు మనవారధికసంఖ్యలో అందు పాల్గొని దానిని ప్రోత్సహించుట లేదు. ఇది కడుంగడు విచారకరమైన సంగతి. సమాజమును సుధారించే కార్యక్రమమును మనవారు చేపట్టరు. చేపట్టిన వారికి చేయూత నొసంగి ప్రోత్సహించరు. ఇట్టిది మరి ఘోరమైన విషయమని నాయనుభవముతో నేనిట ప్రస్తావించుచున్నాను.

కావున యధిక శ్రమకోర్చి వ్యయప్రయాసములకులోనై యీ స్వయం పురోహితమను నీ గ్రంథ రాజమును ముద్రించి యున్నాను. దీనిని యధిక సంఖ్యలో విలచి(కొని) వీరశైవులందరిని యథాశాస్త్రముగ దీని యాధారముతో సమస్త శుభాశుభకార్యములను పురోహితులు తప్పకుండ నెరవేర్చి తృప్తి పరచగలరని నేను అభిలషించుచున్నాను. అప్పుడే నా యీ శ్రమ సార్థకమగునని దలచుచున్నాను. ఇది ప్రథమ ముద్రణము కనుక ఇందులోని ముద్రాణా రాక్షస జనితములైనవిగాని అథవా ఇంకేవియైన దొసగులు నేతద్గ్రంథమునందు దొరలిన వాటిని సహృదయులు, సద్భావముతో మాకుదెలిపిన యెడల వాటిని రెండవ ముద్రణలో తప్పకుండ కృతజ్ఞతా పూర్వకముగా స్వీకరించి ముద్రించుటకు ప్రయత్నించెదనుగాక,

"ఇతి శివయ భూయాత్"

ఇట్లు గ్రంథకర్త

పం॥ పెద్దమఠము రాచవీరదేవర "తీర్థ" M.O.L.

ఇంటి నెం. 3-3-139, నెహ్రూ హైస్కూలు వద్ద, కాచిగూడ,

హైదరాబాదు-500 027.

మదీయ వంశావళి

(శివశరణ శ్రీ బండారు తమ్మగారిచే బరిష్కృతము)

దండకము :- శ్రీకరంబైనయాంధ్రప్రదేశంబునన్ మధ్య మాణిక్యమున్‌బోలి బోనంబుకాధారమైనట్టి జిల్లాకు (మెదక్) తాలూక యందోలునన్ జేవళాఖ్యాపురంబందునన్ ముఖ్యుడై సన్మఠాధీశ్వరత్వంబు గైకొన్న శ్రీ సంగమేశాఖ్య మాహేశ్వరుండొప్పు వీర గోత్రోద్భవుండై సదాచార సంపన్నశీలుండు, ధీరుండు నౌనాతడా శ్రీమతిన్ శివ్వ మాంబాఖ్య సాధ్వీమణిన్ బెండ్లి యాడెన్ మహావైభవో పేతుడై, కొన్ని నాళ్ళిట్లు మాహేశ్వరాచారా శీలంబులం దొప్పుచున్‌దాను సంసార నిర్వాహ మున్ జేయగా గర్భిరవ్వారికిన్ బుత్రరత్నంబురాలాచయార్యుండునున్ శంకరార్యుండు, పంచాక్షరాఖ్యుండునున్, శ్రీ షడక్షర్యభిఖ్యుండునున్ వీరయార్యుండు నానేవురున్ బేర్మివర్ధిల్లగానందుఁబంచాక్షరీ నాముడై క్యంబునొందంగ శేషించు నావల్వురన్ జేష్ఠుఁడౌ రాచయాఖ్యుండు రాణించె నింటన్ వహించెన్ స్వసంసార భారంబు, శ్రీ శంకరార్యుండు పాపన్న పేటన్ మఠాధీశుడై యుండి రాజిల్లగా స్వామియౌ శ్రీ షడక్షర్యభిఖ్యుండు తా జోగిపేటన్ స్థితుండై సదాశివ్వపేటన్ మఠాధీశతన్‌బూని రాజిల్లి వైరాగ్య తేజోవిశేషంబు మన్నించుచున్ భక్తబృదంబు పాదార్చనల్ సేయగా శీలతన్ దక్షతన్ బూజ్యతన్ గ్రాలుచున్, దానధర్మాధి సత్కార్యముల్‌సల్పు పుణ్యాత్ముడై (గొల్లళా నామమున్ జెందఁగా) కొల్లగా కీర్తులన్ జెందఁగా, వీరలన్ జిట్టితమ్ముండు వీరయ్యకున్ జేష్ఠుఁడౌ పుత్రురాచయ్యనున్ దాన్వ పీఠంబునన్‌నిల్పెనీరీతి సామాజిక శ్రేయమున్ గోరుచున్ వేడ్కమై లింగ పూజా ధురీణుండునై యుండగానంత నాశంకరుండున్ సదా మోదకారున్ నిజాధీనమున్ జేర్చి కైలాసవాసున్ దగన్ జేసెఁదాన్॥

సీ॥ పరమేశుఁజేరెనా భ్రాతయని తలంచి
వగచి వీరయతన భ్రాతృపదవి ।
కైలాతివారు రాజాలరని గణించి
తన పుత్రుని గొనినిల్పెనుముదమున ।
వేడ్కనతడిటులా వీరసుతుని గూడి
తనదు భక్తులమదుల్ తనియఁజేసె ।
బాలుండుః ముద్దుతో పలుకులు వినిపింపఁ -
వత్సలతనతనిఁబంపె బడికి ॥౧॥

తే॥గీ॥ పిదపఁతల్లిదండ్రి పెద్దకొమరుఁజూచి ।
నెనరుతో యతీశ్వరునకొసంగ ।
నతఁడు స్వీకరించి కుతుకమ్మతోఁబెంచి ।
కారణాలు జరుపఁజేరె శివుని ॥

తే॥గీ॥ యతికి సోదరుఁడైన వీరయ్య యంత ।
అన్నదివికేఁగ బాలుని నాదరించు ।
వారులేరని తాఁ దెచ్చి గారవమునఁ ।
బెంచుచుండెనుదాజోగిపేటఁజేరి ॥

లిం॥ డాకూరుమతం శ్రీ సిద్ది వీరయ్య గారి పద్యద్వయంబు

గీ॥ శ్రీకరుఁడు వీరశైవాబ్ధి శీతకరుఁడు
ప్రథిత గుణుఁడు శ్రీ వీరయాహ్వాయ బుధుండు
తనదు పుత్రురాచయకు విద్యలనునేర్పి
యరిగెఁగైలాసమునకుఁదానంత మందు ॥

కం॥ శ్రీ వీరయాఖ్య సుగుణికి
పేరిమి పుత్రుండు రాచవీరయ కరమున్
గూరిమి తోడను విద్యల
నేరిచి పితృభక్తిగల్గి నెగడెడు నెపుడున్ ॥

* * *

శ్లో॥ జీయాత్ శ్రీ రేణుకాచార్యో - శివాచార్య శిఖామణిః ।
యోమాహేశ్వర సిద్ధాంతం - స్థాపయామాసభూతలే ।

స్వీయ రచనలు

శా॥ వి॥ తోరంబౌ నుదరంబు దాల్చి కడు సంతోషంబు గల్గింపఁగన్
భారంబౌ నిజ వక్త్రతుండమున దంతంబెంతో శోభిల్లఁగా
సారంబౌ ఫలమూలపాయసములనాస్వాదించుచున్ ప్రీతిమైఁ
గారుణ్యంబునఁ బ్రోచునీకిదె నమస్కారంబు విఘ్నాధిపా ॥౧॥

అనుష్టుమ్ :- నమో ఉగ్ర స్వరూపాయ, నమో జిష్ణ్వాది శత్రవే ।
దక్షయజ్ఞ వినాశాయ, వీరభద్రాయతే నమః ॥౨॥

శా॥ వి॥ శ్రీ కల్యాణపురాన బిజ్జలుని మంత్రి శ్రీ పదం బొందియున్
రాకా చంద్రుని గాంతిమించు యశముల్ రాజిల్లగా ధారుణిన్
లోకారాధ్యుడవైన శ్రీ బసవ సుశ్లోకుండవైనట్టినిన్
నాకా వాసులు భక్తిఁగొల్తు మదిలో నన్నిల్చినన్నేలుమా ! ॥౩॥

కం॥ శ్రీ కంఠనామము సదా
యే కంఠమునందు నుచ్చరింపంబడునో
యా కంఠముగల వారికి
శ్రీ కంఠుండిచ్చుగాత, శివముల సతమున్ ॥ ॥౪॥

కం॥ మలహర ! నినునేఁగొలిచెద
కలిసంతరణంబుఁగోరి కాల విభేదీ ।
సులలితమగు మత్కృతిన
త్వరితముగాఁ జేయుమయ్య, ఫాలాక్ష శివా ! ॥ ॥౫॥

కం॥ వరకవి పద పద్మములన్
స్థిరముగ ధ్యానించి నేను ధన్యుడనగుచున్ ।
నిరతము తదనుగ్రహమున
విరచించితి వీనినిట్లు వేడుకతోడన్ ॥ ॥౬॥

కం॥ చిరకాలము గను మనకై
వరవీరకవులు కరుణను వ్రాసిన కృతులన్ ।
గురుతర భక్తిని జదువుతు
గురతింపుఁడు వానిలోని, గురుధర్మములన్ ॥ ।౭।

కం॥ వరుస నాంధ్రదేశమ్మునను
దొరలిన మన వీరశైవ, దుర్దశకెంతేన్ ।
దురపిల్లుచు దన్మతీయులఁ
గరముద్బోధించి వ్రాయఁగడఁగితి దీనిన్ ।౮॥

శ్లో॥ ఈశ్వరాఖ్యా మహాసాధ్వీ - సంగాఖ్యా విదుషీమణీ ।
తయోః ప్రాణపతి రహం - రాచవీరాఖ్యదేవరః ॥

ప్రథమ పుత్రోమే - బసవరాజాఖ్య దేవరః ।
ద్వితీయోమే - ప్రభులింగాఖ్యదేవరః ॥

తృతీయా పుత్రీమే - శివరాణ్యాఖ్యాహిసా ।
జనకస్తేషామహం రాచవీరాఖ్య దేవరః ॥

"మీ పాదకమలముల దలదాల్తు నెపుడు ।
మీ పాదసేవకుని రక్షింపుమెపుదు ॥

ఎల్లకాలములందు భజియింతు నిన్ను ।
ఎల్లయిడుములన్‌బాపి రక్షింపు నన్ను ॥"

సూచన

పురోహిత వృత్తి నాచరించువారు తెల్సికొనవల్సిన ముఖ్యమైన విషయములు :-

1. పంచోపచారములు :- గంధము - పుష్పములు - ధూపము - దీపము - నైవేద్యము.

2. అష్టోపచారములు :- గంధము - అక్షతలు - పుష్పము - వస్త్రము - ధూపము - దీపము - నైవేద్యము - తాంబూలము.

3. షోడశోపచారములు :- ఆవాహనము - ఆసనము - పాద్యము - అర్ఘ్యము - ఆచమనీయము - స్నానము - వస్త్రము - ఉపవీతము - గంధము - అక్షతలు - పుష్పము - ధూపము - దీపము - నైవేద్యము - ప్రదక్షిణము - నమస్కారము.

ప్రాణాయామము చేయు విధానము

తర్జని - మధ్యమ ఈ వ్రేళ్ళను వదలి అంగుష్ఠ అనామిక - కనిష్ఠ ఈ మూడు వ్రేళ్ళతో ముక్కును బట్టుకొని, ఈ దిగువ మంత్రము నుచ్చరించాలి.

"ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి । ధియో యోనః ప్రచోదయాత్ । ఓం మాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం ॥

అను మంత్ర పఠన పూర్వకముగా చంద్ర స్వరమైన ఎడమ నాసా పుటము నుండి వాయువును పూరించి, అదే మంత్రముచేత కుంభించి, సూర్య స్వరమైన దక్షిణ నాసా పుటము నుండి అదే మంత్రము నుచ్చరిస్తు రేచికము జేయవలెను. ఈ విధముగా పూరకము - కుంభకము - రేచకముల ననుష్ఠించిన ఒకసారి ప్రాణాయామమగును.

న్యాసము :- కరన్యాసము - దేహన్యాసము - అంగన్యాసము అని మూండు రకాలు.

వాటిలో 1) కరన్యాసము 2) దేహన్యాసములు 3) ప్రత్యేకముగా 1. సృష్టి, 2. స్థితి, 3. సంహారములని మూండునూండురకాలుగా నున్నవి. అంగన్యాసమొ కేవిధముగా నున్నది. సాధకుడు మొదట కర న్యాసమును పిదప 2. దేహన్యాసమును తదుపరి 3. అంగన్యాసమును జేయవలెను.

పారమేశ్వరాగమములో :- అంగుష్ఠాంగులి మొదలుకొని, కనిష్ఠాంగులి వరకు జేయునది సృష్టి, మధ్యమము - అనామిక - కనిష్ఠిక - అంగుష్ఠము - తర్జని - ఈవిధముగా జేయునది స్థితి యనఁబడును. అంగుష్ఠాంతమైనచో సంహారన్యాసమగును.

వీనిలో గృహస్థులు, సృష్టిన్యాసమును, బ్రహ్మచారి స్థితి న్యాసమును, సన్యాసి సంహారన్యాసమును జేయవలయునని ఆదేశింపఁబడినది.

1) దేహన్యాసము :- శిరస్సు - ముఖము - కంఠము - హృదయము - గుహ్యము - పాదము, ఈ స్థలములందు క్రమముగా బీజాక్షరములను ప్రణవసహితముగా న్యాసము జేయవలెను. సృష్టి పాదాది మూర్ధ పర్యంతముగావించినచో సంహారము. హృదయము, గుహ్యము, పాదము, శిరస్సు, ముఖము, కంఠము, ఈ విధముగా న్యాసము గావించుట స్థితియనఁబడును.

2) అంగన్యాసము :- తరువాత ప్రణవము మొదటగల షడక్షరములను, హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రము, అస్త్రము, ఈ స్థానములందు న్యాస మొనర్పవలయును.

సూచన :- క్రియాసారమునందు :- వీరశైవులకు విధించిన మేరకు దీక్షాది కర్మలయందాచరించవలయును.

జపించే క్రమము ; రేఖాజపము

కుడిచేతికి భస్మమును లేపించుకొని మధ్యమానామిక వ్రేళ్ళ మధ్య పర్వముల రెండింటిని మేరువు (శిఖామణి-మధ్యమణి)గా కల్పించి అచట శక్తి విశిష్ట పర శివ బ్రహ్మస్వరూపమగు ప్రణవమును బొటవ్రేలి కొస భాగముతో మూఁడు సార్లు వ్రాసి, అద్దానికి ప్రదక్షిణ క్రమముచేత మధ్య వ్రేలు క్రిందినుండి ప్రారంభించి బొటన వ్రేలి రెండు పర్వములను గలిపి కొని (౧౨) పంద్రెండవ సంఖ్య వరకు తొమ్మిది (౯) సార్లు జపించిన యెడల నూటాయెనిమిది (౧౦౮) జపము పూర్తియగును. ఇట్లు జపించు నప్పుడు ఆయా మంత్రాధిష్ఠిత దేవతను (తాను విశ్వశించిన) ఏకాగ్ర చిత్తముతో మనోనేత్రమునకు లక్ష్యముగా నుంచుకొని జపించవలెను. మంత్ర ఉచ్చారణలో 1. వాచక మనియు 2. ఉపాంశువనియు 3. మాన సికములని మూఁడు విధములుగా నుండును. వీనిలో నుత్తరోత్తరమైనదే శ్రేష్ఠమైనది.

ఇఁకమాలికా జపవిధము :- భోగాపేక్షగలవారు స్థూలమణి (శిఖామణి - మధ్యమణి)తో నారంభించి జపమాలికను క్రిందికి లాగవలెను. మోక్షాపేక్షయున్నవారు సూక్ష్మమణితో నారంభించి పైకి ద్రోయవలెను. అత్యంత వేగముగా గాని, అత్యంత మెల్లిగా గాని జపించగూడదు. జప కాలమున జపమాలికను మడి గుడ్డలో గుప్తముగా నుంచి జపించవలెను.

అర్ఘ్య - పాద్య - ఆచమానములను గల్పు వస్తువుల వివరణము

1. పాద్యము :- తెల్లావాలు, కుంకుమ, కేసరి, గరిక, చంగల్వ కోష్ఠ, లావంచ, (సుగంధవ్రేళ్ళు) పచ్చకర్పూరము.

2) అర్ఘ్యము :- దర్భ, తెల్లనువ్వులు, తెల్లగసాలు, జవగోధుమలు, వరి ధాన్యము, ఆవుపాలు.

3) ఆచమనీయము :- జాజికాయ, గంధ కచూరాలు, పచ్చకర్పూరము, చంగల్వకోష్ఠ, కుంకుమ, కేసరి, ఏలుకులు.

4) మధుపర్కము :- ఆవుపాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, శర్కర.

5) పంచామృతము :- ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవు నెయ్యి, తేనె, శర్కర.

6) పంచగవ్యము :- గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోదధి, గోఘృతము.

ఆచమనము జేయు క్రమము :- ఉద్ధరణితో కుడిచేతిలో గోధుమ గింజ మునుగునట్లు నీటినివేసికొని, ఆ నీటిని నాలుకతో స్పర్శించి చేయి కడుగు కొనవలెను.

1. మానసిక పూజ :- మనస్సు మరియు భావనామూలకమైన సమస్త పూజా ద్రవ్యములను సంకల్పించుకొని అనుసంధానము జేయు పూజ అంతరపూజయనబడును. (శివ మానస స్తోత్రములో జూడదగును.)

2. మరోవిధమైన పూజ :- ఆధారము, స్వాధిష్ఠానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞేయ, సహస్రార, శిఖ, మరియు పశ్చిమ చక్రములందు క్రమముగా ఆచార - గురు - శివ - చర - ప్రసాదము - మహాలింగము - ఇష్ట - ప్రాణ - భావలింగములను క్రమముగా శ్రద్ధాది భక్తితో, నిరహంకారము - సద్వాసన, నిర్మోహము, సుస్పర్శ - జ్ఞానము - శమ - దమ - శాంతి - ఆనందము - సద్భావన - తృప్తి - సద్గుణములను పూజాద్రవ్యములుగా మార్చుకొని పూజించునదే అంతరంగలింగార్చన యనబడును.

నా రచిత గ్రంథద్వయ ప్రశస్తి

వి. సూ. :- నారచిత గ్రంథముల (పదింటి)లో నీదిగువ పేర్కొనబడిన రెండు గ్రంథములను గురించి "ఆనంద బృంద" అను సాహిత్య మాస పత్రిక తెలుగు (సంపుటి : 15, సంచిక : 7, 8,)లో నాకు దెలియని వారు నాయందలి వారికి గలిగిన అభిమానము సద్భావములతో సమీక్షించి యున్నారు. పఠితలు ఈ రెండు గ్రంథముల సమీక్షలను తప్పకుండ జదువగలరు.

ఆనందబృంద పుట సంఖ్య 14 నవంబరు-డిసెంబరు-1990

ఆధ్యాత్మిక గ్రంథ పరిచయము

జగద్గురు శ్రీ రేణుకాచార్య చరితామృతము

గ్రంథకర్త : పండితరత్న ధర్మనిరతి వేద॥ పం॥ పెద్దమఠము రాచవీరదేవర సంస్కృత తీర్థ(కలకత్తా) MOL తె (ఉస్మానియా) 19 + 4 + 118 పుటలు మూల్యము-20 రూ॥లు ప్రతులకు :- వీరశైవ గ్రంథమాల 3-3-139, కాచిగూడ, హైద్రాబాదు-500 027.

హిందీభూషణ, కన్నడజాణ, భాషప్రవీణ, బిరుదాంకిత శ్రీ పం॥ రాచవీరదేవర పెద్దమఠంవారు భక్తిభావముతో తెలుగున వెలయించిన రేణుకాచార్యుల చరితామృతం 5 ఆశ్వాసాలకృతి-శివతత్త్వ శక్తి విశిష్టాద్వైత సిద్ధాంత ఆవిష్కరణ లింగాంగ సామరస్య మహాత్మ్యములు సామాజికుల కుపయుక్తముగా సాహిత్యక్షేత్రాన ఒకనిధిగా వీరశైవ ఉద్వేగ ఉగ్రశక్తిగా - శివుని పంచముఖముల నుండి ఉద్భవించిన పంచాచార్యులు ప్రతియుగము నందునూ భూపథగామియై వీరశైవ అభ్యుదయ భావాలను విస్తరిల్ల జేసినవారిలో ప్రథముడు. శ్రీ రేణుకభగవత్పాదులు మన త్రిలింగదేశమందలి కొలనుపాక క్షేత్రంలోని సోమేశ్వర స్వయంభూ లింగమునుండి ఉద్భవించిన

వారలు. ప్రాచ్యకాలమునాటి శివాగమాలలో రేణుకుల ప్రసక్తి రామాయణ కాలంలో విభీషణ ప్రీత్యర్థం ముక్కోటిలింగములను అన్వేషణా శీలియగు రేణుకులు ప్రతిష్ఠించినట్లున్నది. మహాభారత గాథలోనూ క్రీ. శ. 8వ శతాబ్దికి చెందిన శ్రీపతి పండితుల శ్రీకరభాష్యము క్రీ.శ. 9వ శతాబ్ది సిద్ధ నాథుని సంస్కృత రేణుకవిజయము. ప్రథమ కన్నడ బసవేశ్వర చరిత్ర కర్త యగు 12వ శతాబ్దికి చెందిన హరిహరుడు రేణుకుల చరిత్రను గ్రంథస్థ మొనర్చారు.

శ్రీ కాశీనాథశాస్త్రి కన్నడమూలంలోని మౌళికాంశములను వినూత్న యుతమ్మొనర్చి సాహిత్యంలోని హితాన్ని సామాజికస్ప్రహగా మలచిన సవ్యసాచి రాచవీరదేవర యిదొక స్వతంత్ర రచనగా స్ఫురింపచేశారు. తమ కుటుంబంకోసం బ్రతికేవారు సామాన్యులైతె సామాజంకోసం జీవించేవారు మేధావులు. వారిలో గాయకులు కవులు రచయితలు ప్రముఖులు. వీరశైవ ధర్మవ్యాప్తికై తమజీవితాన్ని అంకితమ్మొనర్చిన శ్రీ రాచవీరదేవర రేణుకా చార్యుల చరిత్ర వాఙ్మయ చరిత్రలో చిరస్థాయిగా నిలచిపోగలదు.

—ఏ. సత్యనారాయణ, ధర్మావరం, అనంతపురం జిల్లా ఆం. ప్ర.

ప్రాచీన వీరశైవము

కన్నడమూలము : వే॥ పం॥ చెన్నబసవశాస్త్రి (రాయచూరు) 4 + 14 + 108 పుటలు మూల్యము 20 రూ॥లు తెనుగు సేతః వే॥ పం॥ పెద్దమఠము రాచవీరదేవర తీర్థ సం॥ (కలకత్తా) MOL తె॥ (ఉస్మానియా) ప్రతులకు – వీరశైవ గ్రంథమాల 3-3-139, కాచిగూడ హైదరాబాదు-500 027.

6 వేల యేండ్లకు పూర్వం తామ్రయుగమునకు ముందు నుండియే లింగార్చన యుండేదని సర్జాన్‌మార్షల్ పేర్కొనియున్నారు. భారతమందే

గాక రోం, యునాన్, మిస్రఅరబ్, ఫ్రాన్స్, జపాన్ చైనాలందునూ వీరశైవము వ్యాప్తిలో యుండి లింగరూప శిలావిగ్రహము పూజలందుకునేదనీ యిందుకు బైబిల్ నందలి "శివున్" పదమునుసాక్ష్యముగా పేర్కొనియున్నారు. కైలాసపతియగు శంకరుడు వీరశైవమతోత్పత్తికై శివాగమ ప్రమాణమును బట్టి..."రేవణో మరుల శైవ ఏకోరామః పండిత ఏవచ-విశ్వారాధ్య ఇతిప్రోక్తాః కలావపి మమప్రియే-74...వీరశైవమతోత్పత్తి హేతావైశాంశ్చ పంచకాసి-మమ్మభేచ్యః సముత్పాద్యతై రేవాకర్ష మంజసా-55" [వీరశైవ సదాచార సంగ్రహము-ప్ర-1] ఈ పంచాచార్యుల నంపియున్నారు. K. H. హేరాస్ 'మొహంజొదారో'లో చిత్రించియున్నట్టి 2 రకాల క్లోడియు (కలయుట-కూడు) అర్థమునుదెల్పు పురుష ప్రకృతుల ఐక్యతకు సంకేతం కాగా-2 త్రికోణముల కలయకే షట్కోణముల భావన వ్యవహారికమునుబట్టి దీనినే షట్స్థల చిహ్నమనబడినది.

పారమేశ్వరా గమమునుబట్టి వీరశైవమే మహోత్కృష్టమైనది. ఆగమములు పేర్కొంటున్న వీరశైవ మతిప్రాచీనమైనదనియే అయ్యినూ యిది సాహితీజగాన ప్రాముఖ్యత నొందలేదు. ఇట్టి స్థితిలో వేదమంత్రార్థములు ఆగమ సిద్ధాంతాలు వీరశైవ ప్రముఖత్వాల ప్రచారణకు చారిత్రక ఆధారాలతో శ్రీ పం॥ రాచవీరదేవరగారి "ప్రాచీన వీరశైవము" ముచ్చటైన ముద్రణ చక్కని గెటప్‌లతో ఆస్తిక ఆదర్శవీరశైవ ధర్మాన్ని ఆసక్తికరంగా వెల్లడించినది-భావితరాలవారి భవితవ్యాన్ని ముందుగనే ఊహించి వారి అవసరాలకు తగ్గ మార్గదర్శక సూత్రాలను తమ రచనల ద్వారా వెల్లడించేవారే సంఘ సంస్కర్తలగు రచయితలు అట్టివారిలో ప్రథములు శ్రీ రాచవీరదేవర.

—ఎమ్. ఎస్. విజయకుమార్, ఆదోని, కర్నూలు జిల్లా, ఆం. ప్ర.

* * *

: హరః ఓం :

"పంచాచార్యః ప్రసీదంతు"

లింగధారణ విధిః ప్రారంభః

శ్లో॥ వీరశైవ స్థితానాంచ, స్త్రీణాంగర్భాష్టమేగురుః।
పంచసూత్ర కృతం లింగం, ధారయేద్విధివచ్ఛుభం॥
అర్ధోదయేవాప్యథవా స్యాత్ప్రతనె చైవ దేశికః।
పూర్వం పంస్కారితంలింగం, శిశోః కంఠేచ ధారయేత్॥

తా॥ గురువు స్త్రీకి గర్భాష్టమమాసమందే లింగధారణ జేయవలెను.

శ్లో॥ లింగవృత్త సమాంపీఠం, దీర్ఘం విస్తారమేవచ।
తదర్ధం గోముఖంచైవ, పంచ సూత్రము దాహృతం॥

తా॥ ఈ ప్రకారముగా లింగ ధారణమొనర్చిన పిదప ఆ లింగమును విధి పూర్వకముగా ధరించవలెను. మరియు ప్రసవ కాలమునందుగాని, అథవా అర్ధపిండోదయ కాలమునందుగాని, మరియి భూపతమైన తరువాతగాని, ఈ మొదలే గర్భాష్టమ మాసమున ధరింపజేసిన లింగమును మరల సంస్కరించి దానినే శిశువు కంఠమునందు ఈ దిగువ వ్రాయబడిన లింగధారణ విధి మేరకు ధరించవలెను, ఇది సాధ్యముగాని పక్షమున శిశువు జన్మించిన 3. వ. దినమునందు తప్పకుండ లింగ ధారణ జేయవలెను. వీరశైవుల గృహములో శిశువు జన్మించిన 3. వ. దినములో శివపూజ గృహమును షట్సమ్మార్జనము గావించి రంగవల్లితో ముగ్గులువేసి, గురువేదికను సిద్ధపరచి సమస్త పూజాసామగ్రిని ఆయత్త పరచికొని, శ్రీగురువును రప్పించి, ఆ వేదికపై గూర్చుండబెట్టి,

పాదార్చన యొనర్చి అట్టి ధూళిపాదోదకమును గృహములోని అన్ని వైపుల ప్రోక్షించి ముందు ధరించబోవు పంచసూత్ర ఘటితంబైన లింగముపైన యెరచి ఆలింగముయొక్క పీఠము కదలకుండ భద్రముగ ఒక దారమును జుట్టి వేదిక (గద్దెగె)పై నిడుకొన వలయును. తదుపరి గురువు యొక్క కుడి ప్రక్కన క్రింద బియ్యమును బరచి ఒక కలశమును స్థాపించి ఆ కలశమునకు సూతికా గృహమునందలి శిశువు ఉండిన స్థానమునకు సూత్రమును దగిలించి (బంధించి) ఆ పిదప నాయింటి యెజమానిగాని అథవా ఇతరులెవరైనను సరె వారు గురువునకు సాష్టాంగ ప్రణామంబు నాచరించి గురువు ఏదుట గూర్చుండి దిగువ (క్రింద) అభిషేక పాత్రను బెట్టించి ధరింపజేయు లింగమును ఎడమ హస్తతలమున ఉంచి, పంచామృతము మున్నగు వాటితో ౩ సార్లు అభిషేకమును జేసి భస్మము, గంధము, పత్రి, పుష్పము, అక్షతలు-ధూప-దీప-నైవేద్యాదులతో ౩ సార్లు బూజింపవలెను.

పంచామృతాభిషేకము (విధి)

గోక్షీరము, గోదధి, తేనె, గోఘృతము, శర్కర (చక్కెర) ఈ అయిదింటిని ఒక స్థాలి (పాత్ర)లో వేసి ఈ దిగువ మంత్రమును పఠిస్తు అభిషేకమును జేయించవలెను.

మంత్రము :- ఆప్యాయస్వసమేతుతే, విశ్వతః సోమవృష్ణియం ।
భవావాజస్య సంగథె ॥

"ఇతి పంచామృతేన స్నాపయామి"

ఇట్లు పంచామృతముతో నభిషేకించిన బిదప శుద్ధోదకముతో అభిషేకము నర్పవలెను.

మంత్రము :- సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతాయవై నమోనమః భవేభవేనాతి భవే । భవస్వమాంభవోద్భవాయనమః ॥

"ఇతి శుద్ధోదకేనస్నాపయామి"

ఈ విధముగ శుద్ధోదకముతోనభిషేక మొనర్చి తదుపరి భస్మము, గంధము, అక్షతలు, పత్రి, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, మొదలగు వాటితో 3 సార్లు పూజించి తరువాత లింగము నకు ప్రాణ ప్రతిష్ఠ గావించవలెను.

లింగప్రాణప్రతిష్ఠా విధి

పైన ఆదేశించిన ప్రకారముగా లింగమును పూజించిన పిదప ఈ దిగువ వ్రాయబడిన మంత్రములతో లింగమునకు ప్రాణప్రతిష్ఠ జేయవలెను.

మంత్రము :- ఓం అస్యశ్రీ శివ ప్రాణప్రతిష్ఠాపన మంత్రస్య బ్రహ్మ ఋషిః దేవీగాయత్రీచ్ఛందః ఓం బీజం, హ్రీం శక్తిః క్రాం కీలకం । శివలింగ ప్రాణప్రతిష్ఠార్థం । జపేనినియోగః । ఓం హ్రీంక్రాం, యం, రం, లం, వం, శం, షం, సం, హం, హంసః, అముష్యం ప్రాణయిహస్థితః । అముష్యజీవ ఇహస్థితః । అముష్య సర్వేంద్రి యాణి. కాయ వాఙ్మనశ్చక్షుఃషో శ్రోత్రాజిహ్వాఘ్రాణ ప్రాణ ఇహై వాగత్యసుఖం చిరం తిష్ఠంతు స్వాహా ఇతి లింగ ప్రాణప్రాతిష్ఠాపనం కుర్యాత్ ॥

ఈ ప్రకారముగా లింగమునకు ప్రాణప్రతిష్ఠాపన యొనర్చి అట్టి లింగమును ఒక మడి వస్త్రమునందు బంధించి ఉంచి పిదప నాశిశువును మొదలు జుట్టిన సూత్రమును విడువకుండ దీసికొనివచ్చి గురువు

సమ్ముఖమున (ఎదుట) గూర్చుండవలెను. శ్రీగురువు ఆశిశువునకు పాదోదక పంచగవ్యాదులతో (పంచామృతముతో) సంప్రోక్షణయొనర్చి, శిశువు యొక్క నుదట భస్మమును ధరించి ఆ శిశువు యొక్క రెండు కర్ణములందును (చెవుల్లో) పంచాక్షరీ మంత్రమును జెప్పి ఈ దిగువ (క్రింది) వ్రాయబడిన మంత్రములతో శిశువు యొక్క కంఠమునందు లింగధారణమును జేయవలెను.

మంత్రము :- ఓం లింగధారణంత్రయోవేధాః శివలింగంధారయంతి తస్మాద్దేవా శివలింగంధారయంతి । యోవై లింగధారణంకుర్యాత్ । సమల్కా శోభవంతి । నస్వవచోభవతి, శుకాద్యాః లింగం ధారయంతి, అజ హరిప్రముఖాశ్శివలింగంధారయంతి । సురేంద్రాః దైత్యాః శివలింగంధారయంతి । తస్మాద్దేవా శివలింగంధారయంతి । యితఃప్రోవాచాధర్వణ శిఖా ఓం నమోబ్రహ్మణే లింగధారణం వేఽస్మిన్ నిరాకరణెధారయే ధాఃభూ యాస్సంకర్ణయేశృతం । మాచ్ఛోర్ధ్వం, మమాయుష్యం ఇత్యనేన మంత్రేణ శిశోఃకంఠే శివలింగంధారయేత్॥

ఆశీర్వాద మంత్రము :-

శిశువు కంఠమునందు లింగధారణమును గావించి, తరువాత గురువు శిశువునకు ఈ దిగువ (క్రింద) వ్రాయబడిన మంత్రముతో నాశీర్వదించ వలయును.

మంత్రము :- నమోనమో భవతిజాయ మానోన్వాం । కేతు రుష సామేత్యగ్రే భాగందెవేభ్యో, నితధ్యాయన్వచంద్రమాః స్థిరతర దీర్ఘమాయుః ॥ ఇతి వేదవాక్యే నాశీర్వాదం దద్యాత్ ॥

ఇట్లు ఆశీర్వదించిన పిదప పాదార్చనా విధి యందు చెప్పిన ప్రకారముగా గురువు యొక్క పాదార్చన గావించి, ఆ శిశువునకు పాదోదకము నొసంగి, మిగతా వారందరు స్వీకరించి, గణతృప్తి యొనర్చి, దక్షిణ తాంబూలములతో మహేశ్వరులను సత్కరించి వారిని సాగనంపవలెను.

ఇది లింగధారణ విధి సమాప్తము.

* *

దీక్షావిధి ప్రారంభము

శ్లో॥ గర్భాష్టమే కృతా దీక్షా, సాముఖ్యో షోడశావధిః ।
గౌణంతదూర్ధ్వమధమం, వీరశైవాన్వవాయినా ॥

తా॥ వీర మాహేశ్వరవటువులకు జన్మించిన ఎనమిదవ సం॥మునసే దీక్షా సంస్కారము (కారణాలు లేదా అయ్యాచారము)లు గఱుపుట అత్యంత శ్రేష్ఠమైన పద్ధతి. పదునారవ సం॥ము వరకు జేయుట మధ్యమము, ఆ తరువాత జేయు దీక్షా సంస్కారము అధమమైనది. అందుచేత ఎనిమిదవ సం॥మునసే దీక్షా సంస్కారము జేయవలెను.

శ్లో॥ ఉపదేశం స్వగోత్రాణాం, కర్తవ్యో గురుసత్తమైః ।
ఉపసూత్రాణాంచ కర్తవ్యం, మహాసూత్రావ లంబికైః ॥

తా॥ గురుశ్రేష్ఠులు తమకు సంబంధించిన సూత్రము వారికే దీక్షోపదేశము జేయవలెను, స్వగోత్రములవారు సమయమునకు లభింపమి (దొరకమి) ఉపసూత్రము వారికి మహాసూత్రమువారు దీక్షా కార్యమును జేయవలెను.

శ్లో॥ పుష్పాక్షిం కర్ణఛి(ద్రంతు, బధిరం కలహ(ప్రియం ।
వ్యాధిగ్రస్తమంగ హీనం, తస్యాచార వివర్జయేత్ ॥
అన్య(మ్య)తెజార జంకుండం, వ్రతే భక్తరి గోళకం ॥

తా॥ దీక్ష జేయబోవు వటువు యొక్క నేత్రములు, చెవులు, మొదలగునవి అంగవైకల్యముండుట, తండ్రియుండియు జారునకు బుట్టిన, విధవరాలికి జన్మించినట్టి, వటువునకు దీక్షాసంస్కారమును జేయగూడదు. ఈ మేరకు వటువు యొక్క అవయవములను చక్కగా బరిశీలించి దీక్షా సంస్కారమును జేయవలెను.

దీక్షా సంస్కారము జేయు విధానము

మొదలు :- మఠములోనే గాని, అథవాతనగృహమునందే గాని, దీక్షోపదేశమును జేయవలెను. అది యెట్లనగా ఆ గృహములోని ఒక ఉత్తమ స్థానమున చతురశ్రపు మంటపమునువేసి, పదునారు స్థంబములతో గాని, పండ్రెండు స్థంబములతోగాని, అలంకరించి, చక్కగా చౌకముగా జేసి, దర్భ, ధ్వజము, ఘంట, తోరణము, పుష్పమాలా, మామిడాకులు మొదలగు వాటితో నలంకరించబడిన మండపమును సిద్ధగింపజేసి. అట్టి మంటపము యొక్క మధ్యభాగములో గుండ్రని యాకారమున గోమూత్రము, గోమయము, మొదలగు పంచగవ్యములతో సమ్మార్జన మొనర్చి, రంగవల్లి ముగ్గులను బరచి, పిదప నాచార్యులు. రుద్రసూక్తములతో సమస్త అంగములందు భస్మమును ధరించి, రుద్రాక్షలను ధరించి, పంచకలశములను స్థాపించవలెను. ఆవిధానమెట్టిదనిన, పంచా చార్యులలోనేఆచార్యుడైతే గురువేదిక (గద్దుగె) పై గూర్చుండి యుంటాడో అట్టి ఆచార్యుడె వటువుకు గురువు అవుతాడు. మిగతా నలుగురు ఉపదేశమునకు సాక్షి

మాత్రముగా నుందురు. తరువాత ఆ వేదికపైన గురువు బియ్యమును బరచి, దానిపై మధ్యభాగములో తనకు సంబంధించిన కలశమును స్థాపించవలెను. మిగత నాలుగు కలశములను స్థాపించి, ఇట్టి పంచ కలశములకు దారమును (సూత్రమును) జుట్టి ఆ కలశములలో పాదోదక మిశ్రితమైన నీరును నింపి. మామిడి ఆకులను, గరికను, పోకలు, అరటిపండ్లు, తమ్మలపాకులను, మున్నగువాటితో నలంకరించి రత్నములను (రజత రూప్యములను) అందుంచి, పిదప నాకలశములను, భస్మము, గంధము, పుష్పాక్షకలతో విధ్యుక్తముగా భూజించి నైవేద్యము, తాంబూలము, దక్షిణ మొదలగునవి. కొత్తబట్టలలో బాపతులను (హక్కు) గట్టిఉంచి ఒక క్రొత్త వస్త్రమును పంచకలశముపైన గప్పి, ఈ విధముగ సిద్ధగించి, తరువాత దీక్షను స్వీకరించె శిష్యుడు తన హస్త ద్వయ సమిన్వితుఁడై పూర్ణ కుంభమును గ్రహించి, పరిశుద్ధమగు వస్త్రములను దాల్చి విభూతితో గూడిన ఫలపుష్పాదులను దీసికొని, భయభక్తియుక్తుడై గురు సమీపమునకు వచ్చి, సాష్టాంగ ప్రణామంబు నాచరించవలెను. ఆ శిష్యుని పక్షమున ఈ విధముగ చెప్పించవలెను.

"ఓ గురూ ! నేను పాప సహితుఁడను. నన్ను ఈ పాపము నుండి యెడము సేయుము. (పాపముక్తుడిని జేయుము) ఓ దయా సాగరా ! నా హృదయమున గురు చిహ్నము లంకురించినవి. కావున నో దేవా దయామయా ! నాకు ముక్తి నొసఁగు మంత్రమును బోధించి సంసార సాగరమునుండి తరింపఁజేయుము. అని ఈ విధముగా చెప్పించవలెను. ఆ మీదట శిష్యుని హస్తతలమునందు దర్భ ఉంగరమును గట్టిన సూత్రమును (దారమును) బట్టించి, గురువు లింగమును, మరియు శిష్యుని పంచగ వ్యాదులతో పరిశుద్ధుడిని గావించి, మొదలు శిష్యుని హస్తమును ఆతని మస్తకమును బూజించి, తరువాత లింగపూజను క్రమముగా ఏడుమారులు.

హస్తమునకు మరియు ఏడుమారులు, మస్తకమునకు ఏడుమారులు, బూజించి, మరల లింగమునకు ఏడుమారులు, ఇట్లు ఇరువది యొక్క పూజలను విధ్యుక్తముగా పదునొకండు స్థాలిలలో (పాత్రలలో-గ్లాసులలో) మిశ్రిత మొనర్చిన వస్తుసామగ్రితో క్రమముగా నీదిగువఁదెల్పిన విధముఁగా నాయాయామంత్రోచ్చారణలతో బూజ జేయించినంతరము నలుగురు ఆచార్య పుంగవులతో నామోదమును బడసిన వాడై. శ్రీగురువు పంచాక్షరీ మంత్రమును దన శిష్యునికి యుపదేశించి, అట్టి లింగాన్ని కంఠమునందు ధరించి, పాదతీర్థము నొసఁగి, దర్భ సహితముగా సూత్రమును కంకణముగాఁజేసి, కుడి ముంజేతికిగట్టి దండ-కమండల (జోలెను)మును జేతికిచ్చి భిక్షాటనజేయు వర్సిందిగా నాదేశించి అక్కడికాసమయములో ఉపస్థితులైయున్న భక్తమాహేశ్వరుల నుండి భిక్షనడిగి గురువునకు సమర్పించి నమస్కరించి వెళ్ళవలెను.

ఈ ప్రకారముగా మిగత శిష్యులకు నాచరింపఁజేసి మధ్యాహ్నము గణ తృప్తి జేయించవలెను.

3. వ.ది. లింగార్చనా విధిః

శ్రీ మద్విభూతి రుద్రాక్షలను మేనదాల్చి, పంచాక్షరీ జప పరాయణుడైయున్న లింగధారి. ప్రతిదినము తన ఇష్ట లింగమును విధ్యుక్త ప్రకారముగా బూజించవలయును. లింగ పూజాసక్తుడు మొదలు జలము పత్రి పుష్పాక్షతాదులను సంగ్రహించుకొని (సిద్ధపరచుకొని) పిదప స్నానముజేసి, మడివస్త్రములను ధరించి నీటితో నింపిన చెంబును ఎడమ చేత బట్టుకొని కుడిచేత అందులోని నీరును శివపూజాగృహము వరకు సంప్రోక్షణము జేస్తూ వెళ్ళి ఆసనమును యధారీతిని బూజించి దానిపై గూర్చుండి ప్రథమలింగార్చన కొరకు సంకల్పమును బఠించవలెను.

సంకల్ప మంత్రము :- "మమకాయిక, వాచిక, మానసిక, జ్ఞాతాఽజ్ఞాత సకల పాప విమోచనార్థం, శివభక్తి, శివజ్ఞాన సంపద భివృద్ధ్యర్థం శ్రీమద్గురు, జంగమప్రసాసిద్ధ్యర్థం, శ్రీ మత్ప్రాణలింగ, భావలింగ, అధిష్ఠాన శ్రీమదిష్టలింగ పూజామహంకరిష్యే"

-: అధవా :-

హరః "ఓం, శివశివ శంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థేశ్వేత వరహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగె ప్రథమ పాదే జంబూద్వీపే మేరోర్దక్షిణదిగ్భాగే భరతఖండే, భారతవర్షే దండకారణ్యే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావర్యోర్మధ్యదేశేదక్షిణకూలె శాలివాహనశకె శ్రీవీరభద్రావతారె శివక్షేత్రే అస్మిన్ వర్తమానే స్వస్తిశ్రీ వ్యవహారిక చాంద్రమానె ప్రభవాదిషష్ఠి సంవత్సరాణాం మధ్యే అస్మిన్( ) వత్సరే, అస్మిన్( ) ఆయనె, అస్మిన్( ) మాసె, అస్మిన్( ) పక్షే, అస్మిన్( ) వాసరే, అస్మిన్( ) నక్షత్రే, అస్మిన్( ) యోగే, అస్మిన్( ) కరణే, ఏవం గుణయుక్తాయాం, అస్మిన్( ) శుభతిథౌ, అస్మిన్ ( ) గోత్రోత్పన్నోఽహం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పార్వతీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ గురు-లింగ-జంగమ ప్రసాదసిద్ధ్యర్థం శ్రీమదిష్టలింగ-ప్రాణలింగ-భావలింగ-పూజా మహాంకరిష్యే॥

ఈ విధముగా సంకల్పమును బఠించి పిదప లింగాభిషేకమును జేసికొనవలెను. తన ఇష్టలింగమును ఎడమ హస్తమందు లింగముయొక్క గోముఖమును ఎడమచేతి బొటనవ్రేలి వైపున ఉంచి ఒక తాలి(గ్లాసు) లేదా పాత్రలో భస్మోదకమును జేసికొని అభిషేకమును జేసికొనవలెను.

అ భి షే క ము

మంత్రము :- హరః ఓం సద్యోజాతం ప్రపద్యామి, సద్యో జాతాయవై నమోనమః। భవేభవేనాతిభవే, భవస్వమాం భవోద్భవాయ నమోనమః ॥ వామదేవాయనమః, జ్యేష్ఠాయనమః, శ్రేష్ఠాయనమః, రుద్రాయ నమః, కాలాయ నమః, కలవికరణాయ నమః, బలాయనమః, బలవికరణాయ నమః, బలప్రమథాయనమః, సర్వభూత దమనాయనమః, మనోన్మనాయ నమః, అఘోరేభ్యోఽథ ఘోరేభ్యోఘోరఘోరతరేభ్యః, సర్వేభ్యోఽథ సర్వసర్వేభ్యోనమస్తే అస్తు రుద్రరూపేభ్యః ॥ తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్ । ఈశానః సర్వ విద్యానా మీశ్వరస్సర్వభూతానాం। బ్రహ్మాధిపతి, బ్రాహణోధిపతి, బ్రహ్మ శివోమేఅస్తు సదాశివోం శాంతి శ్శాంతి శ్శాంతిరస్తు॥ ఈ మంత్రముచేత అభిషేకమును జేసికొని భస్మమును ధరించవలెను.

భస్మధారణ మంత్రము :- (ముందుగా పదునొకండు స్థాలీలలో అర్ఘ్య-పాద్య-ఆచమనాదులకు సంబంధించిన వస్తు సామాగ్రిని శుద్ధోదకములో గల్పి ఉంచుకోవాలి)

వి. సూ. | ఇది విశేష అర్చనా విధానమునకు మంత్రములను విస్తరించాను | ఇందులో దన కనుకూలముగా అభిషేకించుకోవాలి.

(వి శే షో ప చా ర ము)

1) ఆవాహన మంత్రము :-

"ఆగచ్ఛ దేవదేవేశ, తేజోరాశే జగత్పతే ।
క్రియమాణాంమయా పూజాం, గృహాణ సురసత్తమ॥

(ఆవాహయామి)

2) ఆసన మంత్రము :-

"నానారత్న సమాయుక్తం, కార్తస్వర విభూషితం ।
ఆసనందేవ దేవేశ, ప్రీత్యర్థం ప్రతి గృహ్యతాం॥
(ఆసనార్థే బిల్వపత్రిం సమర్పయామి)

3) పాద్య మంత్రము :-

"యద్భక్తి లేశసంపర్కాత్పర మానంద సంభవః ।
తస్మైతే చరణాబ్జాయా, పాద్యం శుద్ధాయ కల్పయే" ॥
(ఇతి పాద్యం సమర్పయామి)

4) అర్ఘ్య మంత్రము :-

"తాపత్రయ హరందివ్యం, పరమానంద లక్షణం ।
తాపత్రయ వినిర్ముక్త్యై, తవార్ఘ్యం కల్పయామ్యహం" ॥
(ఇతి అర్ఘ్యం సమర్పయామి)

5) ఆచమన మంత్రము :-

"వేదానామపి వేదాయ, దేవానాం దేవతాత్మనె ।
ఆచమ్యం కల్పయామీశ, శుద్ధానాం శుద్ధి హేతవే ॥
(ఇతి ఆచమనీయ సమర్పయామి)

6) స్నాన మంత్రము :-

"గంగా సరస్వతీరేవా, పయోష్ణీ నర్మదాజలైః ।
స్నాపితోఽసిమయాదేవః, తథాశాంతి కురుష్వమే॥
(శుద్ధోదకేన స్నాపయామి)

7) ఆసన మంత్రము :-

"నానారత్న సమాయుక్తం, కార్తస్వర విభూషితం ।
ఆసనం దేవదేవేశ, ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
(ఆసనార్థే బిల్వపత్రం సమర్పయామి)

8) మధుపర్కం మంత్రము :-

"సర్వకాలుష్యహీనాయ, పరిపూర్ణ సుఖాత్మనే
మధు పర్కం మహాదేవా, కల్పయామి ప్రసీదమే" ॥
(ఇతి మధుపర్కం సమర్పయామి)

9) పంచామృత మంత్రము :-

"ఆప్యాయ స్వసమేతుతె, విశ్వతః సోమవృష్ణియం ।
భవా వాజస్య సంగథే" ॥
(ఇతి పంచామృతేన స్నాపయామి)

10) భస్మోదక మంత్రము :-

"త్ర్యంబకంయజామహె, సుగంధిం పుష్టివర్ధనం ।
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షీయ మామృతాత్" ॥
(ఇతి భస్మోదకేన స్నాపయామి)

11) గంధోదక మంత్రము :-

"తదేవ శుక్రమమృతం, తద్బ్రహ్మ తదాపస్సప్రజాపతిః ।
సర్వేనిమేషా జజ్ఞిరేవిద్యుతః, పురుషాదధికలాముహూర్తాః
కాష్ఠాశ్చాహోరాత్రాశ్చ సర్వశః" ॥
(ఇతి గంధోదకేన స్నాపయామి)

12) పుష్పోదక మంత్రము :-

"యాఃఫలినీర్యా అఫలా, అపుష్పాయాశ్చ పుష్పిణీః ।
బృహస్పతి ప్రసూతాస్తానో, ముంచంత్వగ్ంహసః ॥
(ఇతి పుష్పోదకేన స్నాపయామి)

13) స్వర్ణోదక మంత్రము :-

"ఋతగ్ంసత్యం పరంబ్రహ్మ-పురుషం కృష్ణపింగళం ।
ఊర్ధ్వరేతం విరూపాక్షం-విశ్వరూపాయవై నమోనమః ॥
(ఇతి స్వర్ణోదకేన స్నాపయామి)

14) రత్నోదక మంత్రము :-

"సహిరత్నానిదాశుషే - సువాతి సవితాభగః ।
తంభాగం చిత్రమీమహే ॥
(ఇతి రత్నోదకేన స్నాపయామి)

15) మంత్రోదక స్నాన మంత్రము :-

"తరత్సమందీధావతి, ధారాసుతస్యాంధసః ।
తరత్సమంధీ ధావతి" ॥
(ఇతి మంత్రోదకేన స్నాపయామి).

16) వస్త్ర సమర్పణ మంత్రము :-

"మయాచిత్ర పటచ్ఛన్న-నిజగుహ్యోరు తేజసె ।
నిరావరణ విజ్ఞాన-వస్త్రంతే కల్పయామ్యహం ॥
(వస్త్రం సమర్పయామి)

17) యజ్ఞ సూత్రము :-

"దేవదేవ సమస్తేస్తు - త్రాహిమామేవ సాగరాత్ ।
బ్రహ్మసూత్రం సోత్తరీయం - గృహాణ పరమేశ్వర॥
(యజ్ఞ సూత్రం సమర్పయామి)

వి.సూ. :- ఒక పాత్రలో పాదోదక మిశ్రితముజేసిన శుద్ధోదకముచేత ఆయా యా మంత్రముల తరువాత ఈ శుద్ధోదకముతో నభిషేకించాలి. ఆ పిదప భస్మ-గంధ-అక్షత-పత్రి-పుష్పాదులతో బూజించాలి.

4. వ. ది. పాదపూజా విధానము

ప్రతి యొక్క వీరశైవుడు ఈ మొదలు వివరించిన ప్రకారముగా ప్రతి దినము తప్పకుండ లింగార్చన జేసికొని, పరిశుద్ధుడైన సద్గురువును తన గృహమునకు రప్పించుకొని, వేదికపై గూర్చుండబెట్టి ఆ గురువు యొక్క పాద ప్రక్షాళన మొనర్చి, మొదట ధూళిపాదోదకమును స్వగృహ మంతటను సంప్రోక్షించి పిదప నా పాదములను మడిగుడ్డతో బాగుగా తడియొత్తి, గురువు ఎదుట సమస్త పూజా ద్రవ్యములను (నీరు-భస్మము-గంధము-అక్షతలు - పత్రి - పువ్వులు - ధూప - దీప - నైవేద్యములను) సమకూర్చుకొని, ఒక గ్లాసు (పాత్ర) నిండ నీరును దీసికొని, అందులో మంగళకరమైన (ఓం) అను ప్రణవమును వ్రాసి, ఆ పాత్రను బూజించి తరువాత నా గురుమూర్తి యొక్క పాద ద్వయమును ఆ నీటి పాత్రపై నుంచి తన ఐదు వ్రేళ్ళతో

మంత్రము :- ప్రథమం భస్మ సంస్పృత్య-ద్వితీయం మంత్రసం యుతాః
తృతీయం పాదస్పర్శంచ - త్రివిధోదక మితిస్మృతాః ॥

అను విధముగా వెనుక మడమ నుండి కుడిపాదాంగుష్ఠము వరకు ౩ సార్లు ఎడమ పాదాంగుష్ఠము వరకు ౩ సార్లు ఉదకమును స్పర్శించి,

అట్టి పాదోదక పాత్రను (గ్లాసును) ప్రత్యేకించి ఉంచి, పిదప గురువు యొక్క ఇష్టలింగమును బూజించి, తరువాత పాదపూజను జేసికొనవలెను.

మంత్రము :- "అంగుష్ఠే భావయే ద్రుద్రం, తర్జన్యాం శంకరం స్మరేత్।
మధ్యమేచ మహాదేవం అనామికాయాం త్రియంబకం।
కనిష్ఠే కామనాశంతు, పాదోపరి కపర్ధినం ॥
పాదాధః పంచవదనం, గుల్ఫయోర్భీమభర్గకా।
సర్వం లింగమయం ధ్యాత్వా, పాదం జంగమలింగినః" ॥

ఈ విధముగా భావించి తన ఎడమ హస్తమందు "ఓం" కారప్రణవమును వ్రాసికొని, గురువు యొక్క రెండుపాదములను ఎడమ హస్తముపై ఉంచుకొని, గురువు యొక్క కుడి పాదమును ౫ వ్రేళ్ళపైన, ఎడమపాదము ౫ వ్రేళ్ళపైన (నమఃశివాయ) అను పంచాక్షరములను వ్రాసి, పాదాంగుష్ఠముల మధ్యలో (ఓం బసవ) అని వ్రాసి, ఆ గురుమూర్తి పాదములను భస్మము, గంధము, పత్ర పుష్పాక్షతాదులతో పూజ యొనర్చి, ముమ్మారు నమస్కారము గావించి, మంగళాష్టకముల నుచ్చరిస్తు కర్పూరముతో నీరాజనలు మొనర్చి, టెంకాయనుగొట్టి నైవేద్యమును నివేదించి తదుపరి ధరించిన పుష్పములను దీసి మరల నమస్కార మొనర్చి క్రియాగిన్నెలో భస్మముతో షడక్షరీ మంత్రమును (ఓం నమశ్శివాయ) వ్రాసి ప్రత్యేకముగా ఉంచిన పాదోదకపాత్రను జేతిలోకి దీసికొని కుడి పాదాంగుష్ఠముపై ఆరుసార్లు. "షడక్షరిమంత్రము" చేత ఈ పాదోదకమును ఎరచి, తదుపరి ఎడమ పాదాంగుష్ఠముపైన ౫ సార్లు పంచాక్షరీమంత్రముతో ఎరచి, ఆ మీదట పాదాంగుష్ఠముల రెండిటి మధ్యన 3 సార్లు (బసవా) అను మంత్రముతో పాదోదకమును ఎరచి (పోసి-వడ్డించి) బాగుగా ద్రవమును దూడ్చి, ఒకే ఒక పుష్పాన్ని సమర్పించి

పాదాంగుష్ఠములపైన బెట్టి పూజించి నమస్కరించి, క్రియా పాదోదకము యొక్క పాత్రను (గిన్నెను) చేతితో మూసి యుంచుకొనవలెను. తరువాత గురువు ఆ వ్రేళ్ళతో శివమంత్రము నుచ్చరించుచు పాదోదకమును 3 సార్లు తన లింగముపై యెరచి (పోసి-వడ్డించి) సావధానముతో స్వీకరించవలెను.

ఆ పిదప మిగత శిష్యులు.

అథ గురు ప్రార్థన

"హరహరా! కాలహరా! కర్మహరా!
దురితహరా! మహ ప్రసాద, పూర్వజన్మ-
కర్మ నివారణ, దీక్షా గురో, మోక్షా గురో;
గురోర్గురో, పరమగురో, పరమారాధ్య,
భో! మహాస్వామిన్! ప్రసీద, భవతః,
పాదపద్మయోః, సాష్టాంగ నమస్కారం, కరోమి,
దేహి తీర్థ స్వీకారార్థం అనుజ్ఞాం ॥

అని ప్రార్థించి ప్రణామం బాచరించి, పాదతీర్థమును స్వీకరించవలెను. అక్కడున్న వారందరు ఇదేవిధముగా ప్రార్థించి సాష్టాంగ ప్రణామం బాచరించి పాద తీర్థమును స్వీకరించవలెను.

శ్లో॥ ఉచ్ఛిష్టం కల్ప్యతే తస్మిన్, సోయాతినరకార్ణవం ।
గంగా ఇవ పవిత్రంతు, నిత్యం కైవల్యదాయకం ॥

తా॥ ఎవరైతే ఇట్టి పవిత్రమైన పాద తీర్థమునందు ఉచ్ఛిష్టమని (ఎంగిలి అని) భావింతురో అట్టివారు తప్పకుండ నరకమును బొందుదురు. ఈ పాదతీర్థము గంగా తీర్థమునకంటెను పవిత్రమైనదిగాను, శాశ్వతమైన ముక్తి నొసగునదిగాను, భావించవలెను.

ఇది పాదపూజా విధానము సమాప్తము.

5. వ.ది. వివాహవిధి ప్రారంభము

లగ్న కార్యమును జరిపే గృహములో యోగ్యమైన (పరిశుద్ధమైన) స్థలమునందు వివాహ మంటపమును నిర్మించి, ఆ మంటపములో గోమయముతో సమ్మార్జనము (అలికి) రంగవల్లి ముగ్గులతో నలంకరించి, దాని మధ్యభాగమున బియ్యము పరచి, పంచ కలశములను స్థాపించి, పిదప నా కలశములను మామిడి యాకులతో బొందుపరచి, దారముతో కలశములకు జుట్టి అందుండి ఒక సూత్రమును గురువు గూర్చుండే వేదిక (గద్దెగె) వరకు మరో సూత్రమును పెండ్లిపిల్లలు గూర్చుండే స్థలమునకు దీసికెళ్ళి అట్టి సూత్రములకు దర్భ ఉంగరములను గట్టి సిద్ధగించి మంత్రోకముచేత ఆ కలశములను నింపి, క్రొత్త వస్త్రముతో గప్పి యుంచవలెను. తరువాత ముత్తయిదువలు వచ్చి పెండ్లిపిల్లలు గూర్చుండిన చోట ఒక కంబలము (గొంగడిని) బరచి దానిపై తెల్ల ఆవాలు కొద్దిగా వేసి వధూవరులను తోడ్కొని వచ్చి కలశము ఎదుట గూర్చుండబెట్టి మతాధికారులు కలశమునకు గప్పిన వస్త్రమును దీసి సూత్రమును వరుని చేతికిచ్చి వధువు హస్తమును వరుని చేతిక్రింద ఉంచి, మంత్రోక్తముగా హస్తపూజ కంకణపూజ యొనర్చి, తరువాతక్రమముగా దశకర్మలను ఆచరింప జేయవలెను.

శ్లో॥ తదేవలగ్నం సుదినం తదేవా। తారాబలం చంద్రబలం తదేవా।
విద్యాబలం దైవబలం తదేవా। గౌరీపతే తేంఘ్రియుగం స్మరామి॥

ఈ మంత్రమును లగ్న కార్యము పూర్తి అయ్యేవరకు చెప్పవలెను.

౧ కంకణధారణ విధి

రెండు మూడు కొమ్ములుండిన, భిన్నముగాని పసుపుకొమ్మను దీసికొని కలశమునకు జుట్టిన దారముతో కంకణమును సిద్ధగించి పూజించి

మం|త్రము :- "వివాహకర్మ కర్తుమాదౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
కౌతుక బంధనం కరిష్యామి ॥

మం|త్రము :- సర్వకాలె మహానాథ, భక్తిరస్తు క్రతోమమ ।
తస్మాద్బద్ధ్వాః కంకణశ్చ, నిశ్చయం శివసాక్షితః ।
కాశ్మీరే వసతెకన్యా, లంకాయాం వసతె వరః ।
అకటో వికటశ్చైవ, గురుద్బధ్నాచకంకణం ॥

ఈ మం|త్రముతో వధూవరులకు కంకణమును ధరింపజేయవలెను.

వధూవరులకు బాసింగధారణ మం|త్రము :- "శుభకే శిరఆరోహ శోభయంతి ముఖం మమ। ముఖగ్ంహిమమశోభయా-భూయాగ్ం సంచభగంకురు॥
ఇతి శుభసూచకం (ఫాలఫలకంధారయామి)

మదుపర్కం :- కన్యార్థినె గృహమాగతాతాయాస్మైవరాయ కన్యాదానాంగ భూత మధుపర్కం మధుపర్కం కరిష్యే ॥
"పాద్యం, పాద్యం, పాద్యం ప్రతిగృహ్యతాం" అర్ఘ్యం, అర్ఘ్యం, అర్ఘ్యం ప్రతిగృహ్యతాం ఆచమనీయం, ఆచమనీయం ప్రతిగృహ్యతాం॥

౨ వ. ది. గుడ జీరక మం|త్రము

మం|త్రము :- సత్యేనోత్తం భితా భూమిః । సూర్యేణోత్తం భితాద్యౌః ॥
భూతేనా దిత్యస్తిష్ఠంతి । దివిసోమో అధి శ్రితః ॥

ఇతి మం|త్రేణ వధూవర కరయోః గుడజీరకం సంస్థాప్య, శిరసి సం|ప్రోక్షయేత్ ॥ ఈ మం|త్రము నుచ్చరిస్తు వధూవరుల హస్తములందు జీలుకర-బెల్లమును బెట్టి ఉభయుల శిరస్సులం దుంచవలెను.

కన్యాదానము జేయు క్రమము

కన్యాదానము జేయు వరుని అత్తమామ లిద్దరు గల్సి శుద్ధోదకమున బిళ్వదళము, గరిక, అక్షతలువేసి, కలమునుబట్టి దిగువ (క్రింది) భాగములో ఒక పాత్రను ఉంచి వరుని కుడి యరచేతిపై వధువుయొక్క రెండు చేతులను బెట్టించి అత్తమామ లుభయులద్వారా

మంత్రము :- అహం కన్యాం సంప్రదదే,

శ్లో॥ కన్యాం కనకసంపన్నాం, సర్వాభరణభూషితాం ।
దాస్యామిశంభవేతుభ్యం, శివలోకం జిగీషయా ॥
దేవభక్తర్గణోర్మధ్యే, అశేషజన సమ్మతం ।
స్వపుత్రీం దీయతెదత్తం, దారాదత్తస్తు నిశ్చయం ॥
మమవామ పార్శ్వేతిష్ఠతాం, మమదక్షిణ పార్శ్వేతిష్ఠతాం,
ఆగతాయోవరాయ సువర్ణపూర్వకం దక్షిణపూర్వకం
జలధారా పూర్వకం, సకుసుమ, బిల్వదళసాక్షేణ-
కన్యాదానం కరిష్యే ॥

ఈ సంకల్పముతో జలధారను విడువవలెను. ఇమాం కన్యాం ప్రతి గృహ్ణామి, అని వరునిచేత జెప్పించి రెండుసార్లు ధారను వదలవలెను.

3 వ. ది. మాంగల్యధారణము

శ్రీ పార్వతీ మహాలక్ష్మీశచీభ్యో నమః, ధ్యాయామి ।
ధ్యానం సమర్పయామి । (మంగళసూత్రమును పూజించి)

శ్రీ పార్వతీ నమస్తుభ్యం, శ్రీ కంఠప్రియ భామినీ ।
వివాహభాగ్య మారోగ్యం, పుత్రలాభంచ దేహిమె ॥

మంత్రము :- "సర్వమంగల మాంగల్యే, శివే సర్వార్థసాధకే ।
శరణ్యే త్ర్యంబకాదేవి ! నారాయణీ నమోஉస్తుతే ॥

ఇట్లు ప్రార్థించి

మంత్రము :- మాంగల్యతంతునానేన, మమజీవన హేతునా ।
కంఠేబధ్నామిసుభగే, త్వంజీవ శరదాంశతం ॥

యదా బధ్నంచాక్షాయణీ హిరణ్యంస దేవేషు కృణుతే దీర్ఘమాయుః॥
అని మంత్రము నుచ్చరిస్తు ముత్తయిదువలతో ముట్టించి వరునిచేత మంగళసూత్రమును వధువు మెడలో గట్టించవలెను.

పాణిగ్రహణ మంత్రము :- "ప్రతిగృహితామస్యాం భార్యాత్వసిద్ధియే ఉమామహేశ్వర పూజాం కరిష్యే ॥ వ్యోమ వ్యోమాయ విద్మహె సూక్ష్మ సూక్ష్మాయ ధీమహి । తన్నో శివ ప్రచోదయాత్ "ఓం గృహ్ణామితే సౌభాగత్వాయ హస్తం మయాపత్యాజరదష్టిర్యథాసః। భగో అర్యమాసవితా పురంధిర్మహ్యంత్వా దుర్గార్హపత్యాయ దేవాః ॥

౪ వ. డి. ఆజ్య క్షీర మంత్ర క్రమము

మంత్రము :- భర్తా స్వక్రియ మాణోஉపి, క్షీరాజ్య స్పర్శనం భవేత్ ।
పాత్రేక్షీ రాజ్య సంయుక్తం, వాక్యైకాన్వేషణం వదేత్ ॥
సాక్షిణ్యాస్సర్వ దేవాశ్చ, తరుగుల్మలతాదయః ।
పశుపక్షిమృగాద్యశ్చ, సాక్షిసాక్షిప్రమాణయోః ॥
తవసంరక్షణార్థంచ, తవమానస పాలనే ।
క్షీరశర్కరహస్తంచ, సాక్షిత్వాం పాలయామ్యహం ॥
తవభక్తి మహాశ్రద్ధా, తవపూజా పరాయణే ।
తవధ్యానామరక్తాహం, నిశ్చయం శృణునిశ్చయం ॥

ఒక పాత్రలో ఆవుపాలు, నెయ్యివేసి, మూడుసార్లు వధువరుల హస్తములను పైన జెప్పిన మంత్రము నుచ్చరిస్తు అద్దించవలెను. ఆ మీదట అదే పాలు నెయ్యిలో ఒక ముత్యమును వేసి మూడు సార్లు వరునితో వధువుతోను వెదకించి పేర్లు చెప్పించవలెను.

౫ వ.డి. సప్తపది పాదసంఘట్టన మంత్రము

మంత్రము :- ఏకపదీ చద్విపదీ త్రిపదీచ. చతుష్పదీ వధూవతా పంచపదీచ।
పాదోత్థాపన మాచరేత్ ॥

మంత్రము :- "ఇష ఏకపదీభవ సామామనువ్రతాభవ ।

1) పుత్రాన్విందావహై, బహూంస్తేసంతు జరదష్టయః ॥౧॥

2) మం॥ ఊర్జే ద్విపదీభవ సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహె - బహూంస్తేసంతు రజరదష్టయః॥ ॥౨॥

3) రాయస్పోషా త్రిపదీభవ సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహె-బహూంస్తేసంతు జరదష్టయః ॥ ॥౩॥

4) మాయోభవ్యాయ చతుష్పదీభవ సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహె - బహూంస్తేసంతు జరదష్టయః ॥ ॥౪॥

5) ప్రజాభ్యః పంచపదీభ - సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహె - బహూంస్తేసంతు జరదష్టయః॥ ॥౫-

6) ఋతుభ్యః షట్పదీభవ - సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహే - బహూంస్తే సంతు జరదష్టయః॥ ॥౬॥

7) సఖా సప్తపదీభవ - సామామనువ్రతాభవ ।
పుత్రాన్విందామహే - బహూంస్తే సంతు జరదష్టయః॥ ॥౭॥

వధూవరులకు ఆపోహిష్టా దర్భతోనీరు ప్రోక్షించి

మంత్రము :- "అనాధృష్టమిత్యస్య వామదేవ ఆపోబృహతీ ఉదకాభి మంత్రణే వినియోగః" (అనాధృష్టమస్య నాధృష్యం దేవానా ఓ౽ మెూభి శస్తిపాః । అనభిశస్త్యంజసాహసత్యముపగేషస్వితే మాధాః) ॥
గరిక, దర్భలతో వధూవరుల తలపైన ప్రోక్షించాలి.

ఈ మంత్రముచే వరుని పాదాంగుష్ఠము నుండి వధువుయొుక్క పాదాంగుష్ఠమునకు దాకించవలెను, వధువుచేత వరునికి నమస్కారమును జేయించవలెను.

౬ వ. ది. అక్షతారోవణ మంత్రము

మంత్రము :- "తండులం హస్తకం జిష్ఠ, యుక్తాపతి శిరఃపురే ।
ప్రమాణం తవ భక్తాచ, తస్మాదంజలిభిః పయః ॥

ఈ మంత్రముతోను మరియు "తదేవలగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ,- విద్యాబలం దైవబలం తదేవ, గౌరీపతె తేంఘ్రియుగం స్మరామి, సుముహూర్తస్సావధానం । పార్వతీ పరమేశ్వర ధ్యానోత్సవ స్సావధానం ॥

ఇట్లు చెప్పి ఒక పాత్రలో బియ్యమును ఉంచి (బోసి) పసుపు, ఆవుపాలు, నెయ్యిగూడ అందులో వేసి, కర్పి వరుని హస్తముతో మూడు సార్లు వధువు తలపై పైనవ్రాసిన మంత్రము నుచ్చరిస్తూ వేయించవలెను. తరువాత వధువుయొక్క రెండు చేతులతో వరుని తలపై మూడు సార్లు బోయించవలెను.

౭ వ. డి. నాసికా భూషణ మంత్రము

మంత్రము :- "మహేశ్వర మహాదేవి, శారదా భువనేశ్వరీ ।
ఇదం సర్వమాయుః శాంతి స్తుష్టిశ్చాస్తు పుష్టిశ్చాస్తు ॥

ఈ మంత్రముతో (ఇతి మంత్రేణ నాసికాభరణం ధారయేత్) వధువు నాసికమునకు ముత్యమును ముట్టించవలెను.

౮ వ.డి. ఫలదాన మొసగు మంత్రము

ఫ ల పూ జ

మంత్రము :- "శుద్ధి వృద్ధ్యభ్యుదయ సిద్ధి ద్వారా ఫలదేవతాంతర్వర్తి శ్రీ సాంబ సదాశివ ప్రీత్యర్థం ఫలపూజామహం కరిష్యే" సంకల్పమును జెప్పి ఫలపూజను జేయించాలి.

మంత్రము :- ఫలం మనోరథ ఫలం, ప్రదదాతి సదానృణాం ।
పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం, అతః శాంతి ప్రయచ్ఛయె ॥
హిరణ్య గర్భ గర్భస్థః హేమబీజం విభావసోః ।
అనంత పుణ్యఫలదం, అతః శాంతి ప్రయచ్ఛయె ॥

ఈ మంత్రముచేత వధూవరులతో మహేశ్వరులకు టెంకాయను దక్షిణ సహితముగా దానమిప్పించవలెను. పిదప వరునిచేత రెండు టెంకాయలను (కొబ్బరికాయలను) వధువు యొక్క ఉడిలో బెట్టించవలెను.

మహేశ్వరులు ఆశీర్వదించే మంత్రము

మంత్రము :- శ్రియాం వర్ధస్వ మాయుష్యమారోగ్యం ।
ఆయుర్ధాత్మే భాయనూనం । మహీతే ధన-
ధాన్యపశు, బహుపుత్రలాభం శతసంవత్సరం
దీర్ఘమాయుః ॥ వధూవరుల నాశీర్వదించవలెను.

౯ వ. డి. ధాతుబద్ధ మంత్రము

మంత్రము :- "హరిద్రశృంగ పూగంచ, గుడ జీరకపంచధా ।
వధూవరాంబరాగ్రేణ, బద్ధ్వాశీర్వాదపూర్వకం ॥
ధృవం తెనందికేశోయోగణాధిపాః ।
ధృవంతే సాంబికేశానో, మంగలం ధారయేద్ధృవం ॥
ఇతి శృతి స్మృతిభ్యాం, వివాహవ్రత రక్షణార్థం ।
తాని హరిద్రఖండయుతాని, పూగీఫలాని శివమనుస్మరాన్
పంచ పంచ దంపత్యో రుత్తరీయాంతయోర్బధ్నీయాత్ ॥

ఈ మంత్రముచేత పోక, పసుపుకొమ్ము, బంగారుముక్క, బెల్లము, జిలుకర, వీటిని వధూవరులయొక్క కొంగుల్లో గట్టి ఇద్దరి కొంగులను ముడి వేయవలయును.

నా క బ లి

వరుడు ప్రాణాయామము నాచరించి

మంత్రము :- మమవధ్వా మిశ్రిత విశ్వావసు సంజ్ఞక గంధర్వ నిరసనార్థం ఆవయోః స్వస్త్యభివృద్ధి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నాకబ ల్యుత్సవప కరిష్యే” సంకల్పించి

మంత్రము :- “అప్సరస్సుయో గంధో గంధర్వే షుచయద్యశః । దైవో యోమానుషో గంధసమాగంధః। సురభిర్జుషాతాం” రెండింటిలో ఒక నీటి కలశమందు పసుపు పుడివేసి కల్పవలెను. ఉత్తర దిక్కునమున్న కలశములో దాక్షాయణినాహ్వానించి,

మంత్రము :- “దాక్షాయణీ మహాదేవీ సర్వసంపత్ప్రదాయినీ। వరపాశాం కుశయుతాం తథాచా భయశాలినీ। రత్నకేయూర తాటంక ముకుటాద్యై రలంకృతా । విచిత్ర వసనోపేతాం సర్వలక్షణ లక్షితాం । విలాసినీ సహస్రౌఘైః సేవ్యమాన మహార్నిశం। దేవాసురైరపి సదా వందమాన పదాంబుజాం ॥ అణిమాది గుణోపేతా అష్టైయిశ్వర్య ప్రదాయినీ ॥ అని ఆహ్వానించి బూజించవలెను. అన్నమును కొద్దిగా కలశములో వేసి, నలుదిక్కులకు గూడ కొద్దిగా జల్లవలెను. పిదప పురోహితుడు పూర్వపుదిక్కున బూజించిన కలశములోని జలమును గరిక, దర్భలచేత వధూవరుల తలపై వేస్తు (ప్రోక్షిస్తు)

మంత్రము :- “స్వాదింతాం స్వాదునాతీవ్రాం తీవ్రేణామృతా మమృతేన మధుమతీం మధుమతా ॥ ఆభిర్గ్భిర్యదతోన ఊనమప్యాయ హరవో వర్ధమానః । యదాస్తోతృభ్యో మహిగోత్రారుజాసి భూయిష్ఠ భాజో అథతేస్యామ । బ్రహ్మప్రావాదిష్మతం సోమాహాసీత్ ॥

ఓం, శాంతిః శాంతిః శాంతిః ॥ అని ప్రోక్షించవలెను.

తరువాత మొదట బూజించి అంకురారోపణము యొక్క ఐదు (పాలికలు)..." పూజించి

మంత్రము "గచ్ఛ గచ్ఛసుంశ్రేష్ఠ..." మహేశ్వర ॥ అని యుచ్చరించి, విసర్జన గావించి వాటిని ఏరు, వాగు, చెర్వు, బావి పవిత్ర స్థానములో వదలవలెను. పిదప వధూవరుల కంకణములను బూజించి,

మంత్రము :- "కంకణమోచయామ్యద్య రక్షాస్మిన్నకదాచ్య । మయిరక్షాం స్థిరాంబధ్వా దేవత్వంగచ్ఛకంకణ ॥ అని చెప్పి కంకణములను విడువవలెను. తరువాత వధూవరుల పక్షాన వీర మాహేశ్వరుల (మఠాధిపతికి) పాదపూజ గావించి తత్తీర్థ ప్రసాదములను సేవించి వారిని భోజన తాంబూలాదులతో సత్కరించి వారిచేత మంగలా శిస్సులను బొందవలెను.

౧౦ వ.డి. అరుంధతీ దర్శన మంత్రము

మంత్రము :- "పతివ్రతా లక్షణలక్షితాంగి, సన్మార్గగామీ శుభసౌఖ్యదాయీ।
అరుంధతీనామ వశిష్ఠపత్నీ వధూవరాభ్యాం వరదాభవంతు ॥
"శివస్య పత్నీ గిరిరాజపుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు ।
రామస్య పత్నీ జనకస్య పుత్రీ, వధూవరాభ్యాం వరదా భవంతు ॥
బసవేశ పత్నీ, బలదేవ పుత్రి, వధూవరాభ్యాం వరదా భవంతు

ఒక తాంబాళములో బియ్యమును బోసి మధ్యభాగంలో ముత్యము నుంచి పైన జెప్పిన మంత్రముతో దంపతులను అరుంధతి దర్శనమును జేయించవలెను.

ఈ ప్రకారముగా దశవిధకర్మలను జేయించిన పిదప వధూవరులను లేపి దేవ గృహమునకు దోడ్కొనిపోయి నమస్కరింపజేయవలెను.

(పరడి) హక్కు-బాపతులను పంచే విషయము

శ్లో॥ పూర్వభాగం మహాచార్యా, శ్వహరేయుర్యథాక్రమం ।
ఉపసూత్రై స్సమాయుక్తా, శ్చైవమేవ వినిర్ణయః ॥
తదర్థం చైవ గృహ్ణీయా దుపాచార్యస్తతః పరం ।
ఏకస్య భాగమేకశ్చ, గ్రహీతుం నైవచార్హతి ॥
బలాదపిచ గృహ్ణీయాత్సమానస్కందతా భవేత్ ।
తేన దోషఫలం భుంక్త్వా, నరకానేవ విందతి ॥
ఉపాచార్య పదార్థంతు, మహాచార్య యదాహరేత్ ।
తదాతేషాంచ మహతాం, న్యూనతా భవతి ధృవం ॥
పంచపూర్ణా మహాచార్యా, ఉపాచార్యాశ్చ పంచధా ।
ఏవం దశవిధానాంతు, భాగాశ్చ పరికల్పితాః ॥౨॥
తస్మాత్ దశవిధం తత్ర, ఫల నైవేద్యకంన్యసేత్ ।
పంచపూర్ణాచ నిక్షిప్య, తదర్ధం పంచధాక్షిపేత్ ॥

తా॥ దీక్షా వివాహ కార్యములందు పంచ కలశములను స్థాపించిన సమయములో మహాచార్యులకు ౫ (పరడీలను) హక్కు బాపతులను ప్రత్యేకముగా వేర్వేరు క్రొత్త వస్త్రములలో గట్టి ఉంచి, వాటిని గ్రమముగా మహాచార్యుల సూత్రములకు సంబంధించినవారు పంచుకొన వలెను. ఆ పిదప ఉప సూత్రములవారు క్రమముగా బంచుకొనాలి, ఇతర సూత్రములవారి కివ్వకుండ బలాత్కారముగా ఒక్కరే దీసికొనినయెడల మహా దోషమునకు ఒడిగట్టిన వారవుతారు. (గురికాగలరు) అందుచేత అందరు తమతమ సూత్రప్రకారముగానే పంచుకొనఁదగును.

ఇది వివాహవిధి, సంస్కార ప్రకరణము సమాప్తము.

ప్రాయశ్చిత్తవిధి అథవా శుద్ధి సంస్కారము

ఎవరైన అపవిత్రులైన (బహిస్కృతులు) ను, (అకస్మాత్తుగా) తెలిసి తెలియకగాని, అన్యజాతీయుల అన్న పానీయాదులను, మద్యా. మాంసాదులను సేవించడము వల్లగాని, మానవ సమాజమునుండి వెలివేయ బడుటవల్లగాని, అట్టి వారిని గురువర్గము వారిచేగాని, అథవా సమాజము యొక్క ప్రముఖులనుండిగాని, దోషిగా నిర్ధారించి స్వజాతినుండి వెలివేయ బడినచో అట్టి వారిని సమస్త జనుల అంగీకారముచేత లేదా బహుజన సమ్మతితో పరిశుద్ధులుగా (నిర్దోషులుగా) జేయదలచిన యెడల ఈ దిగువ దెల్పిన విధముగా ఆచరించవలెను.

ప్రాయశ్చిత్తమున కంగీకరించిన వారినుండి దేశకాలాదులను జెప్పించి "మమకాయక, వాచక, మానసిక, సాంసర్గిక దోష నిరసన పూర్వకం సర్వకర్మ సంశుద్ధి సిద్ధ్యర్థం శ్రీ గురుచరణోదకేన ప్రాయశ్చిత్త స్నాన మహం కరిష్యే"

అని సంకల్ప పూర్వకముగా గురు పాదోదకముచేత స్నానమొనర్చి శుచియై, మడి వస్త్రమును ధరించి, విభూతి ధారణము గావించుకొని, లింగార్చన (శివపూజ) గురు పాదపూజలు జేసి, తీర్థ ప్రసాదములను భక్తి మీర సేవించి, గురువర్గము వారికి, సమాజ ప్రముఖులకు, తనకు గలిగిన దోషమునకు బ్రాయశ్చిత్త పూర్వకముగా క్షమాపణను గోరవలెను. గురువు సభికులందరుగల్సి యేకకంఠముతో క్షమింతురు. తరువాత పరిశుద్ధుడైన వ్యక్తి యథాశక్తి భక్తా మాహేశ్వరారాధనను ఆచరించి మాహేశ్వరులకు మరియు సమాజోద్ధార కార్యములకుగాను తన శక్తికొలది ద్రవ్యమును దానమొసంగవలెను.

ధా న్యా ధి వా స ము

మంత్రము :- "ఏవం గుణవిశేషణ...అస్యాం శుభతిథౌ శివలింగస్య దేవతా బీజత్వ సిద్ధ్యర్థం ధాన్యాధివాసం కరిష్యే"

అని సంకల్పించి, శివకలశముయొక్క జలముతో ఈశాన్య దిగ్భాగమున షట్సమ్మార్జనతో భూశుద్ధిగావించి, ఆ స్థలములో రంగవల్లిచేత అష్ట దళముల కమలమును వ్రాసి, దానిపైన బియ్యముతో నింపిన పాత్రనుంచి శివలింగమును రెండు దర్భలను, రెండు వస్త్రములతో చుట్టి పూర్వపు దిక్కుకు లింగము యొక్క సిరస్సునుంచి, గోముఖమును అధోముఖముగా నుండునట్లుంచి,

మంత్రము :- "తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహే। తన్నోరుద్రః ప్రచోదయాత్" ॥

ఈ మంత్రమును బఠిస్తూ ధాన్యపు పాత్రలో పరుండబెట్టి, దానిని ఎడమ చేయితో బట్టుకొని ప్రాణాయామము నాచరించి. వేయి అథవా నూటావకటి సార్లు శివపంచాక్షరీ మంత్రము చేతనభి మంత్రించవలెను. తదుపరి ఆ శయన స్థలమునుండి శివలింగమును దీసికొని (పూం॥ ప॥ చెప్పిన విధముగా) పంచామృతముచేత వేర్వేరుగా అభిషేకమొనర్పవలెను. అది (అభిషేకము) జేయువిధము.

క్షీరాభిషేక మంత్రము :- ఓం, ఆప్యాయ...సంగథె" ఓం శివలింగాయ నమః క్షీరేణ స్నాపయామి

అని పాలతో నభిషేకించి, ఆపిదప శుద్ధోదకముతో నభిషేకింపవలెను.

మంత్రిము :- "ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం,
బ్రహ్మాధిపతి, బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమే అస్తు సదాశివోమ్"
ఓం, శ్రీ శివలింగాయనమః శుద్ధోదకేన స్నాపయామి ॥

అని యుచ్చరించి శుద్ధోదకముతో నభిషేకించి ఆ మీదట పెరుగుతో నభిషేకించవలెను.

మంత్రిము :- "ఓం దధికావ్ణ్ణో అకారిషం..." ఓం శ్రీ శివలింగం దధ్నా
స్నాపయామి

అని పెరుగుతో నభిషేకించి, తదుపరి శుద్ధోదకముతో అభిషేకించవలెను.

మంత్రిము :- "తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహి ।
తన్నోరుద్రః ప్రచోదయాత్" ॥ఓం॥ శ్రీ॥శివలింగం॥ శుద్ధోదకేన
స్నాపయామి ॥

అని శుద్ధోదకముతో నభిషేకించవలెను. ఆ మీదట నెయ్యి గల్పిన జలముచేత నభిషేకింపవలెను.

మంత్రిము :- "శుక్రమసి...సూర్యస్యరశ్మిభిః" ఓం ॥శ్రీ॥శివలింగం॥
ఘృతేన స్నాపయామి ॥

అని ఘృతముతో నభిషేకించి, పిదప శుద్ధోదకంతో నభిషేకింపవలెను.

మంత్రిము :- "అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః,
సర్వేభ్యో సర్వ శర్వేభ్యోనమస్తే అస్తు రుద్రరూపేభ్యః
॥ఓం॥శ్రీ॥శివలింగం॥ శుద్ధోదకేన స్నాపయామి ॥

అని శుద్ధోదకముతో నభిషేకింపవలెను. పిదప తేనె గల్పిన జలముతో నభిషేకించవలెను.

మంత్రము :- "ఓం మధువాతా ఋతాయతె, మధుక్షరంతి సింధవః, మాధ్వీర్నస్సంత్వోషధీః మధునక్తముతోషసి। మధుమత్పార్థివగ్ంరజః। మధుద్యౌరస్తునః పితా, మధుమాన్నోవనస్పతిః। మధుమాగ్ం అస్తు సూర్యః మాధ్వీర్గావోభవంతునః" ॥ఓం॥ శ్రీ ॥శివలింగం॥ మధునా స్నాపయామి ॥

అని తేనె గల్పిన జలముతో నభిషేకించిన పిదప శుద్ధోదకముతో నభిషేకించునది.

మంత్రము :- "వామదేవాయ నమోజ్యేష్ఠాయనమో రుద్రాయనమః। కాలాయనమః కలవికరణాయనమో బలవికరణాయనమో బల ప్రమథనాయ నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః" ॥ఓం॥ శ్రీ ॥శివలింగం॥ శుద్ధోదకేన స్నాపయామి ॥

అని శుద్ధజలముచేత అభిషేకింపవలెను. ఆ పైన శర్కర మిశ్రితమైన జలముతో నభిషేకించవలెను.

మంత్రము :- ఓం స్వాదుః...అదాభ్యః ॥ఓం॥ శ్రీ ॥శివలింగం శర్కరోదకేన శుద్ధోదకేన స్నాపయామి ॥

మంత్రము :- "సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమః। భవే భవేనాతి భవే భజస్వ మాంభవోద్భావాయనమః ॥ శ్రీ శివలింగాయ నమః శుద్ధోదకేన స్నాపయామి ॥

అని యుచ్చరించి శుద్ధోదకముతో నభిషేకింపవలెను. (ఇట్టి శుద్ధ జలాభిషేక మంత్రములకు పంచబ్రహ్మ మంత్రములని పేరు) ఈ విధముగా పంచామృతాభిషేకమొనర్చి ప్రాణప్రతిష్ఠ జేయవలెను.

స్త్రీ దేవతను ఆరాధించునప్పుడు మంత్రములు

హరిద్రా ధారణ మంత్రము :-

"హరిద్రా స్వర్ణవర్ణాభా - సర్వసౌభాగ్యదాయినీ ।
సర్వాలంకారముఖ్యాహి - దేవీత్వం ప్రతిగృహ్యతాం ॥
(ఓం...నమః) హరిద్రాం సమర్పయామి.

కుంకుమధారణ మంత్రము :-

"హరిద్రాచూర్ణ సంయుక్తం - కుంకుమం కామదాయకం ।
వస్త్రాలంకారణం సర్వం - దేవీత్వం ప్రతిగృహ్యతాం ॥
(ఓం...నమః) కుంకుమం సమర్పయామి.

కజ్జల ధారణము (కాటుక) :-

"కజ్జలం కామికం రమ్యం - కామినీ కామసంభవం ।
నేత్రయోర్భూషణార్థాయ - కజ్జలం ప్రతిగృహ్యతాం ॥
(ఓం...నమః) కజ్జలం సమర్పయామి.

సింధూర ధారణము :-

"ఉదితారుణ సంకాశం - జపాకుసుమ సన్నిభం ।
సీమంత భూషణార్థాయ - సింధూరం ప్రతిగృహ్యతాం ॥
(ఓం...నమః) సిందూరం సమర్పయామి.

కంఠసూత్ర ధారణము :-

"మాంగల్యం తంతుమణిభి - ర్ముక్తా ఫలవిరాజితం ।
కంఠస్య భూషణార్థాయ - ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ॥
(ఓం...నమః) కంఠసూత్రం సమర్పయామి.

కంకణ ధారణము :-

"కాచస్యనిర్మితం దివ్యం - కంకణంచ సురేశ్వరీ ।
హస్తాలంకరాణార్థాయ - కంకణం ప్రతిగృహ్యతాం ॥
(ఓం...నమః) కంకణం సమర్పయామి.

తాళపత్ర ధారణము (కర్ణకుండలాలు - కమ్మలు) :-

"నానాభరణ శోభాఢ్యం - నానారత్నోపశోభితం ।
అర్పితంచమయాదేవి - కుండలం ప్రతిగృహ్యతాం ॥
(ఓం...నమః) కర్ణకుండలం సమర్పయామి.

నాసికా భూషణ మంత్రము :-

"మహేశ్వర మహాదేవి - శారదా భువనేశ్వరీ ।
ఇదం స్వర్ణం ప్రదాస్యామి - శాంతిస్తుష్టిశ్చాస్తు పుష్టిశ్చాస్తు ॥
(ఓం...నమః) నాసికాభరణం సమర్పయామి.

(ఇది స్త్రీ దేవతా విశేషోపచారము)

విశేషోదక స్నానము

మధుస్నాన మంత్రము :-

"సర్వౌషధి సముత్పన్నం - పీయూష సదృశం మధు ।
స్నానార్థంతే ప్రయచ్ఛామి - గృహ్యతాం పరమేశ్వర ॥
(ఓం...నమః) మధునా స్నాపయామి.

శర్కరాస్నాన మంత్రము :-

"స్వాదుః పవస్వదివ్యాయ - జన్మనేస్వాదురింద్రాయ। సుహవీతునామ్నే।
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే – బబృహస్పతయే మధుమాగ్ం
అదాభ్యః॥ (ఓం...నమః) శర్కరోదకేన స్నాపయామి.

ఇక్షురస మంత్రము :-

"ప్రజాపతేర్యావతాని పక్ష్మాణియదశ్వవాలా ఐక్షవీ తిరశ్చీయదా-
శ్వవాలః ప్రస్తురోభవత్త్వైక్షవీతిరశ్చీ ॥
(ఓం...నమః) ఇక్షురసేన స్నాప, అనం...శు...స్నాప ॥

నారికేళోదకస్నాన మంత్రము :-

"ఆపోవా ఇదమాసన్ సలిలమేవ సప్రజాపతిరేకః। పుష్కరపర్ణే సమ-
భవత్ । తస్యాంతర్మనసి కామస్సమవర్తత ఇదగ్ం సృజేయం ॥
(ఓం...నమః) నారికేళ రసేన స్నాపయామి. అనం...శు...స్నాప ॥

కుశోదక స్నానము :-

"దేవస్యత్వాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం ।
పూష్ణోహస్తాభ్యామాదదే ॥
(ఓం...నమః) కుశోదకేన స్నాపయామి. అ...శు...స్నాప ॥

భస్మోదక స్నానము :-

"త్రియంబకం యజామహే - సుగంధిం పుష్టివర్ధనం ।
ఉర్వారుకమివబంధనా - న్మృత్యోర్మోక్షీయ మామృతాత్ ॥
(ఓం...నమః) భస్మోదకేన స్నాపయామి. అనం-జ-స్నాపయామి.

పుష్పోదక స్నానము :-

"యాః ఫలినీర్యా అఫలా అపుష్పయాశ్చ పుష్పిణీః ।
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్వగ్ం హసః॥ (ఓం...నమః) పు.స్నా.

పల్లవోదక స్నానము :-

"పావమానీర్దిశంతున ఇమం లోకమధోఅముం ।
కామాం సమర్ధయంతునో దేవీర్దేవై సమాహితా ॥
(ఓం...నమః) పల్లవోదకేన స్నాపయామి.

స్వర్ణోదక స్నానము :-

"ఋతగ్ం సత్యం పరంబ్రహ్మ - పురుషం కృష్ణపింగలం ।
ఊర్ధ్వరేతం విరూపాక్షం - విశ్వరూపాయవై నమః ॥
(ఓం...నమః) స్వర్ణోదకేన స్నాపయామి.

మంత్రోదక స్నానము :-

"తరత్సమందీ ధావతి ధారా సుతస్యాంధసః ।
తరత్సమందీ ధావతి ॥ (ఓం...నమః) మంత్రోదకేన స్నాపయామి.

వస్త్ర సమర్పణ మంత్రము :-

"మయాచిత్రపటభన్న - నిజగుహ్యోరుతేజసే ।
నిరావరణ విజ్ఞాన-వస్త్రంతే కల్పయామ్యహం॥ వస్త్రం సమర్పయామి.

యజ్ఞ సూత్ర సమర్పణము :-

"దేవదేవ నమస్తేఽస్తు - త్రాహిమామేవ సాగరాత్ ।
బ్రహ్మసూత్రం సోత్తరీయం - గృహాణ పరమేశ్వర ॥
(ఓం...నమః) యజ్ఞసూత్రం సమర్పయామి.

గంధసమర్పణ మంత్రము :-

"పరమానంద సౌరభ్యం - పరిపూర్ణ దిగంతరం ।
గృహాణ పరమం గంధం - కృపయా పరమేశ్వర ॥
దివ్యగంధం ధారయామి.

ప్రాణ ప్రతిష్ఠా క్రమము

మంత్రము :- "ఓం అస్యశ్రీ శివలింగ ప్రాణ ప్రతిష్ఠాపన మంత్రస్య బ్రహ్మ - విష్ణు - రుద్ర - ఈశ్వర - సదాశివ - ఋషయః ఋగ్యజు సామాథర్వణ చందాగ్ంసి సకల జగత్సృష్టికారిణీ ప్రాణశక్తిః పరా దేవతా । ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం అమృతలింగ మధ్యే మహాదేవ ప్రాణప్రతిష్ఠా సిద్ధ్యర్థం జపేవినియోగః ॥

అని జెప్పిన పిదప

మంత్రము :- "ఓం ఆం హ్రీం క్రోం ఆకాశవాయు వహ్ని సలిల పృథివ్యాత్మనే, అం, కం, ఖం, గం, ఘం, జం, అం హ్రీం క్రోం ఆం ఓం అంగుష్ఠాభ్యాం నమః । ఆం హ్రీ క్రోం శబ్ద, స్పర్శ, రూప, రస గంధాత్మనే ఇం చం ఛం జం ఝుం ఞం ఆం హ్రీం క్రోం ఈం ఓం తర్జనీభ్యాం నమః । ఓం అం హ్రీం క్రోం త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణాత్మనే ఓం టం ఠం డం ఢం ణం ఓం ఆం

ప్రీం క్రొం ఓం మధ్యమాభ్యాం నమః । ఓం అం ప్రీం క్రొం వాక్పాణి పాదపాయూపస్థాత్మనె ఓం తం థం దం ధం నం ఓం ఓం అం ప్రీం క్రొం ఓం అనామికాభ్యాం నమః । ఓం అం ప్రీం క్రొం మనోబుద్ధ్యహంకారచిత్త విజ్ఞానాత్మనే నమః ఓం పం ఫం బం భం ఔం అం ప్రీం క్రొం కనిష్ఠికాభ్యాం నమః । ఓం అం ప్రీం క్రొం వచనాదానగమన విసర్జనానందాత్మనెనమః అం యం రం లం వం శం షం సం హం ళం క్షం అం ప్రీం క్రొం అం కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥

అని కరన్యాసము జేసి, ఇదేవిధముగా హృదయన్యాసమును జేయ వలెను. ఎట్లనగా

మంత్రము :- ''ఓం ఆం ప్రీం క్రొం...అం ఓం హృదయాయ నమః
ఆం ప్రీం... శబ్ద స్పర్శ...ఓం శిరసేస్వాహా ।
ఓం అం ప్రీం...ప్రీం క్రొం ఓం శిఖాయై వషట్ ।
ఓం అం...వాక్పా...క్రొం ఓం కవచాయహుం ।
ఓం అం...మనో...ప్రీం క్రొం నేత్రత్రయాయవౌ షట్ ।
ఓం అం వచనాదాన...క్రొం అం అస్త్రాయఫట్ ।
ఓం భూర్భువస్సురోమితి దిగ్బంధః ॥

(హృదయన్యాసము జేయునపుడు కరన్యాసములో చెప్పిన మంత్రములనే చెప్పి చివరిలో మాత్రము పైన జెప్పఁబడిన విధముగా ''సిరసేస్వాహ'' శిఖాయై వషట్ అను వాక్యములను చెప్పవలెను. దానికొరకు వైదిక గ్రంథములలో కరన్యాసమును మాత్రమే వ్రాసి ''ఏవం హృదయాదిన్యాస్యః'' అని వ్రాసి వదలేతురు) తదుపరి ధ్యానము.

మంత్రము :- "రక్తాంభోధిస్థపూతోల్లసదరుణ సరోజాధిరూఢా కరాబ్జైః
పాశం కోదండమిక్షూద్భవమళిగుణమప్యంకుశం పంచబాణాన్ ॥
బిభ్రాణాసృక్కపాలం త్రిణయన విలసత్పీనవక్షోరుహాఢ్యాదేవీ
బాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణః శక్తిః పరానః ॥

అని బాగుగా ధ్యానించి, ఉతికిన క్రొత్త వస్త్రమును మునుగువేసికొని
మంత్రము :- "ఓం అముష్యప్రాణా ఇహప్రాణాః స్వోహం స్వోహం"
ఇట్లుచ్చరించి పాదమునుండి నాభివరకు బ్రహ్మ భాగమునందును.

మంత్రము :- "ఓం అముష్యజీవ ఇహస్థితః స్వోహం స్వోహం"
ఇట్లుచ్చరించి నాభి నుండి హృదయపర్యంతము విష్ణుభాగములోను.

మంత్రము :- "ఓం అముష్య సర్వేంద్రియాణి వాఙ్మనశ్చక్షుః
శ్రోత్ర జిహ్వాఘ్రాణా ఇహైవాగత్య సుఖంచిరంతిష్ఠంతు స్వాహా ॥

ఇట్లుచ్చరించి హృదయము నుండి మస్తకము వరకు రుద్ర భాగములోను న్యాస (స్పర్శ)ము జేయాలి. ఆ మీదట :—

మంత్రము :- "ఓం ఆం హ్రీం క్రోం అముష్యప్రాణా ఇహప్రాణాః
సోఽహం సోఽహం । ఓం ఆం హ్రీం క్రోం అముష్యజీవ ఇహస్థితః
సోఽహం సోఽహం । ఓం ఆం హ్రీం క్రోం ఓం అముష్య సర్వేం
ద్రియాణి సోఽహం సోఽహం। ఓం ఆం హ్రీం క్రోం వాఙ్మనశ్చక్షుః
శ్రోత్రజిహ్వా ఘ్రాణా ప్రాణోపాన వ్యానోదాన సమాన నాగ కూర్మ
కృకర దేవదత్త ధనంజయాది దశప్రాణా ఇహాగత్యాగత్య ఆగచ్ఛాగచ్ఛ
ఆకర్షయాకర్షయ । సుఖం చిరం తిష్ఠంతు స్వాహా ॥

అం హ్రీం క్రోం టం ఠం డం ఢం ణం ఉం వాక్పాణి పాద పాయూపస్థాత్మనె । ఓం అం హ్రీం క్రోం ఐం తం థం దం ధం నం త్వక్చక్షుః శ్రోత్ర జిహ్వా ఘ్రాణాత్మనె । ఓం అం హ్రీం క్రోం ఓం పం ఫం బం భం మం ఔం మనోబుధ్యహంకార చిత్తవిద్యానాత్మనే। ఓం అం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ళం క్షం వచనాదాన గమన విసర్జనా నందాత్మనే । అముష్య ప్రాణా ఇహప్రాణా అముష్యజీవ ఇహస్థితః అముష్య సర్వేంద్రియాణికాయ వాఙ్మనశ్చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణ వాక్పాణి పాదపాయూపస్థాన్త్వక్మేదోస్థిమజ్జా శుక్లమనోబుద్ధ్యహంకార చిత్తాని ఇహాస్మృతలింగమధ్యే సమాగశ్య సుఖంచిరం తిష్ఠంతుస్వాహా ॥

ఈ మంత్రము నుచ్చరించి ప్రాణేంద్రియములను ప్రతిష్ఠాపనమొనర్చి

మంత్రము :- "అసునీతెపునరస్మాసుచక్షుః పునః ప్రాణమిహనోదేహిభోగం ।
జ్యోక్పశ్యేమసూమసూర్య ముచ్చరంతమనుమతె మృడయాన శ్వస్తి ॥

అం క్రీం హ్రోం ఓం । మహా పద్మవన్నాతస్థకారణానంద విగ్రహా । సర్వభూత హితేమాతె ఏహ్యేహి పరమేశ్వరీ । ఓం అం హ్రీం క్రోం। ఆవాహితోభవ ఆసీనోభవ। అవకుంఠితోభవ। ప్రసీదోభవ। సుప్రసన్నోభవ। అస్మిన్ అస్మృతలింగమూర్తి మధ్యే మహాదేవం ప్రసన్నం కురు కురు స్వాహా ॥ హంస్లాం హంస్లీం హంస్లూం హంస్లైం హంస్లౌం హంస్లః ॥ ఆగచ్ఛాదిత్య మధ్యస్థ పార్వతీ సహిత ప్రభో । అస్మిన్ బింబె ప్రతిదినం సన్నిధిర్భవ శంకర ॥

అని ప్రార్థించి అర్ఘ్యపాద్యాచమనములను సమర్పించి, ముసుగువైచిన వస్త్రమును దీసి పంచబ్రహ్మన్యాసము నాచరించవలెను. ఎటులనగా :—

మంత్రము :- "ఓం హ్రాం నం సద్యోజాతాయనమః"

అని యుచ్చరించి పాదములందును,

మంత్రము :- "ఓం హ్రీం మం వామదేవాయ నమః"

అని గుహ్య స్థానమందును,

మంత్రము :- "ఓం హ్రూం శిం అఘోరాయ నమః"

అని హృదయమందును,

మంత్రము :- "ఓం హ్రైం వాం తత్పురుషాయ నమః"

అని ముఖమునందును,

మంత్రము :- "ఓం హ్రౌంయ ఈశానాయనమః"

అని శిరస్సునందు పంచబ్రహ్మన్యాసము నొనర్చి పిదప

మంత్రము :- "ఓం సాంబ సదాశివాయనమః"

అని నా మమంత్రముచేత పంచోపచార (సమయావకాశ ముండిన యెడల షోడశోపచార)ములతో బూజించి

మంత్రము :- "ఓం నిధనపతయే నమః"

అని ఇష్ట లింగమును దీసికొని వామహస్తమున నిడుకొని మొదలు బూజించిన కలశోదకముతో రుద్రసూక్తమును అథవా పురుష సూక్తముతో నభిషేకించవలెను. పిదప గురు పాదోదకముచేత నభిషేకించునది.

మంత్రము :- "చరణం పవితతం పురాణం యేన పూతస్తరతిదుష్కృతాని।
తేన పవిత్రేణ శుద్ధేన పూతాః। అతి పాప్మాన మరాతింతరేమ"
అని యభిషేకించి, పిదప శోడషోపచారములతో యజించి

మంత్రము :- "యస్యస్మృత్యాచనామోక్త్యాతపః పూజాక్రియాదిషు ।
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే సదాశివం ॥

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర ।
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమే ॥ అనయాధ్యానాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మక శ్రీ సాంబసదాశివ సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు ॥

అని యుచ్చరించి అక్షంతలతో గూడిన హిరణ్యోదకమును వదల వలెను. తరువాత :

మంత్రము :- "అంగాదంగాత్సంభవసి, హృదయాదధిజాయసె ।
ఆత్మావై పుత్రనామాసి సజీవశరదశ్శతం ॥

అని యుచ్చరించి శిశువుయొక్క కుడిప్రక్క చెవిలో బంగారమును (స్వర్ణము) ముట్టించి ఆ మంత్రముతోనే శిశువు ఎడమచెవిలోను ముట్టించవలెను.

మంత్రము :- "అశ్మాభవ పరశుర్భువ హిరణ్యమస్తృతంభవ ।
పశూనాంత్వాం హికారేణాభిజిఘ్రామి ॥

అని పఠించి శిశువుయొక్క రెండు భుజములపై బంగారముతో (స్వర్ణము) ముట్టించవలెను. ఆ పిదప గురువుగారు :

మంత్రము :- "ఓం భూర్భువఃస్వః । తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి । ధియోయోనః ప్రచోదయాత్" ॥

అను గాయత్రీ మంత్రముతో శిశువుపై కలశోదకమును మూఁడు సార్లు ప్రోక్షించి,

మంత్రము :- "త్ర్యంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం।
ఉర్వారుకమివబంధనాత్ మృత్యోర్ముక్షీయమాఽమృతాత్"।

అను మంత్రముచేత భస్మమును ధరించి శిశువు కంఠమున (రేష్మి వస్త్రమునందు లింగమును బంధించి)

మంత్రము :- "యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ । ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచశుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥"

అని యుచ్చరించి లింగమును ధరింపఁజేసి, శిశువు యొక్క కుడి చెవిలో మహా మంత్రము నుపదేశించి పాదోదకము నొసఁగవలెను.

తదుపరి శిశువు తండ్రి ఒక కంచుపాత్రలో నెయ్యి, తేనె వైచి (తల్లి తొడపై పూర్వదిక్కునకు ముఖము జేసిన శిశువునకు) శిశువు యొక్క మస్తకమును అఘ్రాణించి

మంత్రము :- మేధాంతే దేవస్సవితా మేధాం దేవీసరస్వతీ । మేధాంతే అశ్వినౌ దేవా వాధత్తాం పుష్కరస్రజాత్వయి మేధాం త్వాయి ప్రజాత్వయ్యగ్నిస్తేజోద ధాతు । త్వయి మేధాం త్వయి ప్రజాం త్వాయి సూర్యోభ్రాజోద ధాతు ॥

ఈ మంత్రము నుచ్చరించి, శిశువు యొక్క నోటిలో నెయ్యి, తేనెలను కొద్దిగావేసి

మంత్రము :- (ససిరాజాతవేదాః అక్షరం పరమం పదం । దేవా నాగ్ంశిర ఉత్తమంజాతవేదసెశిరసి మాతవే (బ్రహ్మా భూర్భువస్సు వరోం) అని చెప్పి తల్లి యొక్క కుడి స్తనముపై దర్భతో ప్రోక్షించి

మంత్రము :- "(అయంకుమారోజరాంధయత్ । దీర్ఘమాయుః యస్మైత్వగ్ం స్తనప్రప్యాయాయుర్వర్చో యశో బలం)

అను మంత్రమును జెప్పి శిశువునకు మొదలు కుడి కుచము యొక్క పాలు గుడిపించవలెను. ఇకముందు వృద్ధాచారాను సారముగా నాచరించ వలెను. ఆ దినమునందు యధాశక్తి భక్త-మాహేశ్వరులకు భోజన దక్షిణాదులను సమర్పించి సంతృప్తిజేయవలెను.

॥ఇది జాతకర్మ యొక్క లింగధారణా విధిః॥

నామ కర్మణ విధానము : ఆందోళారోహణం

జ్యోతిశ్శాస్త్రోక్త శుభ దినమునందు బిడ్డతోబాటు దంపతులు మంగళస్నానము నాచరించి, శుభాసనములో గూర్చుండి ఆచమన ప్రాణాయామములంజేసి, దేశకాలాదులనుబేర్కొని

మంత్రము :- ఏవంగుణ...శుభ తిథౌ అస్యశిశోః ఆయు ష్యాభివృద్ధ్యర్థం వ్యవహారార్థమావాం నామకరవావహై"॥

అని సంకల్పమును జెప్పి, ఒక కంచు పాత్రలో బియ్యమునునింపి దాన్నిదీసికొని అందు ఏమాసములో శిశు జననమో ఆ మాసముయొక్క పేరు, పుట్టినదినము, నక్షత్రము, పేరును ఉన్నదున్నట్లుగా వ్రాయుట,

మాసము పేరు, నక్షత్రనామము, వ్యవహారనామము, వీటిని వ్రాసి (అందులో వ్యవహారనామము మగశిశువుకు శివ, రుద్ర, మొదలగునవి సమాక్షరములను, ఆడబిడ్డకు పార్వతీ, రుద్రాణి, మున్నగు అసమాక్షరములతో నుండవలెను.) పేరునకు మొదలు చివరకి శ్రీకారమువ్రాసి

మంత్రము :- "మాసనామ, నక్షత్రనామ, వ్యవహార నామాధిష్ఠిత దేవతాభ్యోన్నమః" ॥

అను నామ మంత్రమును గంధాక్షతాదులతో పూజించి, శిశువు తండ్రి ఇది శిశువుయొక్క పేరని అందరికి తెలుపవలెను.

అందరు "తథైవాస్తు" అని చెప్పవలెను.

ఆ పేరునే శిశువుయొక్క కుడిప్రక్క చెవిలో జెప్పి, అదే పేరుతోనే గురువులకు, మాహేశ్వరులకు శిశువుచేత నమస్కరింపఁ జేయవలెను. ఆ మీదట (జాతకకర్మలో జెప్పిన)

మంత్రము :- "అంగాదంగా త్సంభవసి... శరదశ్శతం"

అనే మంత్రముతో మరల మరల మూఁడు సార్లు అభిమంత్రించి శిశువుయొక్క మస్తకమును ఆఘ్రాణించవలెను. పిదప మాస నామాదుల నుచ్చరిస్తూ గురు-లింగ-జంగములకు బిడ్డతో నమస్కరింపఁ జేయవలెను. తరువాత

మంత్రము :- "అగ్నిరాయుష్మాంత్సవనస్పతిభిరాయుష్మాన్ తేనత్వాయుషా యుష్మంతం కరోమి ॥౧॥ సోమ ఆయుష్మాంత్స ఓషధీభి రాయుష్మాన్‌తేన త్వాయుషా యుష్మంతం కరోమి ॥౨॥ యజ్ఞ

ఆయుష్మాంత్సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషా యుష్మంతం కరోమి ॥3॥ బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణై రాయుష్మత్తేన త్వాయుషా యుష్మంతం కరోమి ॥4॥ దేవా ఆయుష్మంతస్తే ఽమృతే నాయుష్మం తేస్తేన త్వాయుష్మంతం కరోమి ॥5॥

ఈ యైదు మంత్రములను శిశువు చెవిలో ఉచ్చరించవలెను. స్త్రీ (ఆడ) శిశువైతే

మంత్రము :- "సర్వస్మాదాత్మనః సంభూతాని సాజీవః శరదః శతం"

అను మంత్రము చేత నభిమంత్రించ వలెను. తరువాత మాహేశ్వరు లందరు

మంత్రము :- "శతమానంభవతి శతాయుః పురుషశ్శతేంద్రియః ।
ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్ఠతి"

అని ఈ ఆశీర్వాద మంత్రమును బఠిస్తు శిశువు నాశీర్వదించ వలెను. తదుపరి శక్త్యానుసారముగా మాహేశ్వరులకు భోజన దక్షిణా తాంబూలాదులతో తృప్తిపరచవలెను. ఆమీదట అదేదినమునందు వృద్ధాచారము ననుసరించి ముత్తయిదువలతో ఆందోళారోహణ (తొట్టిలలో బెట్టుట) కార్యమును నెరవేర్చి, పూర్వోక్త నామమును ముత్తయిదువలతో జెప్పించవలెను. మరియు ముత్తయిదువలకు భోజనము జేయించి వాయినము లొసంగి వారిని దృప్తిపరచవలెను.

(ఇది నామకరణము-ఆందోళనారోహణ విధము) సమాప్తము.

అన్న ప్రాశనము

శిశువు జన్మించిన 6-8 మాసములలో దంతములు వచ్చినపిదప శిశువుకు అన్న ప్రాశనము జేయించవలెను. అన్నమును దినిపించుటకు మొదటి దినము పుణ్యాహవాచనము, నాంది సమారాధనము నాచరించి, అన్నప్రాశన దినమున ప్రాతఃకాలము స్నానము ఇష్టలింగార్చన ముగించుకొని దేశ కాలాదులనుచ్చరించి

మంత్రము :- "ఏవంగుణ ... శుభతిథౌ ధర్మాపత్న్యాంజాతస్య మమ కుమారస్యాయుష్యాభి వృద్ధ్యర్థం ఇ(...) శర్మాణం కుమారం అన్న ప్రాశనేన కర్మణాసగ్ంస్కరిష్యే" అని చెప్పి

మంత్రము :- "అన్న ప్రాశనాంగత్వేన ఆచమనాధికార సిద్ధ్యర్థం రక్షాబంధనం కరిష్యే" అని శిశువుచేతికి (రక్ష) కంకణమును గట్టాలి.

కంకణధారణ మంత్రము :-

మంత్రము :- "బృహత్సామచక్ర భృద్వృద్ధవృష్ణియం । త్రిష్టుభోజ శుభిత ముగ్రవీరం ఇంద్రం సోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణరక్ష ॥

పై మంత్రము నుచ్చరించి (రక్షా) కంకణ బంధనమును గావించి తదుపరి ఆచమనము ప్రాణాయామము నాచరించి, ఒక పాత్రలో పెరుగు, నెయ్యి, తేనె, అన్నమునుగల్పి దీసికొని

మంత్రము :- "భూరపాంత్వౌషధీనాగ్ం రసం ప్రాశయామి శివాస్తా ఆప ఓషధయస్సంతు । అనమీవాస్త ఆపఓషధయస్సంతు ।...శర్మన్ ॥

భూరసాంత్వౌషధీనాగ్ంరసం ప్రాశయామి। శివాస్త్వప ఓషధయస్సంతు।
శర్మన్ సువరసాంత్వౌషధీనాగ్ం రసం ప్రాశయామి ।
శివాస్త్వ ఆప ఓషధయస్సంతు ...శర్మన్ ॥
ఓం భూర్భువస్సువరసాం త్వౌషధీనాగ్ం రసం ప్రాశయామి ।
శివాస్త్వ ఆప ఓషధయస్సంతు అనమీవాస్త్వ ఆప ఓషధయస్సంతు
...శర్మన్ ॥

అను మంత్రము నుచ్చరించి శిశువు నోటిలో బుక్క బెట్టవలెను. మిగత అన్నమును వౌపముతో (మంత్రము నుచ్చరించకుండ) దినిపించవలెను.

సంస్కార ప్రకరణము

వేదము, ఉపనిషత్తు, ఆగమ, పురాణ, స్మృతిపథానుసారముగా వర్తించువారే హిందువులు అథవా ఆర్యులు అనబడుచుందురు, ఇట్టి హిందుధర్మ శాస్త్రములో గృహస్థులకు సంబంధించిన ధర్మ-కర్మములు ఇక్కడ వివరించబడినవి.

వీటన్నిటికిని షోడశ సంస్కారములు, ఈ సంస్కారములు మొత్తము 16 గలవు. వీటిపేర్లు క్రమముగా 1. గర్భాధానము, 2. పుంసవనము, 3. సీమంతోన్నయము, 4. అనవలోమనము, 5. జాతకర్మము, అథవా లింగధారణము, 6. నామకరణము, 7. ఆందోలారోహణము, 8. దుగ్ధప్రాశనము, 9. సూర్య చంద్రావలోకనము, 10. నిష్క్రమణము, 11. కర్ణవేధనము, 12. అన్న ప్రాశనము, 13. చౌలము, 14. విద్యారంభము, 15. దీక్షా, 16. వివాహము, అను షోడష కర్మములున్నవి.

1. గర్భాదాన విధి

జ్యోతిష్కుల నుండి నిశ్చయింపఁబడిన శుభదినమునందు దంపతులు మంగళస్నానము నాచరించి పూజా సామగ్రిని సంగ్రహించుకొని ఒక భద్రాసనమున గూర్చొని

మంత్రము : హరిః ఓం తదేవ లగ్నం, సుదినము తదేవ-తారాబలం చంద్రబలం తదేవ-విద్యాబలం దైవతదేవ, గౌరీపతే తేంఘ్రి యుగం స్మరామి ॥ "యశ్శివో నామ రూపాభ్యాం, యాదేవీ సర్వమంగళా। తయోస్సంస్మరణా త్పుంసాం, సర్వతో జయ మంగళం, ॥ సుముహూర్తమస్తు ॥ సుప్రతిష్ఠిమస్తు ॥

అని యీశ్వరుని ప్రార్థించి వెనుక సర్వపూజా ప్రకరణమునందలి మంత్రములను బఠించి, వెనుక జెప్పిన సమస్త పూజా ప్రకరణమునందు చెప్పఁబడిన మంత్రమును బఠించి ఘంటానాదము నాచరించి

మంత్రము :- "ఋగ్వేదాయస్వాహా। యజుర్వేదాయస్వాహా। సామ వేదాయ స్వాహా। అధర్వణ వేదాయస్వాహా। ఇతిహాస పురాణాయస్వాహా। అనంతాయ నమః। సూక్ష్మాయనమః। శివోత్తమాయ నమః। ఏక నేత్రాయ నమః। త్రిమూర్తయే నమః। శిఖండినే నమః। శ్రీ కంఠాయ నమః। హృదయాయ నమః। శిరసే స్వాహా। శిఖాయై నమః। కవచాయ నమః। నేత్రత్రయాయ నమః। అస్త్రాయ నమః॥

ఈ వాక్యములను జెప్పి, ఆచమనము నాచరించి। జలముతో నేత్రాది జ్ఞానేంద్రియములను ముట్టి, ప్రాణాయామము నాచరించి,

మనస్సును స్థిరపరచవలెను ॥ అనంతరము వెనుక జెప్పిన మంత్రముల నుచ్చరించి దేశకాలాదులనుచ్చరించి

"ఏవంగుణ విశేషణ శిష్టాయామస్యాం శుభతిథౌమమధర్మపత్న్యాః గార్భిక బైజిక దోష పరిహారార్థం, ఆధార, ఈ పంక్తులు వదలినారు. చూ, తిథౌఉపాత్తదురతక్షయ ద్వారా శ్రీ సాంబసదాశివ ప్రీత్యర్థే ॥ (　　) గోత్రోద్భవయోః ఆవయోః సత్సంతాన సౌభాగ్య ఫల సిద్ధ్యర్థం రాత్రౌ గర్భాధానార్థం కర్మ కరిష్యమాణః గర్భాధానాంగభూతనాందీ శోభన దేవతా ప్రీత్యర్థనాందీ సమారాధనాఖ్యం కర్మకరిష్యమాణః । గర్భాధాన లగ్నకాలె ఫల దానానికర్తుం ఫలపూజాఖ్యం కర్మకరిష్యమాణః । తదంగత్వేన తదా దౌషద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థం, శాంత్యంర్థంచ మాహేశ్వరై సహస్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే ॥

తదాదౌని నిర్విఘ్నేన పరిసమాప్తి ద్వారా ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం శ్రీమహా గణాధిపతి పూజాం కరిష్యే॥

అని సంకల్పమును జెప్పి, మొదలు గణపతిపూజను జేయవలెను. గణపతి పూజను సర్వపూజా ప్రకరణమున జెప్పినట్లుగా జేయవలెను.

స్వ స్తి పు ణ్యా హ వా చ న ము

సమ్మార్జన (అలికి) మొనర్చి రంగవల్లిలతో నలంకరింపజేసి శుద్ధ ప్రదేశములో

("మహిద్యౌః పృథ్వీచనఇమంమిమిక్షతాం । పిపృతాన్నోభరమభిః)

అని జెప్పి, తన యొక్క రెండూ చేతులలో దక్షిణోత్తరముల భూమిని స్పృసించి (ముట్టి) జపించి యాస్థానములందు

("ఓషధయస్సంవదంతేసోమేన సహరాజ్ఞా యస్మైకృణోతి బ్రాహ్మణ స్తగ్ంరాజన్పారయామసి")

అని ఉచ్చరించి అరటి ఆకులను బరచి,

("యెనలో కాయ తనయాయధాన్యం బీజంవహధ్వే అక్షితం । అస్మభ్యంతద్దత్తన యద్వ ఈమహే । రాధో విశ్వాయ సౌభగం")

అని యుచ్చరించి ఆ అరటియాకులపైన ఒక సేరు (బళ్ళ-అడ్డ పరిమితం) బియ్యము గట్టిన రెండు మూటలను ఉంచి,

("ఆకలశేషుధావతిశ్యేనో వర్మవిగాహతేఅభ్రిద్రోణా కన్నిక్రదత్")

అని చెప్పి బియ్యపు గుంపులపైన లోహమయముగాని, లేదా మృణ్మయపు (మట్టివి) రెండు కలశములనుంచి

("ఇమంమేగంగేయమునే సరస్వతి సుతుద్రిస్తోమగ్ంసచతా పరుష్ణియా । అసిక్నియా మరుద్వృధేవితస్తయార్జికియేశృణు హ్యాసు షోమయా ॥)

అని చెప్పి తీర్థోదకముతో నింపి

("గంధద్వారాం దురాధర్షాం నిత్య పుష్టాంకరీషిణీం । ఈశ్వరీగ్ం సర్వ భూతానాంతామిహో పహ్వయేశ్రియం ॥) అని గంధమును పూసించి, పైన నూలు లేపించి (పెట్టి) పుష్పమాలికలతో నలంకరింపజేసి

మంత్రము :- "సహిరత్నానిదాశుషే-సువాతి సవితాభగః తంభాగంచి త్రమీమహే ॥)

అని యుచ్చరించి పంచరత్నములను ఆ కలశములో వైచి,

మంత్రము :- ప్రవోయజ్ఞేషు దేవయంతో, అర్చ్యంద్యావానగ్ంహోభిః పృథ్వీ ఇషద్వేపిషాం బ్రహ్మణ్య సవమానివిప్రా విషిగ్వియంతి విని నోనశాఖాం ॥)

అని మామిడి చిగుళ్ళతో (ఆకులతో) నలంకరించి,

మంత్రము :- "కాండాత్కాండా త్ప్రరోహంతి పరుషః, పరుష పరి ఏవానోదూర్వే ప్రతను సహ్రసేణ శతేనచ ॥

అని దర్భ (గరిక) లనుంచి

మంత్రము :- "హిరణ్య రూపస్స హిరణ్య సంధృగపాన్నపాత్సేదు హిరణ్యవర్ణః హిరణ్యయాత్పరియోనేర్నిషద్యా హిరణ్యం దాదత్యం నమస్మై ॥

అని నిష్క(౯ం తులములకు నిష్కమని పేరు) అథవా అర్ధనిష్కం లేదా యథాశక్తి ననుసరించి సువర్ణమును కలశమునందుంచి

మంత్రము :- "పూర్ణాదర్వి పరాపత సుపూర్ణా పునరాపత ।
వస్నేవ విక్రేణావహా ఇషమూర్జగ్ం శతక్రేతో ।
యాః ఫలినీర్యా అఫలా అపుష్పయాశ్చ పుష్పిణీః ।
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్వగ్ం హసః ॥

అని కలశములపై టెంకాయలనుంచి...

మంత్రము :- "యువాసువాసాః పరివీత అగాత్యవుశ్రేయాన్ భవతి జాయమానః । తంధీరాస్సకవయ ఉన్నయంతి, స్వాధీయో మనసా దేవయంతః ॥

అని రెండు కలశములపై రెండు వస్త్రములనుంచి (చుట్టి)

మంత్రము :- "తంతుంతన్వన్రజసోభాను మన్విహి । జ్యోతిష్మతః పథో రక్ష ధియాకృతాన్ । అనుల్బణం వయత జోగువ మపోమనుర్భవజనయా దైవ్యం జనం

అని తెల్లని దారముతో జుట్టి

మంత్రము :- తత్వాయామి శునశ్శేపోవరుణస్త్రిష్టుప్ । ఉత్తరకలశే వరుణావాహనే వినియోగః- (తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః । అహేడమానో వరుణేహబోధ్యురుశంస మాన ఆయుః ప్రమోషీః) ఓం భూః వరణమావాహయామి। ఓం భువః వరుణ మావాహయామి । ఓం సువః వరుణ మావాహయామి । ఓం భూర్భువస్సువః వరుణమావాహయామి ॥

అని ఉత్తరకలశమున వరుణదేవునావాహనమొనర్చి

మంత్రము :- "కలశస్యముఖేరుద్రః కంఠే విష్ణుస్సమాశ్రితః । మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యేమాతృగణాస్మృతాః । కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా । ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః । అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః । గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ । నర్మదే సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥

అని కలశమును ముట్టి జపించి (సర్వపూజా ప్రకరణమున జెప్పిన విధముగా షోడశోపచారములతో బూజించి

మంత్రము :- "అనయాపూజయా వరుణాధిదేవతా సుప్రీతా సుప్రసన్నా వరదాభవంతు ॥

అని ఉచ్చరించి అక్షత హిరణ్యాదులతో గూడిన జలమును వదలవలెను.

అనంతరము పవిత్ర వాణిలో ప్రాణాయామము నాచరించి నమస్కరించి (చేతులు జోడించి)

మంత్రము :- "ఉమా మహేశ్వరాభ్యాం నమః । ప్రథమగణేభ్యోన్నమః। భక్తా మాహేశ్వరేభ్యో నమః । దుర్గా గణపతి క్షేత్రపాలకేభ్యోనమః। మాతృభ్యోనమః। పితృభ్యోనమః। ఆచార్యేభ్యోనమః। ఇష్టదేవతాయై నమః। సర్వేభ్యో మాహేశ్వరేభ్యోనమః ॥

అని ఉచ్చరించి నమస్కరించి ఆ మీదట అట్టి కలశముల యెదుట ప్రశస్తులై, సమాధానముజెప్ప సమర్థులై, దానమును బుచ్చుకొననివారై, ఉత్తరీయమును (సెల్లాను) గప్పుకొన్నవారై, పవిత్ర పాణులై, (చేతులు) గలవారై యున్న మాహేశ్వరులను గూర్చుండబెట్టి-గంధ, పుష్పాదులతో వారిని బూజించి,

మంత్రము :- "ఆశిషః ప్రార్థయామి" అని చెప్పగా అందుకు మాహేశ్వరులు "సత్యాహ్యేషా ఆశిషస్సంతు దీర్ఘా, నాగనద్యోగిరయస్త్రీణి విష్ణుపదానిచ । తేనాయుః ప్రమాణేన పుణ్యాహం దీర్ఘమాయురస్తు" అని చెప్పి, మాహేశ్వరులచేత ఆశీర్వాదరూపంబైన ప్రత్యుత్తరమును బడసి, పునః ప్రాణాయామము నాచరించి దేశ కాలాదులను బేర్కొని,

మంత్రము :- "*గర్భాధానకర్మ కర్తుమాదౌ శుద్ధివృద్ధ్యభ్యుదయసిద్ధి ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శాంత్యర్థంవీర మాహేశ్వరైస్సహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే ॥

సూ* ఇతర కర్మల నాచరించునప్పుడుగూడ అక్కడ ఇక్కడ జూపినట్లుగానే అన్నింటిని నెరవేర్చవలెను. సంకల్పమునందు మాత్రమే కొద్దిగా మార్పు జేయాలి. ‘‘దీక్షా కర్తుమావౌ, అథవా, వివాహకర్మ కర్తుమావౌ అని యే కర్మనాచరించవలెనో ఆ కర్మను సంకల్పమున పేర్కొనవలెను.

అని సంకల్పించి ఉత్తరకలశము చేత బుచ్చుకొని ‘‘ఆపః’’ అని ఉచ్చరించి ఉదకము నీయగా అందుకు మాహేశ్వరులు ‘‘శివా ఆపస్సంతు’’ అని ఉచ్చరించి స్వీకరించవలెను. మరల కర్త (ఎజమాని-కర్తృవు) ‘‘గంధాః’’, అని గంధము నొసంగ, మహేశ్వరులు ‘‘సుగంధాః పాంతుః’’ అని చెప్పి దాన్ని స్వీకరింతురు. కర్త :- ‘‘అక్షతాః’’ అని అక్షతల నొసగ వాటిని గైకొని మాహేశ్వరులు :- ‘‘అక్షతం చారిష్టంచాస్తు’’ అనగా కర్త :- ‘‘సుమనసః’’ అని పుష్పములనీయగా వారు మాహేశ్వరులు :- ‘‘ఐశ్వర్యమస్తు’’ అని చెప్పగా కర్త :- దక్షిణాః పాంతు’’ అని దక్షిణ నొసంగ, మాహేశ్వరులు ‘‘బహుధేయంచాస్తు’’ అని యుచ్చరించిన తరువాత కర్త ఆ కలశమును చేత నిడుకొని లేచి నిల్చి ‘‘మనస్స మాధీయతాం’’ అని చెప్పగా, మాహేశ్వరులు ‘‘సమాహిత మనసస్మః’’ అనగా, కర్త :- ‘‘ప్రసీదంతు భవతః’’ అని నుడువగా మాహేశ్వరులు :- ‘‘ప్రసన్నాస్మః’’ అని మాహేశ్వరులందరేకకంఠముతో

మంత్రము :- ‘‘శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, ధర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, శాస్త్ర సమృద్ధిరస్తు, ధనధాన్యం సమృద్ధిరస్తు, ఇష్టసంపదస్తు ॥

అని ఈ 15 వాక్యములను బలుకగా

కర్త :- ‘‘స్వయం కర్మ దేవతాత్మకో భగవాన్ శివః ప్రీయతాం’’ అని చెప్పగా మాహేశ్వరులు

‘‘ప్రీయతాం భగవాన్ కర్మ దేవతాత్మకః’’ అనగా

కర్త :- ‘‘పుణాహంవాచ ఇష్యే’’ అని చెప్పగా అందుకు మాహేశ్వరులు ‘‘వాచ్యతాం’’ అని చెప్పి పునః మాహేశ్వరు లందరు

మంత్రము : ‘‘ఉద్గాతేవ శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవసవనేషుశగ్ం, నసి బుుషేవవాజీ శిశు మతీరపీత్యా । సర్వతోనశ్శమనే భద్రమావద । విశ్వతో నశ్శకునే పుణ్యమావద’’ అని చెప్పవలెను. తరువాత

కర్త :- ‘‘ఓం పుణ్యాహం భవంతోభృవంతు’’ అని ఉచ్చ స్వరముతో బలుకగా మాహేశ్వరులు ‘‘ఓం పుణ్యాహం’’ అందురు. పిదప ‘‘ఓం పుణ్యాహం భవంతో భృవంతు’’ అని

కర్త :- ‘‘ఓం పుణ్యాహం’’ అని మాహేశ్వరులందరు మధ్యమ స్వరముతో మరియు ఉచ్చస్వరముతోను మూడు మూడు పర్యాయములు చెప్పవలెను. తదుపరి

కర్త :- “గర్భాదాన కర్మణే ఓం స్వస్తిభవంతో భృవంతు” అని ఉచ్చరించగా మాహేశ్వరులు “గర్భాదాన కర్మణి ఓం స్వస్తి” అని ఉచ్చరించవలెను. మరల

కర్త :- “గర్భాధాన కర్మణే బుద్ధిం భవంతో భృవంతు” అనగా

మా హే శ్వ రు లు :- "బుధ్యతాం" అని యుచ్చరించ దగును. దీనిని గూడ మూడు మూడు పర్యాయములు చెప్పాలి. తరువాత కర్త పత్నీసమేతుఁడై పూర్వాభిముఖుండై కూర్చుండి ఉత్తర దిక్కు కలశమును కుడి చేతితోను, దక్షిణ దిక్కు కలశమును ఎడమ చేతితో బట్టుకొని ఆ రెండింటిని గర్పి రెండుగా ధారను విచ్ఛిత్తి గాకుండ మరో పాత్రలో

మంత్రము :- ఓ షధానిచ రత్నాని కాలస్యావయవాశ్చయే । సరిత స్సాగరాశ్శైలాస్తీర్థానిచ హ్రదానదాః । ఏతెత్వామభిషించంతు, సర్వకామార్థ సిద్ధయే । శాంతిః పుష్టిస్తుష్టిశ్చాస్తు । శివగ్ం శివమస్తు । భగవాన్ శివః ప్రీయతాం ॥

ఈ మంత్రము చేత అభిషేకించవలెను. ఆ పిదప మాహేశ్వరులు ఆ జలమును మామిడి చిగురాకులతో పతి-పత్నుల శిరస్సులపై ప్రోక్షిస్తు

మంత్రము :- "తత్సవితుర్వరేణ్యం విశ్వామిత్రః సవితాగాయత్రీ । ఆపోహిష్ఠేతిన వర్చస్యాంబరీషః । సింధుద్వీపాఆపో గాయత్రీ । పంచమీ వర్ధమానా సప్తమీ ప్రతిష్ఠేతేద్వే అనుష్టుభౌ । ఆపోహిష్ఠా మయో భువస్తాన ఊర్జేదధాతన మహేరణాయచక్షసె । యోవ శ్శివతమోరసస్తస్య భాజయతే హనః । ఉశతీరివమాతరః తస్మాఅరంగ మామవోయస్యక్షయాయఃజన్వథ । ఆపోజన యథాచనః ॥

అను మంత్రముతో ప్రోక్షించవలెను. తరువాత ముత్తయిదువలు మంగళారతి నొసగ, మాహేశ్వరులందరు ఆశీర్వాదము నొసఁగుదురు.

ఇది స్వస్తి పుణ్యాహవాచనము సమాప్తము

మహా మృత్యుంజయ జపశాంతి ప్రయోగః

సమస్త కార్యములు సంకల్పము నుండే సిద్ధించును. కనుక ఇట్టి సంకల్పము ఇష్టార్థసిద్ధి కొరకు ఎవరి పక్షమున ఎంత జపము జేయించ వలెనో అద్దాని నంతను వ్యాకరణాను సారముగా సంకల్పమును శుద్ధముగా జేయవలెను. తెలియజేయుటకై ఇటు నాలుగైదు సంకల్పములను వ్రాయబడినవి. ఉదా :- దేశకాదుల నుచ్చరించి "అముకగోత్రోఽముక శర్మమమాత్మనః శృతి-స్మృతి పురాణతంత్రోక్త ఫలావాప్తయే మమజన్మ సం॥ము, మాస, దిన, గోచరాష్టక వర్గ దశాంతర్దశాదిషుయే అనిష్ట ఫల కార కాగ్రహాస్తేషాం సానుకూలార్థం సకలాధి వ్యాధి ఘటిత ప్రశమన పూర్వక దీర్ఘాయుష్య బలపుష్టి నైరుజ్యాది సకలాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ మహా మృత్యుంజయ ప్రీత్యర్థం (శత సహస్రాయుత లక్షాది) సంఖ్యయా శ్రీ మహా మృత్యుంజయ మంత్రజప మహం కరిష్యే" 1) అథవా "మాహేశ్వర ద్వారా కారయిష్యే" 2) అథవా "విషూచికాదిజన మారోప్సర్గ శాంతర్థ్యం" 3) అథవా "వృష్టికామార్థం" 4) అథవా "అముకా భియోగ నివృత్యర్థం" 5) "అముక దుఃఖప్రనిరసనార్థం" 6) "అముక దిగ్యాత్రా నిర్విఘ్నపూర్వక సిద్ధ్యర్థం" 7) "ప్రతిసమ్ముఖ శుక్రదోష దూరీకరణార్థం" 8) "కాకమైథున దర్శనాది సూచిత సర్వారిష్ట నివృత్యర్థం" 9) "పల్లిపతన, సరటారోహణాముకదుష్టాంగస్ఫురణ జనితాశుభఫల వినాశనార్థం" 10) "దీర్ఘాయుషీ పుత్రప్రాప్త్యర్థం" 11) "యథేచ్ఛధన లాభార్థం" 12) "అముక పదప్రాప్త్యర్థం" 13) "అముక కామనా సిద్ధ్యర్థం 14) "అముక సంఖ్యా పరిమిత శ్రీ మహా మృత్యుంజయ జప మహం కరిష్యే" "వా మాహేశ్వర ద్వారా కారయిష్యే" ఈ విధముగా తన కేది యవసరమో దానిని సందర్భో చితముగా సంకల్పమును జెప్పుకొనవలెను.

మృత్యుంజయ జపమును జేయువారు నిత్య కర్మలనాచరించి, జపము జేయు స్థలమును పరిశుద్ధమొనర్చి, రంగవల్ల్యాది ముగ్గులతో నలంకరించి, కంబళము (గొంగడి) మొదలగు ఆసనము వేసి, ఆ ఆసనము పైన తూర్పు అథవా ఉత్తర ముఖముగా కూర్చుండి, ప్రాణాయామము నాచరించి,

మంత్రము :- "ఓం గురవే నమః, ఓం గణాధిపతయే నమః ఓం ఇష్ట దేవతాయై నమః" అని ప్రార్థించి, ప్రతిజ్ఞా సంకల్పమును జేసి, తదుపరి భూతశుద్ధి, ప్రాణప్రతిష్ఠాపనాదులను జేయవలయును. ఎట్లులనగా,

మంత్రము :- "మమ అముక ప్రయోగ సిద్ధ్యర్థం భూతశుద్ధి, ప్రాణ ప్రతిష్ఠాపనంచ కరిష్యే" తరువాత "ఓం ఆధారశక్తిః కమలాసనాయ నమః" అని ఆసనమును బూజించి,

మంత్రము :- "పృథ్వీతి మంత్రస్య మేరుపృష్ఠ ఋషిః కర్మోదేవతా సుతలచ్ఛందః ఆసనే వినియోగః పృథ్వీత్వయాధృతాలోకాదేవీత్వం విష్ణునాధృతా । త్వంచధారయమాం దేవి పవిత్రం కురుచాసనం ॥

అను మంత్రముచేత గంధ, పుష్పాదులతో భూమిని బూజించవలెను. ఆ పిదప,

మంత్రము :- "పాదాది జానుపర్యంతం - పృథ్వీస్థానం తచ్చతురస్రం- పీతవర్ణం । బ్రహ్మదైవతం "వ" మితిబీజయుక్తం"

అని ధ్యానించి, పునః

మంత్రము :- "జాన్వాదినాభి పర్యంతం ఆపస్థానంతచ్చార్ధ చంద్రాకారం శుక్లవర్ణం పద్మలాంఛితం విష్ణుదైవతం "ల" మితిబీజయుక్తం" అని ధ్యానించి, పునః

మంత్రము :- "నాభ్యాది కంఠపర్యంతం అగ్నిస్థానం త్రికోణాకారం రక్తవర్ణం స్వస్తికలాంఛితం రుద్రదైవతం "ర" మితి బీజయుక్తం" అని ధ్యానించి, పునః

మంత్రము :- "కంఠాది భ్రూమధ్య పర్యంతం వాయుస్థానం, షట్కోణాకారం షడ్బిందులాంఛితం కృష్ణవర్ణం ఈశ్వరదైవతం "య" మితబీజయుక్తం" అని ధ్యానించి, పునః

మంత్రము :- "భ్రూమధ్యాది బ్రహ్మరంధ్ర పర్యంతం ఆకాశస్థానం, వృత్తాకారం ధ్వజలాంఛితం సదాశివ దైవతం "హ" మితి బీజయుక్తం" అనియు తన శరీరమునందు పంచ మహా భూతములను ధ్యానించి ప్రవిలాపన (మిశ్రితము)ను గావించ వలయును, ఎటులనగా

మంత్రము :- "పృథ్వీమప్సు। ఆపోఽగ్నౌ। అగ్నిం వాయౌ। వాయు మాకాశే। ఆకాశంతన్మాత్రాం హంకారమహదాత్మి కాయాం మాతృకాసంజ్ఞక శబ్దబ్రహ్మస్వరూపాయాం హృల్లేఖార్ధ భూతాయాం ప్రకృతిమాయాయాం ప్రవిలాపయామి। తథా త్రివిధాం మాయాంచ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావిస్వాత్మ ప్రకాశరూప సత్య జ్ఞానానంతానంద లక్ష్మణే పరమకారణే పరమార్థభూతే పరబ్రహ్మణి ప్రవిలాపయామి, తచ్చ నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావి, సచ్చిదానంద స్వరూపం పరిపూర్ణం బ్రహ్మైవాహమస్మి॥ అని ధ్యానించి, తదుపరి

మంత్రము :- "యథోక్త స్వరూపాత్ ప్రణవాత్మకాత్ పరబ్రహ్మణః సకాశాత్ హృల్లేఖార్ధభూతా । సర్వమంత్రమయీ మాతృకా సంజ్ఞికా శబ్ద బ్రహ్మాత్మికా మహదహంకారాది పంచతన్మాత్రాది సమస్త ప్రపంచ కారణభూతా ప్రకృతి రూపామాయారజ్జు సర్పవత్ వివర్తరూపేణ ప్రాదుర్భూతా ॥ అని స్మరించి

మంత్రము :- తస్యా మాయాయాః సకాశాత్ యథోక్త మాకాశముత్పన్నం ఆకాశాద్వాయురుత్పన్నః । వాయోరగ్నిః అగ్నేరాపః । అద్భ్యః పృథ్వీ సమజాయత ॥ స్మరించి

మంత్రము :- "తేభ్యః పంచమహాభూతేభ్యః సకాశాత్ స్వశరీరం తేజః పుంజాత్మకం పురుషార్థసాధన దేవయోగ్యముత్పన్నం"

అని స్మరించి, ఆ తరువాత

మంత్రము :- "తస్మిన్ శరీరే సర్వాత్మకం సర్వజ్ఞం సర్వశక్తి సంయుక్తం సమస్త దేవతామయం సచ్చిదానంద స్వరూపం బ్రహ్మత్మ రూపేణాను ప్రవిష్టం" అని భావించవలెను. "ఇది భూతశుద్ధిః"

అథ ప్రాణ ప్రతిష్ఠః

మంత్రము :- "అస్యశ్రీ ప్రాణప్రతిష్ఠా మంత్రస్య బ్రహ్మ-విష్ణు-రుద్రా ఋషయః ఋగ్యజుః సామానిచ్ఛందాంసిప్రాణశక్తిః దేవతా ఆం బీజం హ్రీం శక్తిః క్రౌం కీలకం ప్రాణస్థాపనే వినియోగః। ఙం కం ఖం ఘం గం నభోవాయ్వగ్ని జల భూమ్యాత్మనే హృదయా నమః। ఞం చం ఛం ఝం జం శబ్ద స్పర్శ రూప రస గంధాత్మనే శిరసేస్వాహా। ణం టం ఠం ఢం డం శ్రోత్ర వాఙ్మయన జిహ్వా ఘ్రాణాత్మనే శిఖాయై వషట్। నం తం థం ధం దం వాక్పాణి పాద పాయూప స్థాత్మనే కవచాయహుం। మం పం ఫం భం బం వక్త్వ్యాదాన గమన విసర్గానందాత్మనే నేత్రత్రయాయవౌషట్। శం యం రం వం లం హం షం క్షం సం బుద్ధిమనోహంకార చిత్తాత్మనే అస్త్రాయఫట్॥

ఇట్లు న్యాసమొనర్చి, అనంతరము నాభి నుండి పాదము వరకు (ఆం నమః) అనియు, హృదయమునుండి నాభి వరకు (హ్రీం నమః) అనియు ముఖము నుండి హృదయము వరకు (క్రోం నమః) అనియు న్యాస మొనర్చవలెను. (యం త్వగాత్మనే నమః) అని వాయువ్య మూల యందును (రం రక్తాత్మనే నమః) అని ఆగ్నేయ దిశయందు (మూల యందు)ను (లం మాంసాత్మనే నమః) అని తూర్పు దిక్కు నందును, (వం మేధాత్మనే నమః) అని పశ్చిమ దిశయందును, (శం అస్థ్యాత్మనేనమః) అని నైరుత్య మూలయందును, (సం శుక్రాత్మనే నమః) అని ఉత్తర దిక్కులోను (హం ప్రాణాత్మనే నమః) అని మధ్యభాగమందును,

(ఈ విధముగా హృదయ కమలమునందుమ) న్యాసమొనర్చవలెను. తదుపరి ధ్యానము "రక్తాంభోధిస్థ...ప్రాణశక్తిః పరానః" అని చెప్పి ప్రాణప్రతిష్ఠ జేయవలెను.

ఇది ప్రాణప్రతిష్ఠః

అథ మహా మృత్యుంజయ జపః-ఆమీదట

మంత్రము :- "అస్యశ్రీ మహా మృత్యుంజయ మంత్రస్య వశిష్ఠ ఋషిః అనుష్టుప్ఛందః శ్రీ త్ర్యంబకరుద్రోదేవతా శ్రీబీజం హ్రీం శక్తిః మమ అభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః" (ఇక్కడ ప్రత్యేకముగా ప్రయోగమునందు మొదట సంకల్పమును జెప్పి పునః వినియోగః, అని చెప్పవలెను, ఆ మీదట న్యాసము ధ్యానాదులను ఆచరించవలెను,) అని వినియోగముజేసిన తరువాత

"ఓం వశిష్ఠ ఋషయేనమః" అని శిరస్సునందును, "అనుష్టుప్ ఛందసేనమః" అని ముఖమునందును, "శ్రీత్ర్యంబకరుద్రో దేవతాయై నమః" అని హృదయమున "శ్రీం బీజాయనమః" అని గుహ్యస్థానమునను "హ్రీం శక్తయేనమః" అని పాదములందును ఋష్యాదిన్యాసమును జేయవలెను. ఆ పిదప కరన్యాసమును జేయవలెను. "ఓం హ్రౌం ఓం జూంసః భూర్భువఃస్వః త్ర్యంబకం ఓం నమో భగవతే రుద్రాయ శూల పాణయే స్వాహా-అంగుష్ఠాభ్యాం నమః। ఓం హ్రౌం ఓం జూంసః, భూర్భువఃస్వః యజామహే ఓం నమో భగవతే రుద్రాయ శూల పాణయే స్వాహా-అంగుష్ఠాభ్యాం నమః। ఓం హ్రౌం ఓం జూం సం భూర్భువఃస్వః యజామహే ఓం నమో భగవతే రుద్రాయ అమృత మూర్తయే మాంజీవయ-తర్జనీభ్యాం నమః। ఓం హ్రౌం ఓం జూం సః భూర్భువఃస్వః సుగంధిం పుష్టివర్ధనం ఓం నమో భగవతే రుద్రాయ చంద్ర శిరసే జటినేస్వాహా-మధ్య మాభ్యాంవ షట్। ఓం హ్రౌం ఓం జూంసః భూర్భువఃస్వః ఉర్వారుకమివ బంధనాత్ ఓం నమో భగవతే రుద్రాయ

త్రిపురాంతకాయ హ్రాం హ్రీం—అనామికాభ్యాం హుం । ఓం హ్రౌం ఓం జూంసః భూర్భువఃస్వః మృత్యోర్మోక్షీయ ఓం నమో భగవతే రుద్రాయ త్రిలోచనాయ ఋగ్యజుః సామమంత్రాయ - కనిష్ఠికాభ్యాం వౌషట్ । ఓం హ్రౌం ఓం జూంసః భూర్భువఃస్వః మామృతాత్ ఓం నమో భగవతే రుద్రాయ అగ్నిత్రయాయ జ్వలజ్వలమాం రక్షరక్ష అఘోరాస్త్రాయ-కరతల కర పృష్ఠాభ్యాం ఫట్" అని కరన్యాసమును జేయునది.

ఇదే మేరకు హృదయాదిన్యాసమును జేయవలెను, పిదప అక్షరన్యాస క్రమము- "త్ర్యం నమః" అని కుడిపాదము చివరలో

(ఓం నమః కం నమః యం నమః జాం నమః) అని కుడి పాదము యొక్క నాలుగు సంధుల యందును (మం నమః) అని యెడమ పాదము చివరలోను (హెం నమః సుం నమః గం నమః ధిం నమః) అని యెడమ పాదముయొక్క నాల్గు సంధులలోను, (పుం నమః) అనిగుహ్యస్థానమున (ష్టిం నమః) అని గుదస్థానమున, (వం నమః) అని ఉదరము (కడుపు)లోను (ర్ధం నమః)అని హృదయమున (నం నమః)అని కంఠము నందు, (ఉం నమః) అని కుడిచేయి చివరను (వాం నమః రుం నమః కం నమ మిం నమః) అని కుడిచేతి నాలుగు సంధులయందును [వం నమః] అని యెడమ చేయి చివరకు [ఓం నమః ధం నమః నాం నమః న్మృం నమః] అని యెడమ చేయి నాలుగు సంధులందును, (త్యోం నమః) అని ముఖమునందును, (ముం నమః) అని పెదవులలో (క్షీం నమః) అని నాసిక (ముక్కు)న (యం నమః) అని నేత్రములందును (మం నమః) చెవుల యందు (మృం నమః) అని కనుబొమ్మలపైన, (తాం నమః) అని తలపై అక్షరన్యాస మొనర్చవలెను. ఇక పదన్యాసక్రమము

[త్ర్యంబకం అని] సిరస్సుపై (యజామహె)అని కనుబొమ్మలపైన (సుగంధిం) అని నేత్రములపై (పుష్టివర్ధనం) అని ముఖమున (ఉర్వారుకం) అని కంఠమునందును, (మివ) అని హృదయమున (బంధనాత్) ఉదరమున (మృత్యోః) గుహ్యమునందు (ముక్షీయ) అని తొడలయందు, (మా) మో[ణ]కాలుపై (అమృతాత్) అని పాదములయందును పదన్యాసమును జేయవలెను. తదుపరి ధ్యానము

మంత్రము :- "హస్తాభ్యాంకలశద్వయామృత రసైరాప్లావయంతం శిరోద్వాభ్యాంతౌ దధతం మృగాక్ష వలయే ద్వాభ్యాం వహంతం పరం అంకన్యస్తకర ద్వయామృత ఘటం కైలాస కాంతంశివం స్వచ్ఛాంభోజగతం నవేందుమకుటాభాతం త్రినేత్రం భజే ॥౧॥ "మృత్యుంజయ మహాదేవా! త్రాహిమాం శరణాగతం। జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మ బంధనైః ॥౨॥ తావ కస్త్వద్గత ప్రాణ స్త్వచ్చిత్తోహంసదామృడ। ఇతి విజ్ఞాప్యదవేశం జపేన్మృత్యుంజయం మనుం ॥౩॥ అని ధ్యానించి తదుపరి మూలమంత్రము :-

మంత్రము :- "ఓం హ్రౌం ఓం జూం సః భూర్భువఃస్వః త్ర్యంబకం యజామహె సుగంధిం పుష్టి వర్ధనం। ఉర్వారుకమివబంధనాన్మృత్యోర్మోక్షీయమామృతాత్। భూర్భువః స్వరోంజూంసహః హ్రౌం ఓం" ॥౧॥

ఈ విధముగా మంత్రము రుద్రాక్షమాల ద్వారా (రుద్రాక్షర మాలతో) గాని లేదా మధ్యమ మరియు అంగుష్ఠ వేళ్ళ మధ్యనున్న పర్వముతో గాని (మణులను) గుంజాతూ [లాగుతు] ఏకాగ్రచిత్తుడై జపించవలయును. జపమును జేసిన పిదప పూర్వోక్తప్రకారము అంగన్యాసము నాచరించి ముగించవలెను. ఆ తదువరి :-

మంత్రము :- "గుహ్యాతి గుహ్య గోప్తాత్వం గృహాణాస్మత్కృతం జపం ।
సిద్ధిర్భవతుమే దేవ త్వత్ప్రసాదాన్మహేశ్వరః ॥

అని యుచ్చరించి తరువాత యధాశక్తి మాహేశ్వరులను భోజన దక్షిణాదులతో తృప్తి పరచవలెను.

(ఇది మహామృత్యుంజయ జప శాంతి విధి పరిసమాప్తము)

మఘారేవత్యాది నక్షత్ర గండాంత శాంతి ప్రయోగము

రేవతి, ఆశ్లేష, జేష్ఠ, ఈ నక్షత్రముల చివర రెండు ఘటికా, అశ్వని, మఘా, మూలా, ఈ నక్షత్రముల మొదట రెండు ఘటికా ; మొత్తం నాలుగు ఘటికలు త్రివిధ నక్షత్ర గండాంతము. ఇందు జననమైనచో నక్షత్ర గండాంత శాంతిని యనుష్ఠించవలెను. మఘా నక్షత్రము యొక్క ప్రథమ చరణమున జన్మించిన మూలానక్షత్రము వలెనే ఫలమును దెలియవలెను. (గ్రహించదగును) ఇందుకు గోప్రసవము, నక్షత్రాధిపతి పూజను, గ్రహ హోమాదులను జేయవలెను. రేవతి, అశ్వినీ, నక్షత్రముల ఇతర చరణముల యందు జన్మించిన యెడల విశేష-దోషము గలుగవు కనుక శాంతి నాచరించవలదు, ఐనను గణారాధనను ఆచరించవలెను.

గండాంత శాంతి

గోముఖ ప్రసవమును జేసి, దేశకాలాదులనుచ్చరించి

మంత్రము :- "అస్యశిశో రేవత్యశ్విన్యా శ్లేషా మఘా సంధ్యాత్మక నక్షత్ర గండాంత జననసూచితారిష్ట నిరసనార్థం నక్షత్ర గండాంత శాంతిం కరిష్యే ॥

అని సంకల్పించి, గణపతి పూజా స్వస్తి పుణ్యాహవాచన, నాందీముఖాదులనాచరించి, ఆచార్యునివరించి, వారికి తెల్లని రేష్మి వస్త్రమును సమర్పించి పుష్పమాలను సమర్పించవలెను. తరువాత ఆచార్యుడు తెల్లని ఆవాలును మంత్ర పురస్సరముగా ఎరచి (వేసి) భూశుద్ధి గావించి, ఒక కంచు పాత్రను దీసికొని దానిలో పాయసమునుగాని, పాలనుగాని పోసి (ఉంచి) దానిని వెన్నతో నింపిన శంఖమును తూర్పు దిశలో ఉంచి, దాని ముఖమున వెండితో జేయబడిన చంద్రుని ప్రతిమను ఉంచి

మంత్రము :- ఓం ఆప్యాయస్వసమేతుతె విశ్వతస్సోమ వృష్ణియం,
భవావాజస్యసంగథే "ఓం భూర్భువః స్వఃసోమ ఇహాగచ్ఛ
ఇహతిష్ఠ" అని యుచ్చరించి ఆవాహించి

"ఓం సోమాయనమః" అనే మంత్రముచేత శోడషోపచారములతో బూజించి తెల్లని వేయి పుష్పములతో పుష్పాంజలిసర్పించవలెను. పూజాంత్యమున

మంత్రము :- ఓం అప్యాయ......సంగథే ॥

అను మంత్రముచేత సహస్రావర్తి (వేయునార్లు) పూజించవలెను. పిదప దానికి ఉత్తర దిశ యందు రాగి పాత్రలో బంగారుతో నిర్మించిన బృహస్పతి ప్రతిమను ఉంచి

మంత్రము :- "ఓం బ్రహస్పతే అతియదర్యో అర్హాద్యుమద్విభాతి
క్రతుమజ్జనేషు ॥
యద్దీదె యచ్ఛవసర్త ప్రజాతదదస్మాసు ద్రవిణం
ధేహి చిత్రం" ॥
ఓం భూర్భువః స్వః బృహస్పతే ఇహాగచ్ఛ ఇహతిష్ఠ ॥

అని చెప్పి ఆవాహించి

మంత్రము :- "ఓం బృహస్పతయేనమః"

అను మంత్రముచేత షోడశోపచారములతో బూజించ వలెను. (ఈ విషయమున కొన్ని గ్రంథములలో నవగ్రహ హోమమును వ్రాయబడినది. విచారిస్తే ఈ నవగ్రహ హోమము యొక్క అవసరము లేకుండగనే ప్రధాన దేవతా హోమమును మాత్రమే జేయవలయునని మా మతము) తరువాత యజమాని ఆచార్యునకు శంఖము, ముత్యము, చంద్రుని ప్రతిమ మున్నగు వానిని సమర్పించి, యథోచిత దక్షిణ నొసంగి మాహేశ్వరులకు భోజనము జేయించవలెను. (ఇది నక్షత్ర గండాంత శాంతిః)

అథ సర్వనక్షత్ర సాధారణ శాంతి ప్రయోగము

ఏ నక్షత్రమునందు రోగముత్పన్నమగునో ఆ నక్షత్రము యొక్క శాంతి నాచరించు దినమున ప్రాతఃకాలమున లేచి నిత్య విధి నాచరించి, మంగళస్నానము నాచరించి, శివార్చనను దీర్చుకొని దేశకాలాదుల నుచ్చరించి,

మంత్రము :- "మమోత్పన్నస్యాముకవ్యాధేర్జీవచ్ఛరీరావిరోధేన సమూ॰
నాశార్థమముక నక్షత్రదేవతాభ్యాం జంపకరిష్యే" అని యుచ్చరించి
(సంకల్పించి) (1008) వెయ్యిన్నూటాయెనమిది అథవానూటా
యెనిమిది (108) సార్లు తత్తదేవతకు సంబంధించిన మంత్రమును
జపించి అథవా మాహేశ్వరులతో జేయించి, శాంతి నాచరించవలెను.
అది యెట్లనగా, దేశకాలాదులను ఉచ్చరించి

మంత్రము :- "మహోత్పన్న వ్యాధిర్జీవచ్ఛరీరా విరోధేనసమూలా నాశార్థ
మముక నక్షత్రశాతిం కరిష్యే"

అని సంకల్పించి గణపతి పూజాది ఆచార్య వరణాంతకర్మములను గావించి ఆచార్యుని బూజించవలెను. తరువాత ఆచార్యుడు పరిశుద్ధమైన స్థలములో బియ్యమును చతురస్రాకారముగా పరచి అచట యధావిధిగా కలశమును స్థాపించి, జలముతో నింపి, గంధము, సకలౌషధములను, గరిక, మామిడిచిగుళ్ళు ఐదువిధములైన వృక్షములయొక్క బెరడు (చెక్క) సప్త విధములైన మృత్తికా (మట్టి) పంచ రత్నములు, పంచగవ్యములు, సువర్ణము మొదలగు వాటిని ఆయా యా మంత్రములతో వేసి రెండు క్రొత్త వస్త్రములను గప్పి, సకల తీర్థములను ఆ కలశమునందు ఆవాహించి పూజించవలెను. పిదప నా కలశముపైన ధాతుమయ పాత్రనుంచి, అందులో సువర్ణ నిర్మితమైన (శాంతి నాచరించి) నక్షత్రదేవతయొక్క ప్రతిమను నిల్పి నక్షత్రదేవతయొక్క నామమంత్రముతో షోడశోపచారములతో పూజించాలి. తరువాత స్థండిలమును సిద్ధపరచి అగ్నిని బూజించి, ప్రతిష్ఠాపన యొనర్చి, సూర్యాది నవగ్రహముల నర్చించి, ఆజ్యభాగాంతమున హోమమును జేసి, గరిక, నువ్వులు, పాలు, నెయ్యి వీటితో పైన జెప్పిన నక్షత్ర దేవతా మంత్రముతో నూటాయెనమిది (108) ఆహుతి

నొసఁగి (విశేషముగా రోగగ్రస్తుడైనయెడల వేయి నూటాయెనమిది (1008) సార్లు ఆహుతి నొసఁగి) గాయత్రి మంత్రముతో నూటాయెనమిది (108) సార్లు హోమము నాచరించవలెను. ఇట్లాచరించి, హోమమును సమాప్తి జేసి, పెరుగన్నమును బలిదాన మొసఁగి, శాంతి కలశోదకముచేత యజమానున కభిషేకమును జేయించవలెను రోగి తన చేతితో ఆచార్యునకు గోవును, ప్రతిమను దాన మొసఁగవలెను. మరియు నెయ్యిలో ముఖమును జూచి, అట్టి నెయ్యిని మహేశ్వరులకు దానమొసఁగి శక్త్యాను సారముగా గణారాధన నాచరించవలెను. మాహేశ్వరులు శాంతి పాఠమును బఠించి, ఆశీర్వాద మంత్రములతో నాశీర్వదించవలెను. అప్పుడు సమస్తము శాంతించును. (ఇది సర్వనక్షత్రశాంతి)

అథ గ్రహణ శాంతి

ఎవరిజన్మరాసి జన్మనక్షత్రములో గ్రహణమగునో వారికి విశేషమైన అనిష్ట ప్రదమైనది కనుకనే అట్టివారు శాంతినిగాని, బింబదానమునుగాని, అవశ్యముగా నాచరించవలెను. అది యెట్లనిన

చంద్రగ్రహణము ఉన్నప్పుడు వెండి చంద్రుని ప్రతిమను జేయించి సూర్యగ్రహణ మున్నప్పుడు బంగారముతో సూర్య ప్రతిబింబ ప్రతిమను మరియు బంగారముతో రెండు సర్ప ప్రతిమలను జేయించి, నెయ్యినింపిన రాగి పాత్రలోగాని, లేదా కంచు పాత్రలోగాని (నువ్వులు, వస్త్రము, దక్షిణ, సహితముగా) ఉంచి దేశకాలాదులను జెప్పి

మంత్రము :- "మమజన్మరాశి జన్మ నక్షత్ర స్థితాముక గ్రహణ సూచి సర్వానిష్ట ప్రశాంతి పూర్వకం । ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచి తవచ్ఛుభఫలావాప్తయే బింబదానం కరిష్యే"

అని సంకల్పించి, సూర్య - చంద్ర - రాహు - గ్రహములను బూజించి (పూజా విధానమునందుక్తమైన విధముగా) ధ్యానించి, నమస్కరించి

మంత్రము :- "ఓం తమోమయ మహాభీమసోమ సూర్య విమర్దన ।
హేమతార ప్రదానేనమమశాంతిప్రదోభవ ॥౧॥ విధుంతుదనమస్తుభ్యం
సింహికానందనాచ్యుత । దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భ
యాత్ ॥౨॥" అని మంత్రము నుచ్చరించి

మంత్రము :- మమజన్మరాశి జన్మ నక్షత్ర చతుర్థాద్యనిష్ట స్థానస్థితాముక గ్రహణసూచిత సర్వారిష్ట ప్రశాంతిపూర్వకం । ఏకాదశ స్థానస్థిత వచ్ఛుభఫలావాప్త్యయే ఇదం సౌవర్ణం రాహుబింబం నాగం సౌవర్ణం సూర్యబింబం (వారాజితం చంద్రబింబం) ఘృతపూర్ణకాంస్య పాత్ర సహితం యథాశక్తి తిలవస్త్ర దక్షిణ సహితమముక గోత్రాయాముక శర్మణే మాహేశ్వరాయ తుభ్యమహం సంప్రదదే ॥

అని యుచ్చరించి పూజ్యుడైన మాహేశ్వరునకు ఒసంగవలెను. అనంతరము శాంతి పాఠమును బఠించి రాహుగ్రస్త రవి-చంద్రుల బింబావలోకనము జేయవలెను.

(ఇది గ్రహణశాంతి)

కాకమైథున దర్శనాది శాంతి ప్రయోగః

మంత్రము :- "కాకోమైథునయుక్తశ్చేచ్ఛ్వేతః సయదిదృశ్యతే సనరో మృత్యుమాప్నోతిహ్యథవా స్థానశనమ్॥౧॥ కాకస్యమైథునంపశ్యేత్కాకః శిరసిచేద్విశేత్ । శిరస్సురసి వాకుర్యాత్పక్షాఘాతం నఖైస్తథా ॥౨॥ విదారణంచ కురుతే శయనంచస్పృశేద్యది । తదావదేత్తు మరణం మహారిష్టమథోపివా॥౩॥ తద్దోషశమనాయేత్థం శాంతికర్మ సమాచరేత్"

కాకమైథునమును జూచినను, కాకితలపై గూర్చుండినను, తలనుగాని, అథవా ఎదనుగాని, రెక్కలు లేదా గోళ్ళతోగాని తాకించినను, నొప్పించినను, పడకను ముట్టినను, మహా అరిష్టము మరియు మరణము సంభవించును. ప్రయుక్త విధ్యుక్తముగా శాంతినాచరించవలయును, ఎట్లనగా దేశకాలాదులను జెప్పి

మంత్రము :- "మమకాకిమైథునాది సూచిత సర్వానిష్ట ప్రశాంతి పూర్వక మాయురారోగ్య సుఖశ్రీ ప్రాప్త్యర్థం కాకమైథునదర్శనశాంతిం కరిష్యే"

అని సంకల్పించి గణపతిపూజా, పుణ్యాహవాచన ఆచార్యవరణాదుల నాచరించి గృహముయొక్క ఈశాన్య భాగమున స్థండిలమును జేసి, అందు పంచ భూసంస్కార పూర్వకముగా వరదనామక అగ్నిని స్థాపించి, దానికి ఈశాన్య దిశలో కలశమును స్థాపించి, కలశముపై పాత్ర నొకదానినుంచి, అందులో బంగారముతో జేయబడిన ఇంద్రుని ప్రతిమను మరియు రుద్ర ప్రతిమలను అగ్న్యుత్తారణపూర్వకముగా శుద్ధి యొనర్చిఉంచి

మంత్రము :- "ఓం త్రాతర మింద్రమవితార మింద్రగ్ం హవే హవే సువహగ్ం శూరమింద్రమాహ్వయామిశక్రం పురుహూత మింద్రగ్ం

స్వస్తినోమఘవాత్వింద్రః ఓం భూర్భువఃస్వః ఇంద్రఇహాగచ్ఛాగచ్ఛ ఇహతిష్ఠ ॥ అనియు

"ఓం త్ర్యంబకం యజామహే...మామృతాత్" "ఓం భూర్భువఃస్వః త్ర్యంబకం ఇహాగచ్ఛాగచ్ఛ ఇహతిష్ఠ" అని యుచ్చరించి, ఇంద్రుని మరియు త్ర్యంబకుల నావాహించి "ఓం ఇంద్రాయ నమః" అని నామ మంత్రముచేత ఇంద్రుని, "ఓం త్ర్యంబకాయ నమః" అను నామ మంత్రముచేత రుద్రుని షోడశోపచారములతో బూజించునది. పిదప పూర్వోక్త ప్రకారముగా నిర్మించిన హోమకుండములో "ఓం త్రాతార మింద్రం...మేఘవాధాత్వింద్రః" అను మంత్రముతో "ఓం త్ర్యంబకం...మామృతాత్" అను మంత్రముతో పలాశ సమిధను, నెయ్యిని, వ్రీహి (వరి ధాన్యమును) వీటితో ప్రత్యేకించి (౧౦౮) నూటా యెనిమిది సార్లు ఆహుతులనొసంగి మరియు బలిదానమును గూడ ఒసంగి,

మంత్రము :- "ఓం ఐంద్రవారుణ వాయవ్యాః సౌమ్యావై నైఋతాస్తథా। వాయసాః ప్రతి గృహ్ణంతు భూమావన్నం మయార్పితం" అనే మంత్రము నుచ్చరించి, పాయసము బలియొసంగి, పిదప పూర్ణాహుతి నిచ్చి కలశోదకముతో యజమానుని యభిషేకించి, నెయ్యి నింపిన పాత్రలో ముఖమును జూచి, ఆచార్యునకు పాలిచ్చే సవత్స (లేగతోనున్న) గోవును, రెండు ప్రతిమలను సంకల్ప పూర్వకముగా నొసంగవలెను. ఇంకనూ 25 అథవా 27 మంది మాహేశ్వరులకు భోజనము జేయించి దక్షిణ తాంబూలాదులతో తృప్తిపరచవలెను. మాహేశ్వరులు స్వస్తి వాచన పూర్వకముగా నాశీర్వదించవలెను.

"ఏవం కృతే భవేచ్ఛాంతిః కాకారిష్టవినాశినీ"
(ఇతి కాకమైథున దర్శనాది శాంతిః)

అథ పల్లీ, సరట పతన శాంతి ప్రయోగః

పల్లీ (బల్లి) సరట (ఊసరవెల్లి-తొండ) ఈప్రాణులు తాకగానే (ముట్టగానే) స్నానముజేసి, గురు, జంగమముల పాద తీర్థమును స్వీకరించి, నెయ్యిని జూచి, దేశ కాలాదులను ఉచ్చరించి,

మంత్రము :- "మమపల్లీపతనజనితాశుభఫలనాశార్థం శుభఫలాభివృద్ధ్యర్థం పల్లీపతనంవా (సరటారోహణ) శాంతిం కరిష్యే" అని సంకల్పించి, గణేశపూజ, పుణ్యాహవాచనము, ఆచార్యవరణాదుల నాచరించవలెను. తదుపరి ఆచార్యుడు యథావిధి కలశమును స్థాపించి, దానిపైన రుద్రమూర్తిని, బంగారముతో జేయబడిన పల్లీ విగ్రహాన్ని, అథవా సరట (తొండ) ప్రతిమను ఉంచి రెండు ఎరుపు వస్త్రములను వాటిపై గప్పి, షోడశోపచారములతో బూజించునది. తరువాత అగ్ని ప్రతిష్ఠాపన యొనర్చి ఆజ్య భాగాంతముగా హోమము నాచరించి

మంత్రము :- "త్ర్యంబకంయజామహే... మామృతాత్" అను మృత్యుంజయ మంత్రముతో, తిల-ఖదిరసమిత్తులతో నూటా యొనమిది [108] ఆహుతుల నొసఁగి కలశోదకముచేత యజమానుని అభిషేకించి, బంగారము, వస్త్రము, నువ్వులు, ప్రతిమలను ఆచార్యునకు దానముగా నొసఁగి యథాశక్తి గణతృప్తి గావించవలెను.

[ఇది శాంతి ప్రకరణములో పల్లీ సరట పతనశాంతి సమాప్తము]

వ్రత ప్రకరణము

<u>హరతాలికా వ్రతము :-</u> [ఈ వ్రతమును మాంగల్యాపేక్షులైన కన్నియలతో నాచరించబడును.] ఇది భాద్రపదశుక్ల తృతీయా తిథియందాచరించ దగును. ఆ దినమున కన్నియ నదినుండిగాని, వాగునుండిగాని, ఇసుకను దెచ్చి దానితో ఈశ్వరుని [లింగాకారమును] జేసి బూజించవలెను.

సంకల్పము :- వ్రతమునాచరించు కన్య దేశకాలాదుల నుచ్చరించి

మంత్రము :- "మమసమస్త పాపక్షయ పూర్వక సప్తజన్మ సౌభాగ్యాది వివిధ భోగప్రాప్తి ద్వారా ఉమామహేశ్వర ప్రీత్యర్థం ఆచరితం హరతాలికా వ్రతపూజనమహం కరిష్యే"

అని సంకల్పించి, పూర్వోక్త ఉపచారములతో [ఇసుకతో జేయబడిన] మహాదేవ మూర్తిని [విగ్రహాన్ని] బూజించవలెను. పిదప యథాశక్తి మాహేశ్వరులను తృప్తిపరచవలెను.

[ఇది హరతాలికావ్రతము]

<u>స్వర్ణగౌరీ వ్రతము :-</u> ఈ వ్రతమును భాద్రపదశుద్ధ [శుక్ల] తృతీయాతిథియందు ఆచరించవలెను. సంకల్ప దేశకాలాదులను బేర్కొని,

మంత్రము :- "మమఇహజన్మని జన్మాంతరేచ అక్షయ సౌభాగ్యప్రాప్తి కామాయాః పుత్రపౌత్రాది ధనధాన్య ఐశ్వర్యప్రాప్త్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వర్ణగౌరీవ్రతమహం కరిష్యే" అని సంకల్పించి

మంత్రము :- "దేవదేవి సమాగచ్ఛ ప్రార్థయేహం జగన్మయే ।
ఇమాం మయాకృతాం పూజాం గృహాణ సురసత్తమే"

అని యుచ్చరించి గౌరీ దేవిని ఆవాహించునది, ఆ మీదట

మంత్రము :- "భవానీత్వం మహాదేవి సర్వసౌభాగ్యదాయకి ।
అనేకరత్న సంయుక్తం ఆసనం ప్రతిగృహ్యతాం"

అని చెప్పి ఒక బిల్వపత్రిని ఉంచి,

మంత్రము :- "సుచారుశీతలం దివ్యం నానాగంధ సువాసితం ।
పాద్యం గృహాణ దేవేశి మహాదేవి నమోస్తుతే"

అని పాద్యోదకముతో నభిషేకించి,

మంత్రము :- "శ్రీ పార్వతీ మహాభాగే శంకర ప్రియవాదిని ।
అర్ఘ్యం గృహాణ కల్యాణి భర్త్రా సహపతివ్రతే"

[బంగారు రేకుతో గౌరీ ప్రతిమను జేయించి దానిని బూజించవలెను. షోడశోపచారములతో సమయానుసారముగా బూజించవలెను.]

నా క బ లి వి ధా న ము

ధార ఎరచిన పిదప నాలుగవదినమునందు రాత్రి పురోహితుడు వివాహ మండపములో రంగవల్లి ముగ్గులతో సరోవరముగా వ్రాసి, దాని మధ్య ఎనిమిదిదళములుండిన కమలమును వ్రాసి, దానిచుట్టు బియ్యముతో గోడవలె నొక గీతను వదలి, కమలము మధ్యన ఐదు రంగులుగల హంస శుకాదులను వ్రాయవలెను. సరోవరమునకు కుడి ప్రక్కన బియ్యములో

ఏనుగును, ఎడమ ప్రక్కన ఉష్ట్ర ఏనుగును ఇవి రెండును ఎదురెదురుగా నుండునట్లుగా వ్రాసి, సరోవరము మధ్యన పూలమాలలతో నలంకరించిన ఖడ్గమునుంచి, సుగంధ విశిష్టములైన రంగునీటితో నింపిన రెండు పూర్ణ కుంభములనుంచి, పుష్పాదులతో నలంకరించి, సరోవరమునకు ఉత్తర భాగమున ఒకటి రౌతు [సిల]పై నొకటి బెల్లముపడి యచ్చులో జిలుకరను నింపి ఉంచి, చుట్టు దీపములను వెలిగించి, [మంగళ వాయిద్యాలు మ్రోగుచుండ] వరుడు పత్నీసమేతముగా సరోవరమునకు పడమరదిశలో పీటలపై గూర్చుండి ప్రాణాయామము నాచరించవలెను.

ప్రాణాయామము (అంతరింద్రియ శుద్ధి)

అంతరింద్రియముల శుద్ధి కొరకు ప్రాణాయామముననుష్ఠించవలెను. సాధకుడు పద్మాసనాసీనుడై కూర్చుండి మూలబంధ, కుడ్యాణబంధముల నాచరించి కనిష్ఠ-అనామిక వ్రేళ్ళతో ముక్కు యొక్క ఎడమ భాగమును బిగియబట్టి, మాత్రాగణనము లేకుండగ ముక్కు యొక్క కుడి రంధ్రము నుండి లోపలి వాయువును పూర్తిగ వెలుపలికి వదలవలెను. (రేచకము) పిదప ముక్కు యొక్క కుడి భాగమును బొటన వ్రేలితో బిగియబట్టి, ఎడమ రంధ్రము నుండి నెమ్మదిగా (నిధానముగ) ౧౨ మాత్రల కాలము వాయువును లోపలికి పీల్చుకొని (పూరకము) కనిష్ఠానామికలతో దానిని బిగియబట్టి ౧౨ మాత్రల కాలము కుంభకము (నిల్పి) జేసి, మరల అన్నే మాత్రల కాలము కుడి భాగము నుండి రేచకను గావించ (వెలుపలికి వాయువును వదలి) వలెను. ఇట్లు మూడు సార్లు ఆచరించిన మధ్యమ ప్రాణాయామమనియు ఇట్లే 36 మాత్రల కాలము ఆచరించినచో శ్రేష్ఠమైన ప్రాణాయామమని పేరు. దీనిని గురు ముఖమునుండి తెల్పికొని చాల మెలకువతో జేయువలెను. తరువాత చేయి కడుగుకొనవలయును.

నాంది సమారాధనము

ఒక తాంబాణము (కంచము)లో బియ్యమును బోసి(నింపి) అందులో నందీశ్వరాది 24 జన ప్రమథుల పేర్లను వ్రాసి, టెంకాయ, అరటి పండ్లు, ద్రాక్షాది ఫలములను తాంబూలమును ఉంచి, 24 దక్షిణముల నుంచి, దేశాది కాలములను (సంకల్పము)ను జెప్పి,

మంత్రము :- "ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ ఆద్య కరిష్య మాణ గర్భాదానాంగ భూతనాందీ శోభన దేవతానుద్దిశ్య నాంది శోభవ దేవతా ప్రీత్యర్థం నాందీ సమారాధనాఖ్యం కర్మ కరిష్యే "
అని సంకల్పించి

మంత్రము :- "శ్రీ నంది-భృంగి-రిటి-వీరక-వీరభద్ర-పుష్పదంత-అండాభరణ - దండపాణి-చండేశ్వర - దారుక - రేణుక - వికర్ణ - విజయకర్ణ-ఘంటాకర్ణ-గోకర్ణ-రేవణసిద్ధ-మరుళసిద్ధ- ఏకోరామ- పండితారాధ్య-సుకేతు-రురు-ఉపమన్యు-భృగు-దధీచిగౌత-మాది-మహా ప్రమథగణాన్ పురాతన భక్త మహా గణానత్ర ఆవాహయామి ॥ నంద్యాది మహా గణాస్స్వాయుధాస్స శక్త యస్సపరివారా సమాగత్యాత్ర పూజాం భవంతో గృహ్ణాంతు " అని చెప్పి 2 వస్త్రములను గప్పి, పూర్వోక్త ఉప చారములతో బూజించి, తాంబాణం (కంచము)లో ఉంచిన ఆ డబ్బును

మంత్రము :- హిరణ్య గర్భగర్భస్థం-హేమబీజం విభావసో । అనంత పుణ్యఫలదమతః శ్శాంతి ప్రయచ్ఛమె ॥ అనేన హిరణ్యేన నాందీ శోభన దేవతాః ప్రియంతాం ॥

అని దక్షిణను మాహేశ్వరులకు దాన మొసంగవలయును. తరువాత 24 మంది వీరమాహేశ్వరులకు భోజనము జేయించి-దక్షిణ-తాంబూలాదులను ఇచ్చి సంతృప్తి పరచవలెను. "ఇది నాందీ"

అథ గర్భాధాన విధిః

రాత్రియందు పత్నితోబాటు భద్రపీఠమున గూర్చుండి ప్రాణాయామము నాచరించి, ఫలపూజ నొనర్చవలెను.

ఎట్లనగా :- దేశ కాలాదులను బేర్కొని,

మంత్రము :- "ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ సత్సంతాన సౌభాగ్య ఫలసిద్ధి ద్వారా ఫల దేవతాంతర్వర్తి శ్రీ సాంబ సదా శివ ప్రీత్యర్థం ఫల పూజాఖ్యం కర్మ కరిష్యే" అని సంకల్పమును బఠించి

మంత్రము :- "యాః ఫలనీర్యా అఫలా, అపుష్పయాశ్చపుష్పిణీః । బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్వగ్ం హసః ॥ ఈ మంత్రంతో ఫల దేవత నాహ్వానించి,

"ఫల దేవతాభ్యోనమః" అను నామ మంత్రము చేత అష్ట విధార్చనతో పూజించి,

మంత్రము :- "అనయా పూజయా భగవాన్సర్వాత్మక శ్రీ సాంబసదా శివ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ॥"
అని యుచ్చరించి తర్పణమును వదలవలెను. (సమర్పించవలెను) తదుపరి,

మంత్రము :- "విష్ణుర్యోనింకల్పయతు త్వష్టా రూపాణిపిగ్ంశతు । ఆసించతు ప్రజాపతిర్ధాతా గర్భందధాతుతే । గర్భందేహిసినీవాలి, గర్భందేహి సరస్వతి । గర్భంతే అశ్వినౌ దేవావాధత్తాం పుష్కరస్రజా । హిరణ్మయీ అరణీయన్నిర్మంథతో అశ్వినా । తంతే

గర్భగ్ం హవామహే దశమేమాసిసూతవె | యథేయం పృథ్వీ మహితిష్ఠంతి గర్భమాదధే ఏవంతం గర్భమా ధేహి దశమే మాసిసూతవే । యథాపృథివ్యగ్ని గర్భాద్యౌర్యథేంద్రేణ గర్భిణీ వాయుర్యథా దిశాం గర్భ ఏవ గర్భం దధాతుతే | విష్ణోశ్రేష్ఠేన రూపేణాస్యాం నార్యాంగవీన్యాం । పుమాంసం గర్భమాదేహి దశ మేమాసిసూతవే | నెజమేష పరాపత సుపుత్రః పునరాపత । అస్యైమే పుత్రకామాయై గర్భమాధేహియఃపుమాన్ । వ్యస్య యోనిం పతిరేతో గృహాణపుమాంపుత్రోధీయతాం । గర్భే అంతఃతం మాతా దశమాసోబి భర్తు సజాయతాం వీరతమస్వావాం ఆతగర్భోయోనిమేతుపుమాన్బాణ ఇవేషుధిం | అ వీరోజాయతాం పుత్రస్తే దశమాస్యః కరోమితే ప్రాజా పత్యమా గర్భోయోనిమేతుతే అనూనః పూర్ణోజాయతామశ్లోణో పిశాచ ధీతః । పుమాగ్ంస్తే పుత్రోనారితం పుమాననుజాయతాం । యాని భద్రాణి బీజాన్వృషభాజనయంతినౌ । తాని భద్రాణి బీజాన్వృషభాజనయంతినః । తైస్త్వం పుత్రాన్విందస్వసాప్రసూర్ధేను కాభవ । కామః సమృద్ధ్యతాం మహ్యమపరాజిత మెవమె । యం కామంకామయే దేవతం మేవాయో సమర్ధయ ॥

అని గర్భా ధాన సూక్తమును జపించి, పత్నిని ముట్టి అభిమంత్రించి

మంత్రము :- "ఫలం మనోరథ పలం ప్రదదాతి సదాన్నృణాం । పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అత శ్శాంతిం ప్రయచ్ఛమే ॥ ఇదం ఫలదానం సదక్షిణాంసతాంబూలం శ్రీ సాంబ సదా శివ ప్రీతింకామయ మావస్తుభ్యమహంసంప్రదదే నమమ నమమ ॥

అని చెప్పి, మాహేశ్వరులకు ఫలదాన మొలంగవలెను.

మాహేశ్వరులు :- "ఉభయో సత్సంతాన సౌభాగ్య ఫల సిద్ధిరస్తు" అని ఆశీర్వదించవలెను. అనంతరము పత్నితో సంభోగించ వలెను. (ఋతుమతి యైన నాలుగవ దినము మొదలుకొని సమదినములు సంతానదాయకములు).

(ఇది గర్భాధాన విధి)

అథ పుంసవన విధి

మూడవ నెలలోగాని, నాలుగవ నెలలోగాని, పుంసవనమును జేయుదురు. పుంసవనము కార్యారంభమునకు మొదటి దినమున శుభ తిథిలో దంపతులు ప్రాతఃకాలమున లేచి నిత్య కర్మలను ముగించుకొని, మంగళస్నానమునాచరించి, శివపూజాది కర్మలను పూరయించి, పతి పత్నిని దన కుడివైపున గూర్చుండ బెట్టుకొని, ఆచమన ప్రాణాయామములను జేసి దేశ కాలములను జెప్పుకొని,

మంత్రము :- "ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభ తిథౌ మమ ధర్మ పత్న్యాఃగార్భిక బైజిక దోష పరిహారార్థం, ఆధార సంస్కారద్వారా ఆధేయ సంస్కారార్థం పుగ్ం సవనాఖ్యం కర్మ కరిష్యే ॥

అని సంకల్పమొనర్చి పుంసవన కర్మాంగ భూతములైన స్వస్తి పుణ్యాహవాచనాది వాటిని (గర్భాధాన విధిలో జెప్పబడిన రీతిగా) ఆచరించవలెను.

రెండవ దినమునందును శివపూజాది నిత్యకర్మల నాచరించి, పవిత్రమైన వానితో దేశకాలాదులను జెప్పి,

మంత్రము :- "ఏవంగుణ శుభతిథౌ ధర్మపత్నీ సమేతస్యమను పుగ్ం
సవనాంగత్వేన ఉభయోఃరక్షార్థం రక్షాబంధ నాఖ్యం కర్మ కరిష్యే"

అని సంకల్పమును జెప్పి, ఒక తాంబాళములో బియ్యమును బోసి, అందు తమలపాకులు, పోకలు, టెంకాయ, భస్మము, వీనినుంచి, కంకణమును బెట్టి (పూజా ప్రకరణములో జేప్పిన విధముగా శోడషోప చారములతో బూజించి,

మంత్రము :- "త్రియంబకంయజామహె, సుగంధిం పుష్టి వర్ధనం ।
ఉర్వారుకమివ బందనాన్మృత్యోర్మోక్షీయ మామృతాత్" అని
యుచ్చరించి, భస్మలేపన మొనర్చి,

మంత్రము :- "విశ్వాత్తాతెసవేనేషు ప్రవాచాయాచకత్తమఘవన్నింద్రసున్వతె
పారావతం యత్పురుసంభృతంవస్వపావృణోః శరభాయ ఋషిబంధవె"

అని పురుషుని కుడిచేతికి,

మంత్రము :- "బృహత్సాను క్షత్రభృద్వృద్ధవృష్ణియం । త్రిష్టుభోజ
శ్శుభితముగ్రవీరం । ఇంద్రం సోమేన పంచదశేన మధ్య మిదం
వాతేన సగరేణ రక్ష"

ఈ మంత్రమునుచ్చరించి స్త్రీ యెడమ చేతికి గట్టవలెను. ఆ మీదట భర్త మినుములు, గోధుమలు, పెరుగులో గల్పి దానిని పత్ని కివ్వగా, ఆమె

మంత్రము :- "పుగ్ంసవనమసి"

అని చెప్పి తినవలెను. ఇదే విధముగా మూడు సార్లు భర్త ఇవ్వవలెను. పత్ని మూడు సార్లు స్వీకరించి సేవించవలెను. (దీనికే

అనవలోమన మందురు.) తరువాత భర్త తెల్లని గరిక దంచి క్రొత్త వస్త్రములో బెట్టి, పత్నిని అంతర్గృహమునకు దోడ్కొనిపోయి, వెనుక గర్భాధాన విధిలో జెప్పిన గర్భాధాన సూక్తము

మంత్రము :- "ఆతగర్భోయోనిమేతు పుమాన్బాణ ఇవేషుధిం" అని ప్రారంభించి సంపూర్ణ సూక్తమును బఠించి, పత్ని కుడి ముక్కులో పిండవలెను.

పిదప గురు-జంగమముల సన్నిధిలో

మంత్రము :- కంకతోన, కంకతోధో సతీన కంకతః । ద్వావిరి వృషి ఇతిన్యా అదృష్టా ఆలిప్సతా ॥ కంకణం మోచయామ్యద్య రక్షాస్మిన్న కదాచన । మయి రక్షాం స్థిరాబధ్వా దేవత్వం గచ్ఛకంకణ ॥ అని యుచ్చరించి కంకణమును విడదీయవలెను.

(ఇతి పుగ్ంసవనం)

సీమంత కర్మ

సీమంత కర్మమును 4-6-8, మాసములలో శుక్లపక్షము పురుష నక్షత్రముల యందు జేయవలెను. గృహమును పూర్వోక్త ప్రకారముగా ఇల్లంతా సమ్మార్జన యొనర్చి రంగు ముగ్గులతో నలంకరింపజేసి, స్వస్తి వాచననాందీ సమారాధనలను ఆచరించి, పరిశుద్ధమైన స్థలమున భద్ర పీఠముపై కుడి ప్రక్కన భార్యను గూర్చుండ బెట్టుకొని ప్రాణాయామము నొనర్చి,

మంత్రము :- "ఏవంగుణేత్యాది శుభతిథౌమమ్మై తస్యాః ధర్మపత్న్యాః గార్భిక బైజిక దోష పరిహారార్థం క్షేత్ర సంస్కారార్థం ప్రథమ గర్భ సంస్కార ద్వారా సర్వ గర్భ సంస్కారార్థంచ సీమంతోన్నయనాఖ్యం కర్మ కరిష్యే"

అని సంకల్పించి, పునః ప్రాణాయామము నాచరించి,

మంత్రము -: "ఏవంగుణ......శుభతిథౌ సీమంతోన్నయనాంగత్వేన ఉభయోరక్షార్థం, రక్షాబంధనం కరిష్యే" అని సంకల్పమును బఠించి (ఇంతకు పూర్వము పుంసవనమునందు జెప్పిన విధముగా) కంకణమును బూజించి ధరింపఁజేయవలయును. ఆ పిదప భార్యను తూర్పు ముఖముగా గూర్చుండబెట్టి, తాను పడమర దిశగా నెదుట గూర్చుండి, మూఁడు అడవి పందియొక్క వెంట్రుకలు, మూఁడు దర్భగుత్తి, మేడి చిగుళ్ళను జతజేసి పట్టుకొని, నుదురు మొదలగొని పాపెట దీసినంతవరకు,

మంత్రము :- "ఓం భూర్భువస్సువోరాకామహగ్ం సుహవాగ్ం సుష్టుతీ హువేశృణోతునస్సుభగాబోధతుత్మనా । సీవ్యత్వ పస్సూచ్యాచ్ఛిద్యమాన యాదదాతు । వీరగ్ం శతదాయ ముక్థ్యం । యాస్తే రాకె సుమతయస్సుపృశసో యాభిర్దదాశి దాశుషేవసూని । తాభిర్నో అద్య సుమనాఉపాగహి । సహస్ర పోషగ్ం సుభగేరరాణ"

అను మంత్రమును ఉచ్చరించి, మూడు పార్లుగాని, నాలుగు పార్లుగాని, వ్రాసి వాటిని అక్కడే ఉంచి ఆగ్రామమునకు సమీపములోనున్న నదిని ధ్యానించి, భార్య కంఠములో (మొదటె స్మరించి వరుసగా దండ గుచ్చినట్లు) గోధుమల మాలను వేయవలెను. తదుపరి,

మంత్రము :- "గాయేతామితి వీణాగాథి నౌసగ్ం శాస్తి । సోమయే వనోరాజేత్యాహుర్బ్రాహ్మణీ ప్రజాః । వివృత్తచక్ర ఆసీనాస్తీ రేణయమునే తవ ॥

అనిచెప్పి వీణాగానమును జేయించి, ముత్తైదువలు మంగల ప్రదమైన పాటలను బాడిన బిదప మాహేశ్వరులచేత ఆశీర్వాదములనుబడసి దేవ-గురు సన్నిధిలో (సమ్ముఖమున) కంకణ విసర్జనము జేయవలెను. కర్మాంగము ననుసరించి యథాశక్తి మాహేశ్వరా రాధన జేయవలెను.

ఇది సీమంత విధి

చౌల కర్మ విధానము

చౌల (పుట్టు వెంట్రుకలు దీయుట) కర్మను జేయించునపుడు శిశువున కనుకూలమైన శుభముహూర్తములో శిశువు తల్లిదండ్రులు మంగల స్నానము నాచరించి, ఆచమనము ప్రాణాయామము నాచరించి, దేశ కాలాదులను బేర్కొని,

మంత్రము :- "ఏవంగుణ......... అస్యాం శుభతిథౌమమ కుమారస్యాయుష్యాభి వృద్ధ్యర్థం. ఇమం......శర్మాణం చౌలేన కర్మణా సగ్ం స్కరిష్యే ॥

ఈ ప్రకారముగా సంకల్పమును జెప్పి, పుణ్యాహనాంది కర్మల నాచరించి,

"చౌల కర్మాంగత్వేన రక్షార్థం రక్షాబంధనం కరిష్యే"

ఈ విధముగా ఉచ్చరించి కుమారునకు పూర్వోక్త అన్న ప్రాశన

విధిలో జెప్పిన రక్షాబంధన మంత్రముచేత (బృహత్సామ...రక్ష) చేతికి కంకణమును ధరింపజేసి పిల్లవానిని పూర్వ దిక్కు (తూర్పు)నకు ముఖము జేసి కూర్చునబెట్టి తూర్పు మొదలుకొని నాల్గు దిక్కులలో గోమయము చేత ముద్దలను జేసియుంచి

మంత్రము :- "ఉష్ణేన వాయఉదకేనహ్య దితిః కేశాన్వపతు"

అను మంత్రమును జెప్పి ఉదకమును జేతబూని బాలుని తలకు ప్రోక్షించవలెను. (నీళ్ళతో తలకు రుద్దాల) ఆపైన 3 దర్భలను బాలుని యెదుటబెట్టి,

మంత్రము :- "యేనావపత్సవితాక్షురేణ సోమస్య రాజ్ఞో వరుణస్య విద్వాన్। తేన బ్రహ్మణోవపతే దమస్యాయుష్మాన్ జరదష్టిర్యథా సత్"

ఈ మంత్రముతో ముందున్న వెంట్రుకలను దీసి నీటిని స్పర్శింపజేసి గోమయపు ఉండను (ముద్దను) పూర్వపు దిక్కున నున్న ముద్దలో ఉంచవలెను. తరువాత 3 దర్భలను దక్షిణ దిక్కున ఉంచి,

మంత్రము :- "యేన పూషాబృహస్పతేరగ్నేరింద్రస్మచాయుషోవపత్। తేనాస్యాయుషే వపసౌ శ్లోక్యాయ స్వస్త్యయే"

ఈ మంత్రముతో దక్షిణ భాగమునున్న వెంట్రుకలను దీసి నీటితో స్పర్శింపజేసి దక్షిణ గోమయపు ముద్దలో నుంచవలెను. తరువాత 3 దర్భలను పశ్చిమ దిశపు వైపు ఉంచి

మంత్రము :- "యేన భూయశ్చరాత్యయం జ్యోక్చపశ్యతి సూర్యం। తేనాస్యాయుషేవపసౌ శ్లోక్యాయ స్వస్త్యయే"

ఈ మంత్రముచేత పశ్చిమ దిక్కున ఉన్న వెంట్రుకలను దీసి జలముతో స్పృశింపజేసి పశ్చిమ దిశలో నున్న గోమయపు ముద్దలో ఉంచ వలెను. తరువాత 3 దర్భలను ఉత్తర దిక్కున ఉంచి,

మంత్రము :- "యేన పూషా బృహస్పతేరగ్నేరింద్రస్యచాయుషే వపత్। తేనతేవపామి...శర్మన్నాయుః షావర్చసాయథా। జ్యోక్సుమనా అసాః"

మంత్రము :- "ఈ మంత్రముతో ఉత్తర దిక్కు వెంట్రుకలను దీసి ఉత్తర దిశలోనున్న గోమయపు ఉండలో ఉంచి, స్నానముజేసి శుచియై క్షురికునితో (మంగలి చేత) మిగత వెంట్రుకలను దీయించి, త్రిశిఖ, ఏకశిఖ, లేదా ముందు రుద్రజడను-ఇందులో తమ ఇష్టానుసారముగా ఒక విధముగా వెంట్రుకలుదీసి, ఆ తీసిన వెంట్రుకలను బాలుని తల్లి (తల్లిలేని పక్షమున) ఆ బాలుడె దీసి కెళ్ళి మెడిచెట్టు క్రిందగాని గరిక (దర్భ) బెరిగిన స్థలము నందుగాని ఉంచి వచ్చి బాలునకు

మంత్రము :- "ఓం హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థంమే దేహియా చతః। యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహః। యన్మేమనసా వాచా కర్మణావా దుష్కృతం కృతం। తన్న ఇంద్రో వరుణో బృహస్పతిస్సవితాచ పునంతు పునః పునః। నమోగ్నయేఽప్సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోద్భ్యః। యద పాంక్రూరం యదమేధ్యం, యద శాంతం తదపగచ్ఛతాత్। తన్నోవరుణో రాజాపాణి నాహ్య వమర్శతు। సోహమపాపో విరజో నిర్ముక్తో ముక్త కిల్బిషః। నాకస్య పృష్ఠమారుహ్య గచ్ఛేద్బ్రహ్మసలోకతాం। యశ్చాప్సు వరుణస్స పునాత్వఘ మర్షణః"॥

ఇది చౌల విధి సమాప్తము

అథ విద్యారంభ విధి

బాలుడు ఐదు సం॥ముల ప్రాయముగల వాడు కాగానే జ్యోతి శ్శాస్త్రము ప్రకారము శుభముహూర్తములో ప్రమథ గణాధీశుని (గణపతిని) పార్వతీదేవిని, పరమేశ్వరుని, శారదాదేవిని, గురు-లింగ-జంగమంబులను భక్తితో బూజించి, తల్లి, సోదరీ మొదలగువారికి ప్రదక్షిణ నమస్కారమును జేసి విద్యా గురువుల వారికి నమస్కరించగా, వారు "ఓం" అను అక్షరమును తాను వ్రాసి, తదుపరి అదే విధముగా బాలుని చేత వ్రాయించి చదివించవలెను. అక్కడికి విచ్చేసిన వీరమాహేశ్వరులకు దక్షిణ తాంబూలాదుల నొసంగి ఆనందింపజేయవలెను.

ఇది విద్యారంభ విధానము

అంకురారోపణము

ఆచార్యుడు దేశకాలాదులనుచ్చరించి

మంత్రము :- ఏవంగుణ...అస్యాం శుభతిథౌ దీక్షా కర్మ సాఫల్య నిరంతర శుభత్వ సిద్ధిద్వారా శ్రీపరమేశ్వరః ప్రీత్యర్థం అంకురారోపణం కరిష్యే"

అని సంకల్పమును జెప్పి పరిశుభ్రమైన భూప్రదేశములో బియ్యమును బోసి (పరచి) ఒక వెదురు బుట్టిని దీసికొని దారముతో జుట్టి, అందులో పుట్టమన్ను, వాక (వాగు)లోని మట్టిని, ఎండిన పేడ (పిడకలు) పుడిని నింపి, గరిక, దూది, బిళ్వపత్రి మొదలగు చిగుళ్ళతో పరచి, దానిపై రకరకాల పుష్పములను పరచి, మధ్య భాగము మొదలుకొని ఐదు స్థానములందు,

మంత్రము :- "ఈశానాయ నమః" అని మధ్యలో

మంత్రము :- "తత్పురుషాయ నమః" అని ఉత్తర దిక్కులో

మంత్రము :- "అఘోరాయ నమః" అని పశ్చిమ దిక్కులో

మంత్రము :- "వామదేవాయ నమః" అని దక్షిణ దిశలో

మంత్రము :- "సద్యోజాతాయ నమః" అని పూర్వ దిక్కున

ఈ నామ మంత్రములతో విభూతి గంధాక్షతాదుల చేత బూజించి, ఆ వెదురు బుట్టికి పడమర భాగములో కూర్చొని

మంత్రము :- "దిశాం పతి నమస్యామి। సర్వకామ ఫలప్రదాన్ కుర్వంతు సతతం కర్మ కుర్వంతు సతతం శుభం"

అను మంత్రమునుచ్చరించి నమస్కరించి, వడ్లు (వరి) ధాన్యము, పెసలు, శనగలు, నువ్వులు. గోధుమలు, ఈ యైదురకాల ధాన్యములను నీటితో గడిగి మొదలు బూజించిన ఈశానాదిగా గల ఐదు స్థానములలో విత్తి, (వాపన-నాటి)

మంత్రము :- "ఆపోహిష్ఠామయోభువస్థాన ఊర్జేదధాతన మహేరణాయచ క్షసే। యోవశ్శివతమోరసస్తస్య భాజయతే హనః। ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవోయస్యక్షయాయజిన్వథ। ఆపోజనయథాచనః ॥

అని నీరు వదలి పూర్వోక్త ఉపచారములతో బూజించాలి.

మంటప దేవతా ప్రతిష్ఠ

యజమాని దేశకాలాదుల నుచ్చరించి

మంత్రము :- "ఏవం గుణ...అస్యాం శుభతిథౌ (శ్వః కరిష్యమాణ) అథవా (అద్య కరిష్యమాణ) దీక్షా కర్మాంగ భూతమంటప దేవతా స్థాపనం కరిష్యే" ఈ విధముగా సంకల్పించి

మంత్రము :- "యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయశ్చ పుష్పిణీః । బృహస్పతి ప్రసూతాస్తానో ముంచత్వగ్ం హసః"

ఈ మంత్రమును బఠించి మంటపముపై అక్షంతలు వైచి (చల్లి) ఇంద్ర (పూర్వ) దిక్కులో

మంత్రము :- "త్రాతారమింద్రమవితార మింద్రగ్ం హవేహవే । సువగ్ం శూరమింద్రం హవేను శక్రం పురుహూత మింద్రగ్ం స్వస్తినో మఘవాధాత్వింద్రః

ఇతి మంత్రేణ ఇంద్ర మావాహయామి

అని యుచ్చరించి ఇంద్రుని ఆహ్వానించి ఇంద్రపూజితులైన దశ రుద్రులను

మంత్రము :- "కపిలేశాయనమః । అజాయనమః । బద్ధాయ నమః । వజ్రదేహాయ నమః । ప్రమర్దనాయ నమః । విభూతయే నమః । అవ్యయాయ నమః । శాస్త్రే నమః । పినాకినే నమః । త్రిదశాధిపాయ నమః । ఇంద్ర వీర్యాః ఇంద్రపూజితాః హే దశరుద్రాః

సవాహనాస్స శక్తయస్స పరివారా సమాగత్యా త మంటపే మత్కృతాస శేషోపచారాంత్స్వీకృత్య ప్రసీదంతు భవతు ॥"

అని ఆహ్వానించి పంచోపచారములతో బూజించవలెను. ఆ పిదప ఆగ్నేయదిశలో

మంత్రము :- "త్వన్నో ఆగ్నేవరుణస్యవిద్వాన్ దేవస్య హే డోవయాసిసిష్ఠాః।
యజిష్ఠోవహ్నిత మశ్శోశుచానో విశ్వాద్వేషాగ్ంసిప్రము ముగ్ధ్యస్మత్॥"
ఇతి మంత్రేణాగ్ని మావాహయామి

అని ఆహ్వానించి అగ్నిపూజిత దశరుద్రులను

మంత్రము :- "అగ్ని వీర్యాయనమః। హుంతాసినే నమః। పింగళాయనమః। ఖాదకాయనమః । హరాయనమః । జ్వాలాయనమః । దహనాయ నమః । బభ్రవేనమః । భస్మాంతకాయ నమః । క్షయాంతకాయ నమః । అగ్నివీర్యాః అగ్నిపూజితాః హే దశరుద్రాః । (సవాహనస్స శక్తయస్సపరివారా నమాగత్యాత్ర మంటపె మత్కృతావశేషోపచారాన్ స్వీకృత్య ప్రసీదంతు భవతః")

అని ప్రతి దిశలో నున్న (దశరుద్రాః) ప్రసీదంతు భవతః । దశరుద్రుల నాహ్వానించి, పూజించిన తరువాత దక్షిణ దిశలో

మంత్రము :- "సుగన్నః పంథామభయంకృణోతు । యస్మిన్ క్షత్రేయ మయేతి రాజా । యస్మిన్నేనమభ్యషించదేవాః । తదస్య చిత్రగ్ం హవిషాయజామ"

ఇతి మంత్రేణ యమమావాహయామి అనియు యముని నాహ్వానించి

మంత్రము :- "విధాత్రే నమః। కత్రేనమః। ధాత్రేనమః। శ్రీ కామాయ నమః। సర్వనియోక్త్రే నమః। యామ్యేశాయ నమః। రమేశాయనమః। సంయోక్త్రే నమః । హరాయనమః । యమవీర్యాః యమపూజితాః హే దశరుద్రాః సవా...ప్రసీదంతు భవతః"

అని చెప్పి దశరుద్రుల నాహ్వానించి పూజించవలెను. నైరుతి దిశలో

మంత్రము :- "అసున్వంతమ యజమాన మిచ్ఛస్తే నస్తేత్యాం తస్కర స్యాన్వేషి। అన్యమస్మదిచ్ఛాసాత ఇత్యానమోదేవినిఋృతే తుభ్యమస్తు" ఇతి మంత్రేణ నిఋృతి మావాహయామి అని నైఋతి నాహ్వానించి

మంత్రము :- "నైఋతేశాయనమః । వరుణాయనమః । హంత్రేనమః। క్రూరదృష్టయేనమః। భయానకాయనమః । ఊర్ధ్వకేశాయనమః। విరూపాక్షాయ నమః । ధూమ్రమాయనమః । లోహితాయ నమః । దంష్ట్రకాయ నమః । నైఋతి వీర్యాః నైఋతి పూజితాః హే దశరుద్రాః సం...ప్రసీదంతు భవతః"

అని ఉచ్చరించి నైఋతిచేత పూజింపఁబడిన దశరుద్రులను ఆవాహించి బూజించవలెను.

వరుణుడు పశ్చిమదిశలో

మంత్రము :- "తత్వాయామి బ్రహ్మణావందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః । ఆహేడమానో వరుణేహ బోధ్యురుశగ్ం సమాన ఆయుః ప్రమోషిః" ఇతి మంత్రేణ వరుణమావాహయామి

అని వరుణుని నాహ్వానించి వరుణిచేత పూజితులైన

మంత్రము :- "బలాయనమః । అతి బలాయనమః । పాశహస్తాయ నమః । మహా బలాయనమః । శ్వేతాయనమః । జయభద్రాయ నమః । దీర్ఘబాహవే నమః । బలాంతకాయ నమః । బడబా ముఖాయ నమః । భైరవాయ నమః । వరుణవీర్యాః వరుణ పూజితాః హే దశరుద్రాః, సం...ప్రసీదంతు భవతః ॥"

అని చెప్పి దశరుద్రునాహ్వానించి, పూజించవలెను. వాయువ్యదిక్కులో

మంత్రము :- "ఆనోనియుద్భిశ్శతినీ భిరధ్వరం । సహస్రిణీభిరుపయాహి యజ్ఞం । వాయో అస్మిన్ హవిషమాదయస్వయూయం పాతు స్వస్తిభిః సదానః" ఇతి మంత్రేణ వాయుమావాహయామి

ఈ మంత్రముచేత వాయువును ఆహ్వానించి పూజించిన తరువాత దశరుద్రులను

మంత్రము :- "శీఘ్రాయనమః । లఘువేనమః । వాయువేగాయ నమః । సూక్ష్మాయనమః । తీక్షణాయ నమః । భయంకరాయ నమః । పంచాత్మకాయ నమః । పంచశిఖాయ నమః । కపర్దినే నమః । మేఘవాహనాయ నమః । వాయువీర్యాః వాయుఃపూజితాః హే దశరుద్రాః" సం...ప్రసీదంతు భవతః

అని ఆవాహించి పూజించవలెను. కుబేర (ఉత్తర)దిశలో

మంత్రము :- "వయగ్ం సోమవ్రతేతవ మనస్తనూషుబిభ్రతః ప్రజావంతః సచేమహి । ఇంద్రాణీదేవి సుభగాసుపత్నీ"

ఇతి మంత్రేణ కుబేరమావాహయామి ॥ అని కుబేరునావాహించి, కుబేరుని పూజించి, దశరుద్రులను

మంత్రము :- "నిధీశాయ నమః । రూపవతే నమః । ధన్యాయనమః । సౌమ్యాయ నమః । శాంతాయ నమః । జటాధరాయ నమః । కామ ప్రాసాదాయ నమః । లక్ష్మీశాయ నమః । ప్రకాశాయ నమః । ఇందుయజ్ఞపాయ నమః। కుబేరవీర్యాః, కుబేర పూజితాః హేదశరుద్రాః సం...ప్రసీదంతు భవతః"

అని ఆహ్వానించి పూజించవలెను. ఈశాన్య దిశలో

మంత్రము :- "తమీశానం జగతస్తస్థుషస్పతిం। ధియం జిన్వమవసేహూమహేవయం । పూషానో యథా వేదసామ సద్వృధే । రక్షితా పాయురదబ్ధ స్వస్తయే" ఇతి మంత్రేణ ఈశానమావాహయామి

అని ఈశానుని ఆవాహించి ఈశానునిచేత పూజితులైన దశరుద్రులను

మంత్రము :- "ఈశానాయ నమః । విద్యేశాయ నమః । జ్ఞానవతే నమః । మాతృపింగళాయ నమః । భూతపాలాయ నమః । అజాయ నమః । బలయే నమః। మిత్రాయ నమః। సర్వవిద్యాధిపాయ నమః। మఖకృతే నమః। ఈశానవీర్యాః, ఈశాన పూజితాః, హే దశరుద్రాః సం...ప్రసీదంతు భవతః" (ఈ మంత్రముతో నావాహించి పూజించవలెను.) అధో (వాయవ్య పశ్చిమ దిక్కుల మధ్య) దిశలో,

మంత్రము :- ("స్యోనా పృథివీ భవానృక్షరానివేశినీ । యచ్ఛానః శర్మ సప్రథాః) "ఇతి మంత్రేణ విష్ణుమావాహయామి" అని విష్ణువు నావాహించి, విష్ణువుచేత పూజితులైన దశరుద్రులను

మంత్రము :- "బలిప్రియాయనమః । విషధరాయనమః । విరోగ్రగసనాయ నమః । పాలకాయ నమః । శంభాయ నమః । సువీర్యాయ నమః ।

వృషభాయ నమః । పాతాశేషాయ నమః । లోహితాయ నమః । అనంతాయ నమః । విష్ణువీర్యాః, విష్ణుపూజితాః, హే దశరుద్రాః సం......ప్రసీదంతు భవతః" ఈ మంత్రముతో నాహ్వానించి పూజించవలెను. ఊర్ధ్వ (ఈశాన్య దిశలమధ్య) దిక్కులో

మంత్రము :- "అస్మేరుద్రా మేహనాపర్వతాసోవృత్రహత్యే భరహూతౌ సజోషాః । యస్యం సతేస్తువతేధాయి వజ్రమింద్రజ్యేష్ఠా అస్మాన్ అవంతుదేవాః" ఇతి మంత్రేణ బ్రహ్మా మావాహయామి

అని బ్రహ్మానాహ్వానించి బ్రహ్మ పూజితులైన దశరుద్రులను

మంత్రము :- "అధ్యక్షాయ నమః । నభసే నమః । లిప్సవే నమః । శంభవే నమః । విభవే నమః । గణాధ్యక్షాయ నమః । వివాహాయ నమః । గుణసంవాహాయ నమః । త్ర్యక్షాయ నమః । త్రిదశ వందితాయ నమః । బ్రహ్మవీర్యాః బ్రహ్మపూజితాః, హే దశరుద్రాః సవాహనా సశక్త్యస్సపరివారా సమాగత్యాత్ర మంటపే మత్కృతాన శేషోపచారాం త్స్వీకృత్య ప్రసీదంతు భవతః"

అని ఆహ్వానించి పూజించవలెను. ఆ మీదట

మంత్రము :- "క్షేత్రై యై త్వానిర ఋత్యై త్వాద్యహోముంచామి వరుణస్య పాశాత్ । అనాగసంబ్రహ్మణేత్వా కరోమి శివేతేద్యావా పృథివీ ఉభేఇమె"

ఈ మంత్రము నుచ్చరించి దర్భతో జేసిన (25) ఇరువదియైదు మూరలున్న త్రాడుతో మంటపమునకు జుట్టి కట్టవలెను.

(ఇది మంటపదేవతా ప్రతిష్ఠ)

విద్యారంభమునకు ముహూర్తములు

ఉత్తరాయణమున శుభమాసములో అనగా మాఘాది అయిదు మాసములందును; స్వాధ్యాయ దినములలోను అనగా 1-8-14-15-30 తిథులను వదలి 2-3-5-10-11-12-13 తిథులలోను, బుధ, గురు, శుక్ర- ఈ వారములలో, రేవతీ, అశ్వినీ, పుష్య-పునర్వసు, అనూరాధా, ఆర్ద్రా, శ్రవణ, హస్త, చిత్త, స్వాతి, ఈ నక్షత్రములలోను మరియు ముహూర్త చింతామణి మతానుసారము ధనిష్ఠ, శత తారక, త్రిపూర్వ, త్రిఉత్తరా, మూల, ఆశ్లేష, ఈ నక్షత్రములందును విద్యారంభముజేయుట ప్రశస్తమైనది. వృషభ, మిథున, కన్యా, ధను, మీన ఈ శుభ లగ్నములందును త్రికోణ (౫-౯) కేంద్రము (౧-౪-౭-౧౦) ఈ స్థానము లలో శుభగ్రహములున్నప్పుడు కుమారుని ౫వ సం॥ములో గణపతి, సరస్వతి, శివ-పార్వతుల నర్చించి పూర్వాహ్ణములో విద్య నారంభించవలెను.

వివాహమునకు మాస - వార - నక్షత్రములు

మాఘము, ఫాల్గుణము, వైశాఖము, జేష్ఠము - ఈ మాసములు వివాహములకు యోగ్యమైనవి. మార్గశిర మాసము మధ్యమము, మిథున, సంక్రాంతిలో ఆషాఢ మాస ముండినను వివాహము జేయుటకు శుభము. కొన్నిచోట్ల సూర్యుడు వృశ్చికరాసికి వచ్చినపిదప కార్తికమాసములోను వివాహకర్మము నాచరించుటగలదు.

షష్ఠి — అమావాస్య — అష్టమి — రిక్తా — (4-9-14) తిథులు.

కృష్ణపక్షములోని చివరి అయిదు తిథులు, శుక్లపక్షములోని ప్రతిపద తిథులు వివాహమునకు బనికిరాదని ముహూర్త గణపతి గ్రంథములోనున్నది.

అయినను షష్ఠి-అష్టమి-పక్ష చతుర్దశి తిథులలో వివాహము జేయుట శుభమని కొందరు గ్రంథకారులు చెప్పియున్నారు. అమావాస్యమాత్ర సర్వత్రత్యాజమె. (వదలవలెను.)

పండితుల మతాధిక్యతచేత సమస్త వారములు వివాహమునకు చెప్పఁబడినవి. త్రి. ఉత్తరా, రోహిణి, హస్త, అనూరాధా-రేవతి-మఘా, స్వాతి, మూల, మరియు మృగశిర - ఈ పదునొకండు నక్షత్రములు వివాహమునకు ప్రశస్తములైనవి. ఇవే గాకుండ హరదత్తాచార్యుని మతానుసారము ధనిష్ఠ, శ్రవణము, చిత్త, అశ్వినీ - ఈ నాలుగు నక్షత్రములైనను శుభములనే చెప్పఁబడినవి.

తొట్టెల బెట్టుటకు ముహూర్తములు

మగబిడ్డకు 12వ దినమున, ఆడబిడ్డకు 13వ దినమున నక్షత్రాదులను విచారించకుండ తొట్టెల బెట్టుటకు శుభప్రదము, అమావాస్యాది ఆటంకములేవి లేకుండిన 16-18-20-22 దినములలో అథవా 32వ దినములలో మృగశిర, చిత్త, అనూరాధా, రేవతి, పునర్వసు, పుష్యము, అశ్విని, హస్త, రోహిణి, త్రి. ఉత్తరా-. ఈ నక్షత్రములందు (చంద్ర తారాబలములున్న దినములలో అష్టమశుద్ధి ఉన్నప్పుడు) ముత్తయిదువలు బిడ్డను తొట్టెలలో వేయవలెను. సూర్యుడుండు నక్షత్రములతో మొదటి ఐదు నక్షత్రములు, చివరి యేడు నక్షత్రములు శుభకరములు. మిగత పదునైదు (15) నక్షత్రములు నింద్యములని కొందరభిప్రాయము శిశువు సిరస్సును తూర్పుకుంచవలెను.

సర్వపూజా ప్రకరణము

ప్రార్థన

ఓంకార లయసద్గురుం పరశివం మాహేశ్వరం భాస్కరం।
నందీశాదిగణాన్ ప్రణమ్యమునిభిః సర్వైః ప్రణీతంపురా ॥
తత్సంగృహ్య జగద్ధితాయసుధియాంతోషాయ రుద్రాభిధో ।
దైవజ్ఞోద్యస్స్వయం పురోహిత ఇతిగ్రంథః కృతస్సమ్ముదా ॥

శ్రీ సూర్యోదయమునకు ముందే (అరుణోదయంతో) నిద్రలేచి శివుని స్తుతించి (ధ్యానించి) నిత్యకర్మలను ముగించి, స్నానమొనర్చి, భస్మ ధారణము జేసికొని, శుచియై, పూజోపచార ద్రవ్యములను సంగ్రహించుకొని, (పూజకు అవసరమైన పూజా సామాగ్రిని సిద్ధపరచుకొని) కంబలాది (గొంగడి మున్నగు) ఆసనమునందు గూర్చొని, ఆచమన ప్రాణాయామముల నాచరించి, స్థిరమనస్కుడై, "శ్రీమన్మహా గణాధిపతయే నమః ఉమా మాహేశ్వరాభ్యాం నమః మాతాపితృభ్యాం నమః । ఏతత్కర్మ ప్రధాన దేవతాభ్యో నమః ।"

"అవిఘ్నమస్తు" అని ఉచ్చరించి "మదీయ అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితోయః సురాసురైః । సర్వవిఘ్న హరస్తస్మై గణాధిపతయేనమః"

అని ధ్యానించి

"ఆగమార్థంతు దేవానాం - గమనార్థంతు రక్షసాం ।
కుర్యాద్ఘంటారవంభక్త్యా - దేవతాహ్వానలక్షణం ॥
ఘంటామూలేతథాదేవి - గళోర్ధ్వేశిరమూలకే ।
వసవశ్యాలమగ్రస్థా - సర్వేవసతు శంకర" ॥

అని ఘంటానాదముజేసి, తరువాత సంకల్పమును పఠించాలి.

"ఓం శివ శివ శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదె జంబూద్వీపె మేరోర్దక్షిణ దిగ్భాగే భరతఖండె, భారతవర్షే దండకారణ్యే గోదావర్యాః దక్షిణకూలె శాలివాహనశకె బౌద్ధావతారే శివక్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యవహారికే చాంద్రమానె ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే [1]అస్మిన్ సంవత్సరే, అస్మిన్నయనే, అస్మిన్ ఋతౌ, అస్మిన్ మాసె, అస్మిన్ పక్షె, అస్మిన్ తిథౌ, అస్మిన్ వాసరే, అస్మిన్ శుభనక్షత్ర, శుభయోగ, శుభకరణ, యుక్తాయాం అస్యాం శుభ పుణ్యకాలె మమఆత్మనః వేదోక్త (వాపురాణోక్త) ఫలప్రాప్త్యర్థం అస్మాకం సహకుటుంబానాం సపరివారాణాం క్షేమ, స్థయిర్యాభయాయురారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం సమస్త మంగల ప్రాప్త్యర్థ్యం సమస్తాభ్యుదయార్థంచ శ్రీ [2]అముక దేవతా ప్రీత్యర్థం యథా మిలితోపచారద్రవ్యై ధ్యానావహనాది షోడశోపచార ద్రవ్యైః పూజాం కరిష్యే "ఆరబ్దస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆదౌ శ్రీ మహాగణపతిపూజాం కరిష్యే"

అని యుచ్చరించి, పూజజేయువారు స్త్రీలైనయెడల

---

[1]అస్మిన్ననేచోట పూజా దినమునందున్న సంవత్సరాదులను జేర్చుకొనవలయును. వీరశైవులకిది వర్తింపు కాదందురు కొందరు.

[2]అముకనేచోట తాను పూజించే దేవతా నామమును జేర్చుకొనవలెను.

మంత్రము :- "మమఇహజన్మని, జన్మాంతరేషుచ, అఖండ సౌభాగ్యాది మనోవాంఛిత కామానా సిద్ధ్యర్థం "అముక" దేవతా ప్రీత్యర్థం యథా మిలితోపచారై...పూజాం కరిష్యే" అని యుచ్చరించునది.

తదుపరి పూజకొరకు దెచ్చిన కలశమును (శుద్ధజలముతో నింపిన చెంబు లేదా కడవను-బిందెను) తనకు కుడి భాగమున ఉంచి

మంత్రము :- "ఓం తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః । అహెడమానో వరుణేహ బోధ్యురుశగ్ం సమానఆయుః ప్రమోషీః" అస్మిన్ కలశే ఓం వరుణ ఇహాగచ్ఛేహతిష్ఠ. ఇతి వరుణమావాహయామి అని యుచ్చరించి వరుణుని ఆవాహించి

మంత్రము :- "ఓం అపాంపతివరుణాయ నమః గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పం సమర్పయామి"

అని యుచ్చరించి గంధాక్షతాదులతో బూజించి కలశోదకముచేత పూజా ద్రవ్యములను శుద్ధి యొనర్చునది.

మంత్రము :- "ఓం అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోఽపివా । యఃస్మరేద్దేవదేవేశం సబాహ్యాభ్యంతరశ్శుచిః"

అని యుచ్చరించి, పూజాద్రవ్యములపై నీరును ప్రోక్షించి, శుద్ధము గావించుకొనవలెను. పిదప దీపమును

దీపమును బూజించు క్రమము

మంత్రము :- "భోదీపత్వం బ్రహ్మరూప అంధకార నివారక । ఇమా మయాకృతా పూజాంగృహ్ణాస్తేజః ప్రవర్ధయ" అని యుచ్చరించి,

"ఓం దీపాయ నమః గంధం సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి, పుష్పం సమర్పయామి" అనిపఠించి బూజించవలెను. తరువాత

గణపతి స్థాపనా క్రమము

గణపతి విగ్రహమునుగాని, అథవా చిత్రపటమునుగాని, లేదా రెండు పోకలను తమలపాకులపై బెట్టిన అది గణపతి స్థాపన యగును. ఇక ముందు ఆ పోకలనే గణపతిగా భావించి,

మంత్రము :- "ఓం మహా గణాధిపతయే నమః గంధంధారయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి"

అని పంచోపచారములతో గణపతిని బూజించాలి.

ధ్యాన మంత్రము

మంత్రము :- "సుముఖశ్చైక దంతశ్చ కపిలోగజకర్ణకః ।
లంబోదరశ్చవికటో - విఘ్ననాశో గణాధిపః ॥౧॥
ధూమ్రకేతుర్గణాధ్యక్షో - బాలచంద్రో గజాననః ।
ద్వాదశైతానినామాని - యఃపఠేచ్ఛృణుయాదపి ॥౨॥
విద్యారంభే వివాహేచ - ప్రవేశే నిర్గమేతథా ।
సంగ్రామే సంకటేచైవ - విఘ్నస్తస్య నజాయతె ॥3॥
వక్రతుండ మహాకాయ - సూర్యకోటి సమప్రభః ।
అవిఘ్నం కురుమేదేవ - సర్వకార్యేషు సర్వదా ॥౪॥

ఈవిధముగా ధ్యానించి నమస్కరించవలెను. తరువాత తాను బూజించే దేవతను స్మరించి స్థిరమనస్సుచేత బూజను జేయవలయును,

ఉదా :- శివుని ధ్యానించుటకు

"ధ్యాయేన్నిత్యం గిరీశం రజతగిరినిభం - చారుచంద్రావతంసం రత్నాలోక జ్వాలాంగం పరశు మృగవరా భీతిహస్తం ప్రసన్నం - పద్మాసీనం సమంతాత్ స్తుత మమరగణై ర్వ్యాఘ్ర కృత్తిం వసానం విశ్వాద్యం విశ్వరూపం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం"

అని శివసంస్మరణను శ్రీ జగద్గురు రేణుకార్యులను మరియు బసవేశ్వరుని ఆరాధించుతరి

"తీక్ష్ణ శృంగం విశాలాక్షం - వేదపాదం మహోన్నతం ।
సాక్షాద్ధర్మతనుందేవం - శివరూపం వృషేశ్వరం ॥

అని వృషభేశ్వరుని స్మరించి

ఇదేప్రకారముగా పూజనీయ దేవతా ధ్యానమును జేసి తదుపరి ఆ దేవతను ఆవాహించి షోడశోపచారములతో బూజించవలెను. (ఉపచార ప్రారంభము)

మహా సంకల్పము

మంత్రము :- "ఓం ఆస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిత్య నిరుపమ నిరవధికాప్రమేయ మహిమ మహిత మాయాశక్త్యాభియమాహా మహాజితాఘు మధ్యే పరిభ్రమతాం క్రమాద్దశగుణోత్తరైరవ్యక్త మహ దహంకార పృథివ్యప్తేజోవాయ్వాకాశాద్యావరణైః పరివేష్టితానామనేకకోటి బ్రహ్మాండానామేకతమేస్మిన్మహతి బ్రహ్మాండమండలే ఆదిశక్తి కూర్మవరాహ నంతో పరిభా ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం మూర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహా లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య సప్తలోకానామధోభాగే మహానాళాయ మానఫణిరాజ, శేషసహస్ర ఫణా మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాం జన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్వేదండ సండా దండోత్తంభితె అయోధ్యా మధురా మాయా కాశీకాంచ్యవంతీ ద్వారవత్య శోకవతీ భోగవతీ సిద్ధవత్యమరావతీ తేజోవతీ సంయమినీ రక్షోవతీ సింధుమతీ గంధవత్యళకావతీ యశోవతీ ప్రభృత్యనేక పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిఋతివారుణ వాయు కుబేరేశానాఖ్యాష్టదిక్పాల పాలితె అనలానిల ప్రత్యూష ప్రభాససోమాధ్వర ధృవాపాఖ్యాష్ట వసువిరాజితె సూర్యచంద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనైశ్చర రాహు కేత్వాఖ్య నవగ్రహ పరిపాలితె ఆవహనివహ సంవాహానువహ ప్రవహోద్వహ పరివహాఖ్య సప్తమరుత్సంచార సంజీవిత జీవని కురుంబే వింధ్యారణ్య దండకారణ్య చంపకారణ్య శ్వేతారణ్య నైమిషారణ్య ద్వైతారణ్య గుహారణ్య దేవదారువనేక్షువన కదళికాఖ్య దశారణ్య పరిమండితే శివశంభు పినాకి గిరీశ హర స్థాణు భర్గభైరవ సదాశివ కపాలీశ్వరాఖ్యేకాదశ రుద్ర విద్యోతితె మిత్రార్య మత్వష్ట్రధాతృ వివస్వదరుణ భగాంశు మదింద్ర పర్జన్య

విష్ణుపూషాఖ్య ద్వాదశాదిత్య ప్రకాశితే హరిశ్చంద్ర నళపురుకుత్స పురూరువ
సగరకార్తవీర్యాఖ్య షట్ చక్రవర్తి పాలితే భిండివాలి దండ భృశుండినళిక
ముసలచక్రలవిత్ర కాళరాత్రి ద్రుఘణబాణ స్థూణశక్తితోమరపరిఘ పట్టిస
మౌష్టికకుంత దశకంటకప్రాస పాశముద్గర శతఘ్ని సీర గదా గోశీర్షమయా
క్షీయాపన పినాకాశిధేనుకాస్త్రరేఖా హస్తాముస్త వజ్రాఖ్యద్వాత్రింశదాయుధ
మండల మండిత దోర్దండ శ్రీరామ జామదగ్న్య దిలీపాంగ గయాంబరీష
శశబిందు శిబిమాంధాతృ మరుత్త భరత యయాతి పృథు భగీరథ
రంతిదేవ సుహోత్రాఖ్య షోడశ భూపాల పాలితే విశాలాక్షి మీనాక్షి కామాక్షి
సింహికా శంకరీ కుబ్జికా మహాలక్ష్మి మహాదేవి మహాకాళీ పార్వతీ సుప్రభా
భ్రమరాంబికా వింధ్యవాసినీ యోగినీ హిమరూపిణీ మాణిక్య దేవికాద్రవేయీ
పూర్ణికా ఖ్యాష్టాదశపీఠదేవీ సమలంకృతేయమనియమాసన ప్రాణాయామ
ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగనిష్ఠ నిస్పృహ నిజలింగ
నిష్ఠ శ్రీ నందీ భృంగిరిటి వీరక వీరభద్ర పుష్పదంత అండాభరణ
దండపాణి చండేశ్వర రేణుక దారుక వికర్ణ విజయకర్ణ ఘంటాకర్ణ
రేణుకర్ణ గోకర్ణ రేవణసిద్ధ మరుళసిద్ధ ఏకోరామ పండితారాధ్య సుకేతు
రురు ఉపమన్యు భృగు దధీచి గౌతమ దుర్వాసాద్యనేక మునిగణ విరాజితే
మలయ మహేంద్ర పహ్య శుక్తి మదృక్షవ ద్వింద్యపారియాత్రాఖ్య
సప్తకులాచల వలయితే ఋష్యమూక మతంగ కిష్కింధ మాల్యవద్ధిరణ్య
శృంగాఖ్య పంచమహానగ సమధిష్ఠితే లవణేక్షు సురాసర్పిర్దధిక్షీర
శుద్ధోదకాఖ్య సప్తసముద్ర పరివృతే వేదవేదాంగేతిహాసాగమన్యాయ
కావ్యాలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్రద్యూత నైపుణ్య దేశ భాషా
జ్ఞాన లిపికర్మవాచన సమస్తావధాన స్వర శాస్త్ర శకున సాముద్రిక
రత్నపరీక్షా స్వర్ణపరీక్షాశ్వలక్షణ గజలక్షణ మల్లవిద్యాపాపకర్మదోహళగంధవాద
ధాతువాద ఖనివాద రసవాదాగ్ని స్తంభ జలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంభ

వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్చాటన మారణ కాలవంచన వాణిజ్య పాశుపాల్య కృష్యాసవకర్మలావుకయుద్ధ మృగయా రతికౌశల వశ్యకరణీ ద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణుచర్మాంబర క్రియా చౌర్యౌషధసిద్ధి మంత్ర సిద్ధిస్వర వంచనాదృష్టివంచనాంజన జలప్లవన వాక్సిద్ధి ఘుటికాసిద్ధి పాదుకాసిద్ధీంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుఃషష్టి విద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్జన విద్యోతితే అంగ వంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర బంగాళ నేపాళ మలయాళ కేరళ సింహాళ చోళ పాంచాళ కోసల కుంతళ జ్వాలాసాల్వ మగధ మాగధ మాళవ మత్స్యవత్స మద్ర మైంద సింధు సైంధవాంధ్ర గాంధార విదర్భలాట వరాట కర్నాట ద్రవిడ ద్రావిడ పాండ్య పుళింద పారసీక బాహ్లీక బర్బర కేయూర కేకయ కురుకిరాత దశార్ణ హూణటెంకణ కొంకణ యవన శూరసేన ఘూర్జర విదేహచేదిభోజావంత్యాఖ్య షట్పంచాశద్దేశ సమలంకృతే భాగీరథీ భీమరథీ సరస్వతీ గౌతమీ నర్మదా యమునా కృష్ణవేణీ వేణుకా తుంగభద్రా చంద్రభాగా వరుణా మలాపహారిణీ కావేరి కపిలా కౌండినకృతమాలా విశాలా తాపిని పూర్ణిమా తామ్రపర్ణి వేగవతీ హోమవతి వేత్రవతి నేత్రవతి విశోకా కౌశికీ గండకీ గోముఖి పినాకినీ పుణ్యావాద్యనేక మహానదీ విరాజితే వారాణసీ చిదంబర శ్రీశైలాహోబల వేంకటాచల శ్రీరంగ సేతు జంబుకేశ్వర కుంభకోణ హాలాస్య గజారణ్య గోకర్ణ రామనాథ పురావర్త పురానంత శయనామరగిరి యాదవగిరి మహాబలగిరి, కరిగిరి కకుద్గిరిశ్వేతగిరి గోవర్ధనగిరి త్రిమకుటగయా ప్రయాగాద్యనేక పుణ్యక్షేత్రయుతే, బ్రాహ్మీమాహేశ్వరీ కౌమారీ వైష్ణవీ వారాహీ ఇంద్రాణీ చాముండాఖ్య సప్తమాతృకా విరాజితే సావిత్రీ సత్యవతీ దమయంతీ మదయంతీ లోపాముద్ర సుకన్యా కేశినీ సుశీలానసూయారుంధతీ ప్రభృతి మహా పతివ్రతా సందోహ సమలంకృతే, రమ్యరమణక ద్వారకా

సింహళ కైవల్య మలయాశ్వభద్రకేతు గోభిలావంత్య పుష్కర ఋషభ రైవత నిమ్లోచనీయామ్య పారావారలంకాసౌరకృత మాలాఖ్యాష్టాదశోప ద్వీప విరాజితే పంచాశత్కోటి యోజన విస్తీర్ణేస్మిన్ భూమండలే, సుందరతర చందన మందార కోవిదారకుటజ వట పాటల కరవీర కరవంటిక కంటికీ పిప్పల కర్పూర కదళి ఖర్జూర నారికేళ రసాల తమాలతాళ హింతాళ కృతమాల సరళ వకుళ మంజుళ పున్నాగ జంబూ జంబీర నింబ కదంబ సారంగ లవంగ రుద్రాక్షేకు కపిత్థాశ్వత్థ బిల్వ భల్లాతక సల్లకి బదరీ లకుచ చంపక కేతక కుద్దాల బంధూక సింధువార పిచుమంద ఉదుంబరపలాశ పారిజాతాద్యనేకానోకహనివహ నిరంతరమనోహర నందనవన వ్రీడాకర క్రీడావన విహార దేవదానవ గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధర యక్ష రాక్షసాది దివ్యజన నివాస సమలంకృత శీతాంభ శ్రీ బిందు ముకుంద మందర కళింద వైకంకత మణిశైల శక్రశైల మహాకపిల మహాశైల పంచశైల గజశైల భద్రశైల శ్రీశైల వసుధార వసుమార కుమార కాలంజర కౌంజర పాండర పుష్కర వైడూర్య పారియాత్ర సహస్ర శిఖర మయూర తామ్రాభ శిఖివాస సురస హంసనాగ కుముద మకుట త్రికుట కటుశంఖి కూట మహామేఘ సుమేఘ సుగంధ గంధమాదన సుపార్శ్వసుషేణ సుపక్ష కనక విరజాదికేసర, శిఖరి వసర భాసుర మేరుధరా ధరస్య దక్షిణ దిగ్భాగె జంబూప్లక్ష కుశక్రౌంచశాఖ శాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపానాం మధ్యే జంబూద్వీపే, భారత కింపురుష హరీళావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురు వర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకశేరు తామ్రగభస్తి పున్నాగ గంధర్వ సౌమ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే, నిరతిశయజని నిరూఢ నిఖిలజన కలుషనికర తిమిర ఖరకిరణ సదృశకవేరకన్యకా కమనీయకృపీట పూర విరింఖదభంగుర మంగళతర తుంగతరంగ పరంపరా పరిగత

పరిపూతపవమాన పరిస్పంద పరమపావన ప్రచురతర నిఖిలసస్యసమృద్ధి సమేధమాన మేధా విశేషవిద్యోతమాన నిరవద్య హృద్యజన పోషణ నిష్ఠాగరిష్ఠ కర్నాట (ఆంధ్ర)జన పదాధిష్ఠాన సహ్యాభిధానగిరి వరిష్ఠస్యా పరిభాగె దండకారణ్యేస్మిన్ ప్రజాపతి క్షేత్రే పినాకత్రి శూల పరశు గదా ఖడ్గాది మహాయుధ ధరస్య దివ్యరత్నఖచిత కిరీటహార కేయూర నూపుర మకర కుండల ప్రముఖ ప్రస్ఫురద ప్రాకృత భూషణావళి విభూషితస్య, చతురానన పురందర ప్రముఖ సకల సురాసుర విసర శిరస్తటీ విరాజమాన మకుటతటి ఘటిత దివ్యరత్న మరీచి పరంపరా నీరాజితో పాంత చరణాంభోరుహస్య నిఖిల లోకాను జిఘృక్షా స్వీకృత వృషభవాహన మూర్త్యాది పంచవింశతి లీలా వైభవ చండేశ రామభార్గవ బాణ దశాననాది శివభాగవత విమలతర హృదయాంతరాళ నిరంతర నిరర్గళ డోలావిహార సమాసక్తస్య గర్భస్థా నేకకోటి బ్రహ్మాండమండలస్య, భగవతో భవానీపతేః లీలా సముద్భూతస్య శారద నీరద పారద సచ్ఛాయ వాగ్దేవతా నిర్గళ నిరంతర విహరణ విలాస భవనాయమాన వదనారవిందస్య, సరసతర సారసనికరభాసుర మానస సరోవర విహరణలాలస మానస రాజహంస వాహనస్య భగవత శ్శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్యబ్రహ్మణః ప్రథమపరార్ధే పంచాశ ద్వత్సరేష్వతీతేషు ద్వితీయ పరార్ధే ప్రథమవర్షే ప్రథమమాసే ప్రథమపక్షే ప్రథమదివసే అహని ద్వితీయెయామె తృతీయ ముహూర్తే ప్రథమ ప్రాణా యామసమయే పార్థివ కూర్మ ప్రళయానంత శ్వేతవరాహ బ్రాహ్మసావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే శ్వేతవరాహకల్పే, స్వాయంభువరస్వారోచిషోత్తమ తామసరైవతచాక్షుషవైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణీంద్రసావర్ణి వేదసావర్ణ్యాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే, సప్తవింశంతి మహాయుగేతీతే ష్వష్టావింశతితమే మహాయుగే కృత త్రేతా ద్వాపర

కలియుగాఖ్యానాం చతుర్ణాం యుగానాం మధ్యే అష్టావింశతి సహస్రోత్తర సప్తదశ లక్షాబ్దే కృతయుగే షణ్ణవతి సహస్రోత్తర ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే చతుష్షష్ఠి సహస్రోత్తర అష్టలక్షాబ్దే ద్వాపరయుగేచ సమతీతే ద్వాత్రింశత్సహస్రాన్విత చతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదె యుధిష్ఠిర విక్రమ శాలివాహన విజయాభినందన నాగార్జున కలిభూపాఖ్య శకపురుష మధ్య పరిగణిత శాలివాహనశకె, బౌద్ధావతారే, బ్రాహ్మదైవ పిత్ర్య ప్రాజాపత్య బార్హస్పత్యసౌరచాంద్రసావన నక్షత్రమానాఖ్య నవమాన మధ్య పరిగణితేన చంద్రమానేన ప్రవర్తమానె ప్రభవాదీనాం షష్ట్యాః సంవత్సరాణాం మధ్యేఽస్మిన్ సంవత్సరే దక్షిణాయ నోత్తరాయణయో ర్మధ్యేఽస్మిన్ అయనే, వసంతాదీనాం ఋతూనాం మధ్యేఽముకఋతౌ, చైత్రాదీనాం మధ్యేఽముక మాసె, శుక్ల-కృష్ణయో ర్మధ్యేఽముకపక్షే ప్రతిపదాదీనాం మధ్యేఽముకాఖ్యాయాం శుభతిథౌ భానుప్రభృతివాసరాణాం మధ్యేఽముకవాసరే అశ్విన్యాదీనాం మధ్యేఽముక నక్షత్రే, విష్కంభాది యోగానాం మధ్యేఽముకయోగే, భవాదికరణానాం మధ్యేఽముకకరణే అస్మిన్ శుభముహూర్తే గంగావాలుకాభిః సప్తర్షిమండలపర్యంతం కృతరాశి భిర్దివ్య సహస్రవర్షావసానె ఏకైక వాలుకాపకర్షణ క్రమేణ సర్వరాశ్యపకర్షణ సమ్మితకాలే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాంపిత్రూణాం శివసాయుజ్య సిద్ధ్యర్థం ఇహజన్మని జన్మాన్తరేషుచ జ్ఞానతోఽజ్ఞానతశ్చ సంభావితానాం సమస్త పాపానామపనోదనార్థం క్షేమ స్థైర్య విజయా భయాయురారోగ్యైశ్వర్యాదీనాముత్తరోత్తరాభివృద్ధ్యర్థం షోడశ దానాంతర్భూత యథాశక్త్యలంకృత కన్యాదాన మహం కరిష్యే"

(ఇతి మహాసంకల్పః)

మంగళాష్టకము

కల్యాణైక నిదాన భూతమితియ త్కాలాగ్ని రుద్రాదిభిః ।
ప్రఖ్యాతోపనిషద్భిరధ్యవసితం విధ్వస్తపాపవ్రజం ॥
భస్మేతిస్మృతిమాత్రతోభువిన్నృణాం మౌనీంద్రభోగప్రదం ।
రుద్రాణీ రమణప్రియంతదమితం కుర్యాత్సదా మంగళం ॥ ॥౧॥

లోకేశ్రీ శిశిరక్షమాధరసుతా కాంతాక్షి పంకేరుహ ।
స్యందిక్షీరకణోదితం హియదితిఖ్యాతం పురాణేశ్రుతౌ ॥
శ్రేయస్సాధనతాం దధానమనిశంశ్శైవ ప్రమోదావహం ।
రుద్రాక్షంశ్రిత రక్షకం తదమితం కుర్యాత్సదా మంగళం ॥ ॥౨॥

స్వాంతర్గర్భిత సర్వమంత్రకలనాలబ్ధవ్య నానాఫలం
స్మారం స్మారమిహస్మరారి సదనం పంచాక్షరం పావనం ।
యచ్చైవాః ప్రతరంతి దుస్తరమహ సంసారవారాంనిధిం
భూయస్తద్వర మంత్రరత్నమమితం కుర్యాత్సదా మంగళం ॥ ॥౩॥

అజ్ఞానాతిశయాధికాంధతమసాత్యంధస్యపుంసస్సదా
సుజ్ఞానం జనసాధనేన మహతాచక్షుస్సమున్మీలితం ।
యేనస్వచ్ఛమతుచ్ఛభూరికరుణా కల్లోలినీవల్లభా
శ్రీమాన్ సద్గురురత్రసైష భగవాన్కుర్యాత్సదామంగళం ॥ ॥౪॥

సంబంధాతిశయం సదా విరజయత్త్యాగాంగ యోగాంగన
ద్భోగాంగ ప్రతిభేద భిన్నతనుషు శ్రుత్యంత సంఘుస్తుతం ।
లింగాంగ ద్వయ సామరస్య విలసచ్ఛేతస్స్వరూపప్రదం
లింగం శ్రీకరముత్తమంతదమితం కుర్యాత్సదా మంగళం ॥ ॥౫॥

జ్ఞానాత్రిహ్మముహుః క్షితావతిశయం విశ్వప్రకాశప్రభుం
వేదాంతైః ప్రతిపాదితం పరశివం స్వీయస్వరూపేణయః ।
నానాఘోరతరాఘపూగతిమిర ప్రధ్వంసనద్యోమణి
స్సోఽయం శ్రీవరజంగమస్సమధికం కుర్యాత్సదా మంగళం ॥ ॥౬॥

పీత్వాయత్పరమం పవిత్రమమలం కైలాసశైలోల్లస
చ్ఛర్వోదగ్రవరప్రదేశపదవీసోపానం భూతం సదా ।
భక్త్యాభూమితలే సమీహితతతిం సంప్రాప్నువంత్యాదరా
త్తత్పాదోదకమిష్టదం సమధికం కుర్యాత్సదా మంగళం ॥ ॥౭॥

జుష్ట్వాయం శ్రుతిశంశితం పురహర ప్రేమప్రకర్షాస్పదం
శస్తంధ్వస్త సమస్తదుష్కృతగణం స్వశ్రేయస శ్రీపదం ।
సాంద్రానందభరాభవంతి పురుషాస్సర్వేపిచోర్వీతలె
హృద్యస్సత్రివిధః ప్రసాదనిచయః కుర్యాత్సదా మంగళం ॥ ॥౮॥

స్పష్టాష్టావరణ ప్రచారచతురశ్శ్రీ వీరశైవాగ్రణిః
పంచాచార విచారచారు చతురః స్వచ్ఛాంతరంగస్సదా ।
సంఖ్యావజ్జనగీయమాన విలసన్మాహాత్మ్య సంభావితో
భక్తానుగ్రహకృత్పురాతనగణః కుర్యాత్సదా మంగళం ॥ ॥౯॥

లోకేశాంభవ మంగళాష్టకమిదం సర్వేష్టసిద్ధిప్రదం
భక్త్యాయః పఠతిప్రహృష్టహృదయః శ్లాఘ్యం సుధీభిర్ముహుః ।
శ్రీనిర్వాణముదాప్తయే విరచితం యోవాశృణోత్యాదరాత్
పుంసస్తస్యసదాశివస్సమధికం కుర్యాత్సదా మంగళం ॥ ॥౧౦॥

సుముహూర్తస్సావధాన స్సులగ్నం సావధానం

(ఇతి మంగళాష్టకం)

శ్రీ రుద్రకవచము

"శ్రీ గురు దక్షిణామూర్తయేనమః । శ్రీ రుద్రకవచ ప్రారంభః"

ఓం అస్య శ్రీ రుద్రకవచస్తోత్ర మహామంత్రస్య దూర్వాసఋషిః । అనుష్టుప్ఛ్ఛందః । త్ర్యంబక రుద్రోదేవతా । హ్రాం బీజం । శ్రీం శక్తిః। హ్రీం కీలకం। మమమానసాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః। హ్రాం అంగుష్ఠాభ్యాం నమః । హ్రీం తర్జనీభ్యాం నమః । హ్రూం మధ్యమాభ్యాం నమః । హ్రైం అనామికాభ్యాం నమః । హ్రౌం కనిష్ఠికాభ్యాం నమః । హ్రః కరతల కరపృష్ఠాభ్యాం నమః ॥ హ్రాం హృదయాయ నమః । హ్రీం శిరసేస్వాహా । హ్రూం శిఖాయై వషట్ । హ్రైం కవచాయహుం । హ్రౌం నేత్రత్రయాయవౌషట్ । హ్రః అస్త్రాయ ఫట్ । ఓం భూర్భువస్సువరో మిదిగ్బంధః । ధ్యానం ॥

శాంతం పద్మాసనస్థం శశధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం । శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగేవహంతం । నాగం ంశంచ ఘంటాం ప్రళయహుతవహంసాంకుశం వామభాగే॥ నానాలంకార యుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ॥

దూర్వాస ఉవాచ

ప్రణమ్య శిరసాదేవం, స్వయంభుం పరమేశ్వరం ।
ఏకం సర్వగతం దేవం, సర్వదేవమయం విభుః ॥ ॥౧॥

రుద్రవర్మ ప్రవక్ష్యామి, అంగప్రాణస్య రక్షయే ।
అహోరాత్రమయం దేవం, రక్షార్థం నిర్మితం పురా ॥ ॥౨॥

రుద్రోమేచాగ్రతఃపాతు, పాతు పార్శ్వౌహరస్తథా ।
శిరోమే ఈశ్వరః పాతు, లలాటం నీలలోహితః ॥ ॥౩॥

నేత్రయోస్త్ర్యంబకఃపాతు, ముఖంపాతు మహేశ్వరః ।
కర్ణయోఃపాతు మేశంభు, ర్నాసికాయాం సదాశివః ॥ ॥౪॥

వాగీశః పాతుమే జిహ్వామోష్ఠౌ పాత్వంబికాపతిః ।
శ్రీకంఠః పాతుమేగ్రీవం, బాహోచ్చైవం పినాకధృత్ ॥ ॥౫॥

హృదయంమే మహాదేవ, ఈశ్వరోఽవ్యాత్ స్తనాంతరం ।
నాభిం కుక్షించ వక్షశ్చ, పాతుశర్వ ఉమాపతిః ॥ ॥౬॥

బాహూ మధ్యాంతరంచైవ, సూక్ష్మరూప స్సదాశివః ।
సర్వాన్ రక్షతునస్సర్వ, గాత్రాణిచ యథాక్రమం ॥ ॥౭॥

వజ్రశక్తిధరశ్చైవ, పాశాంకుశ ధరస్తథా ।
గండం శూలధరో నిత్యం, రక్షతు త్రిదశేశ్వరః ॥ ॥౮॥

ప్రాసాదేషు పదేచైవ - వృక్షమూల నదీతటే ।
సంధ్యాయాం రాజభవనే - విరూపాక్షస్తు పాతుమాం ॥ ॥౯॥

శీతోష్ణాతపకాలేషు - తుహినద్రుమకంటకే ।
నిర్మనుష్యే సమేమార్గే - త్రాహిమాం వృషభధ్వజః ॥ ॥౧౦॥

ఇత్యే తద్రుద్రకవచం - పవిత్రం పాపనాశనం ।
మహాదేవ ప్రసాదేన - దూర్వాసముని కల్పితం ॥ ॥౧౧॥

మమాఖ్యాతం సమానేన - నభయంతేన విందతి ।
ప్రాప్నోతి పరమారోగ్యం - పుణ్య మాయుష్యవర్ధనం ॥ ॥౧౨॥

విద్యార్థీ లభతే విద్యాం - ధనార్థీ లభతే ధనం ।
కన్యార్థీ లభతే కన్యాం - నభయం విందతె క్వచిత్ ॥ ॥౧౩॥

అపుత్రో లభతె పుత్రం - మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ ।
త్రాహిత్రాహి మహదేవ - త్రాహిత్రాహిత్రయీమమ ॥ ॥౧౪॥
త్రాహిమాం పార్వతీనాథ - త్రాహిమాం త్రిపురాంతక ।
పాశఖట్వాంగ దివ్యాస్త్రం - త్రిశూలం రుద్రమేవచ ॥ ॥౧౫॥
నమస్కరోమి దేవేశ - త్రాహిమాం జగదీశ్వర ।
శత్రుమధ్యే సభామధ్యే - గ్రామమధ్యే గృహాంతరే ॥ ॥౧౬॥
గమనా గమనేచైవ - త్రాహిమాం భక్తవత్సల ।
త్వంచిత్త్వమాది మశ్చైవ - త్వంబుద్ధి స్త్వం పరాయణః ॥ ॥౧౭॥
కర్మణా మనసాచైవ - త్వం బుద్ధిశ్చయథా సదా ।
జ్వరభయంఛింది, సర్వ జ్వరభయంఛింది ।
స్వగ్రహభయం ఛింది, సర్వశత్రూన్ నివర్త్యాపి ॥ ॥౧౮॥
సర్వవ్యాధి నివారణం, రుద్రలోకం సగచ్ఛతి। రుద్రలోకం సగచ్ఛత్యో నమఇతి॥

(శ్రీ రుద్రకవచం సంపూర్ణం)

అ భి షే క వి ధా న ము

లింగమూర్తికిగాని, ఇతర శ్రీ జగద్గురు రేణుకాది పంచాచార్య మూర్తులకుగాని, లేదా బసవేశ్వరాది దేవతా విగ్రహములకుగాని, రుద్రాభిషేకము జేయించవలసినయెడల సర్వపూజా ప్రకరణములో జెప్పిన విధముగా షోడశోపచార పూజ యొనర్చవలెను. కాని స్నాన మంత్రము ముగిసినపిదప ఈ మొదట వ్రాసినట్లుగా శ్రీ రుద్రనమక-చమక-పురుష సూక్తములను జక్కగా పఠిస్తు సమాప్తియగువరకు ధారాపాత్ర (జలధార పాత్ర)తో నెడతెగకుండ అభిషేకించవలెను. తరువాత ముందుజెప్పిన ఉపచారములతో ముగించవలెను.

(అథ వేదోక్త అభిషేకము)

వేదోక్త - అభిషేకము
శ్రీ రుద్రనమకమ్

హరిః ఓం అస్య శ్రీరుద్రస్య। ప్రశ్నస్య, అనుష్టుప్ఛందః। అఘోర ఋషిః। సంకర్షణ మూర్తి స్వరూపాయోఽసావాదిత్యః పరమపురుషస్సఏష రుద్రోదేవతా । అగ్నిక్రతుచరమాయా మిష్టకాయాగ్ం శతరుద్రీయే జపాభిషేకే వినియోగః- సకలస్య రుద్రాధ్యాయస్య శ్రీరుద్రోదేవతా। ఏకా గాయత్రీ చ్ఛందః। తిస్రోఽనుష్టుభః, తిస్రః పంక్తయః సప్తానుష్టుభో ద్వేజగత్యౌ। శ్రీ పరమేష్ఠీ ఋషిః। శ్రీ సాంబసదాశివోదేవతా। శ్రీ సాంబసదాశివ ప్రీత్యర్థే శతరుద్రీయే జపే వినియోగః అగ్నిహోత్రాత్మనే- అంగుష్ఠాభ్యాం నమః। దర్శపూర్ణమాసాత్మనే- తర్జనీభ్యాం నమః, చాతుర్మాస్యాత్మనే- మధ్యమాభ్యాం నమః, నిరూఢపశుబంధాత్మనే - అనామికాభ్యాం నమః, జ్యోతిష్టోమాత్మనే- కనిష్ఠికాభ్యాం నమః, సర్వక్రత్వాత్మనే- కరతల కరపృష్ఠాభ్యాంనమః॥ అగ్నిహోత్రాత్మనే- హృదయాయ నమః, దర్శపూర్ణ మాసాత్మనే- శిరసేస్వాహా, చాతుర్మాస్యాత్మనే- శిఖాయైవ షట్, నిరూఢ పశుబంధాత్మనే- కవచాయహుం, జ్యోతిష్టోమాత్మనే- నేత్ర త్రయాయవౌషట్, సర్వక్రత్వాత్మనే అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః॥ ధ్యానమ్॥ ఆపాతాళనభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్ఫురజ్జ్యోతి స్స్ఫాటికలింగమౌళివిలస త్పూర్ణేందు వాంతామృతైః, అస్తోకాప్లుతమేకమీశ మనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయే దీప్సితసిద్ధయే ధ్రువపదం భక్తోఽ భిషించేచ్ఛివమ్ ॥౧॥ బ్రహ్మాండవ్యాప్తదేహా భసితహిమరుచా భాసమానా భుజంగైః । కంఠేకాలాః కపర్దా కలితశశికళా శ్చండకోదణ్డహస్తాః ॥ త్ర్యక్షా రుద్రాక్షమాలా ప్రకటితవిభవా శాంభవామూర్తి భేదాః । రుద్రాశ్రీరుద్రసూక్త ప్రకటిత విభవానఃప్రయచ్ఛన్తు సౌఖ్యమ్ ॥౨॥ ఓం నమో భగవతే రుద్రాయ ॥ ఓం శంచమే మయశ్చమే ప్రియంచమేఽ

సుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యన్తాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చ మే విశ్వంచమే ॥౧॥ మహశ్చమే సంవిశ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమే ఋతంచమేఽమృతంచమే యక్ష్మంచమే అనామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమేఽనమిత్రంచమే భయంచమే సుగంచమే శయనంచమే సూషాచమే సుదినంచమే ॥౨॥ విశ్వంచ శయనవష్టాచ ॥౩॥ ఓం శ్యాన్తి శాన్తి శాన్తిః

హరః ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః । నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః । యాతఇషుశ్శివతమాశివం బభూవతేధనుః, శివాశరవ్యాయాతవతయానోరుద్ర మృడయ। యాతేరుద్ర శివాతనూరాఘోరాపాపకాశినీ । తయానస్తనువాశన్తమయా గిరిశన్తాభి చాకిశీహి ॥౧॥ యామిషుం గిరిశన్త హస్తేఽ ॥౧॥ బిభర్ష్యస్తవే, శివాం గిరిత్రతాంకురు మాహిగ్ంసీః పురుషం జగత్, శివేన వచసాత్వాగిరిశా చ్ఛావదామసి । యథా నస్సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్, అధ్య వోచదధివక్తా ప్రథమోదైవ్యోభిషక్, అహీగ్ంశ్చసర్వాన్ జమ్భయ న్త్సర్వాశ్చయాతుధాన్యః, అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగలః, యేచేమాగ్ం రుద్రా అభితో దిక్షు ॥౨॥ శ్రితాస్సహస్రశోవైషాగ్ం హేడ ఈమహే అసౌ యోఽవసర్పతినీలగ్రీవోవిలోహితః, ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడ యాతినః ॥ నమో అస్తునీలగ్రీవాయ సహస్రాక్షాయమీఢుషే, అథో యేఅస్య సత్వానోఽహంతేభ్యోకరం నమః ॥ ప్రముఞ్చధన్వనస్త్వ ముభయో రార్త్ని యోర్జ్యామ్, యాశ్చతేహస్త ఇషవః ॥౩॥ పరాతా భగవోవప ॥ అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్షశతేషుధే, నిశీర్య శల్యానాం ముఖా శివో నస్సుమనాభవ । విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం

ఉత అనేశన్న స్యేషవ ఆభురస్య నిషఙ్గధిః ॥ యాతే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవతేధనుః । తయాస్మాన్విశ్వతస్త్వమయక్ష్మయా పరిభ్బుజ ॥ నమస్తే అస్త్వాయుధాయాఽనాతతాయ ధృష్ణవే ॥ ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాంతవధన్వనే ॥ పరితే ధన్వనో హేతిరస్మాన్ వృణక్తు విశ్వతః ॥ అథోయ ఇషుధిస్తవారేఅస్మిన్నిధేహితమ్ ॥౪॥ నమస్తే అస్తుభగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమోనమః॥ హస్తే దీక్షిష్వ ఉభాభ్యాం । ద్వావిగ్ంం శతిశ్చ ॥ (ఇతి ప్రథమోనువాకః)

నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమోనమస్సస్పిఞ్జరాయత్విషీమతే పథీనాం పతయే నమో నమో బభ్రుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో నమో హరికేశాయోపవీతినే పుష్టానాంపతయే నమో నమో భవస్య హేత్యైజగతాం పతయే నమో నమో రుద్రాయాఽతతావినే క్షేత్రాణాం పతయే నమో నమస్సూతాయాఽహన్త్యాయవనానాం పతయే నమో నమః ॥౧॥ రోహితాయస్థపతయే వృక్షాణాం పతయే నమో నమో మన్త్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో భువన్తయే వారివస్కృతా యౌషధీనాంపతయే నమోనమ ఉచ్చైర్ఘోషాయాక్రన్దయతే పత్తీనాం పతయే నమోనమః కృత్స్నవీతాయ ధావతేసత్త్వనాం పతయేనమః ॥౨॥ వనానాంపతయే నమోనమ ఏకాన్న త్రిగ్ంశతిశ్చ. (ఇతి ద్వితీయానువాకః)

నమస్సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమోనమః కకుభాయ నిషఙ్గిణే స్తేనానాం పతయే నమో నమో నిషఙ్గిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో వఞ్చతే పరివఞ్చతే స్తాయూనాం పతయే

నమోనమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమస్సృకావిభ్యో జిఘాగ్ంసద్భ్యో ముష్ణతాం పతయే నమోనమోఽసిమద్భ్యో నక్తంచరద్భ్యః ప్రకృతానాం పతయే నమోనమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుఞ్చానాం పతయే నమోనమః ॥౨॥ ఇషుమద్భ్యోధన్వావిభ్యశ్చవోనమోనమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చవో నమోనమః ఆసీనేభ్యశ్శయానేభ్యశ్చవో నమో నమస్స్వపద్భ్యో జాగ్రుద్భ్యశ్చవో నమోనమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమోనమ స్సభాభ్యస్సభాపతిభ్యశ్చవో నమోనమో అశ్వేభ్యోఽశ్వ పతిభ్యశ్చవోనమః ॥౩॥ కులుఞ్చానాం పతయే నమో నమోఽశ్వ పతిభ్యస్త్రీణిచ.

(ఇతి తృతీయోఽనువాకః)

నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చవో నమోనమ ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చవో నమో నమో గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చవో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమో నమో రథిభ్యోఽరథేభ్యశ్చవో నమో నమో రథేభ్యః ॥౧॥ రథపతిభ్యశ్చవో నమో నమస్సేనాభ్య స్సేనానీభ్యశ్చవో నమో నమః క్షత్తృభ్యసంగ్రహీతృభ్యశ్చవో నమో నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చవో నమో నమ కులాలేభ్యః కర్మారేభ్యశ్చవో నమో నమః ॥ పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమో నమ ఇషుకృద్భ్యోధన్వకృద్భ్యశ్చవో నమో నమో మృగయుభ్యశ్శ్వనిభ్యశ్చవో నమోనమశ్శ్వభ్యశ్శ్వపతిభ్యశ్చవో నమః ॥౧౦॥ ౪॥ రథేభ్యశ్శ్వపతిభ్యశ్చద్వేచ ॥౪॥ అ. వా.

నమో భవాయచ రుద్రాయచ నమశ్శర్వాయచ పశుపతయేచ నమో నీల గ్రీవాచ శితికణ్ఠాయచ నమః కపర్దినేచ వ్యుప్తకేశాయచ నమస్సహస్రాక్షాయచ

శతధన్వనేచ నమో గిరిశాయచ శిపివిష్టాయచ నమో మీఢుష్టమాయ చేషుమతేచ నమో హ్రస్వాయచ వామనాయచ నమో బృహతేచ వర్షీయసేచ నమో వృద్ధాయచ సంవృధ్వనేచ॥౧॥ నమో అగ్రియాయచ ప్రథమాయచ నమ ఆశవే చాజిరాయచ నమ శ్శీఘ్రియాయచ శీభ్యాయచ నమ ఊర్మ్యాయ చావస్వన్యాయచ నమస్రోతస్యాయచ ద్వీప్యాయచ ॥౨॥ సంవృధ్వనేచ పంచవిగ్ంశతిశ్చ ॥ (ఇతి పంచమోఽనువాకః)

నమో జ్యేష్ఠాయచ కనిష్ఠాయచ నమః పూర్వజాయచాపరజాయచ నమో మధ్యమాయచాప్రగల్భాయచ నమో జఘన్యాయచ బుధ్నియాయచ నమస్సోభ్యాయచ ప్రతిసర్యాయచ నమో యామ్యాయచ క్షేమ్యాయచ నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ నమశ్శ్లోక్యాయచావసాన్యాయచ నమో వన్యాయచ కక్ష్యాయచ మనశ్శ్రవాయచ ప్రతిశ్రవాయచ ॥౧॥ నమ ఆశుషేణాయ చాశురథాయచ నమశ్శూరాయచ చావభిన్దతేచ నమో వర్మిణేచ వరూథినేచ నమో బిల్మినేచ కవచినేచ నమశ్శ్రుతాయచ శ్రుతసేనాయచ॥౨॥ ప్రతిశ్రవాయచ ॥పంచవిగ్ంశతిశ్చ ॥౬॥ (ఇతి షష్ఠోనువాకః)

నమో దున్దుభ్యాయచాహనన్యాయచ నమోధృష్ణవేచ ప్రమృశాయచ నమో దూతాయచ ప్రహితాయచ నమో నిషఙ్గిణేచేషుధిమతేచ నమ స్తీక్ష్ణేషవేచాయుధినేచ నమస్స్వాయుధాయచ సుధన్వనేచ నమస్స్రుత్యాయచ పథ్యాయచనమః కాట్యాయచ నీప్యాయచ నమస్సూద్యాయచ సరస్యాయచ నమో నాద్యాయచ వైశన్తాయచ ॥౧॥ నమః కూప్యాయ చావట్యాయచ నమో వర్ష్యాయచావర్ష్యాయచ నమో మేఘ్యాయచ విద్యుత్యాయచ నమ ఈధ్రియాయచాతప్యాయచ నమో వాత్యాయచ రేష్మియాయచ నమో వాస్తవ్యాయచ వాస్తుపాయచ వైశన్తాయచ త్రిగ్ంశతిశ్చ ॥౭॥

(ఇతి సప్తమోనువాకః)

సమస్సోమాయచ రుద్రాయచ నమస్తామ్రాయచారుణాయచ నమశ్శంగాయచ పశుపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రేవధాయచ దూరేవధాయచ నమోహన్త్రేచ హనీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయచ తారకాయచ నమశ్శమ్భవేచ మయోభవేచ నమశ్శఙ్కరాయచ మయస్కరాయచ నమశ్శివాయచ శివతరాయచ ॥౧॥ నమస్తీర్థ్యాయచ కూల్యాయచ నమఃపార్యాయచా వార్యాయచ నమః ప్రతరణాయ చోత్తరణాయచ నమ అతార్యాయచాలాద్యాయచ నమశ్శష్ప్యాయచ ఫేన్యాయచ నమస్సికత్యాయచ ప్రవాహ్యాయచ ॥౧॥౮॥ శివతరాచ త్రిగ్ంశచ్చ ॥ (ఇత్యష్టమో2నువాకః)

నమో ఇరణ్యాయచ ప్రపథ్యాయచ నమః కిగ్ం శిలాయచ క్షయణాయచ నమఃకపర్దినేచ పులస్తయేచ నమో గోష్ఠ్యాయచ గృహ్యాయచ నమస్తల్ప్యాయచ గేహ్యాయచ నమః కాట్యాయచ గహ్వరేష్ఠాయచ నమో హ్రదయ్యాయచ నివేష్ప్యాయచ నమః పాగ్ం సవ్యాయచ రజస్యాయచ నమ శ్శుష్క్యాయచ హరిత్యాయచ నమో లోప్యాయ చోలప్యాయచ ॥౧॥ నమ ఊర్వ్యాయచ సూర్మ్యాయచ నమఃపర్ణ్యాయచ పర్ణశద్యాయచ నమో౽ పగురమాణాయచాభిఘ్నతేచ ॥ నమ ఆక్ఖిదతేచ ప్రక్ఖిదతేచ నమో వః కిరకేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః ॥౨॥ ఉలప్యాయ చ త్రయస్త్రిగ్ం శచ్చ ॥౯॥ (ఇతి నవమో2నువాకః)

ద్రాపే అన్ధసస్పతే దరిదన్నీలలోహిత । ఏషాం పురుషాణా మేషాం పశూనాం మాభేర్మా౽రో మో ఏషాంకించ నామమతు ॥ యాతే రుద్ర శివాతనూశ్శివా విశ్వాహభేషజీ । శివారుద్రస్య భేషజీ తయానో మృడజీవసే, ఇమాగ్ం రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహేమతిమ్,

యథా నశ్శమసద్ద్విపదే చతుష్పదే విశ్వంపుష్టం గ్రామే అస్మిన్ ॥౧॥
అనాతురం। మృడానో రుద్రోతనో మయస్కృధి క్షయద్వీరాయనమసా విధేమతే।
యచ్ఛంచ యోశ్చ మనురాయజే పితాతదశ్యామ తవరుద్ర ప్రణీతౌ
మానో మహాన్తముత మానో అర్భకం మాన ఉక్షన్తముతమాన ఉక్షితం
మానోవధీః పితరం మోత మాతరం ప్రియమానస్తనువః ॥౨॥
రుద్రరీరిషః మానస్తోకే తనయేమాన ఆయుషి మానో గోషు మానో
అశ్వేషు రీరిషః । వీరన్మానో రుద్రభామితో వధీర్హవిష్మన్తో నమసా
విధేమతే । ఆరాత్తే గోఘ్న ఉతపూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మేతే
అస్తు । రక్షాచనో అధిచ దేవబ్రూహ్యధాచ నశ్శర్మ యచ్ఛ ద్విబర్హాః
స్తుహి ॥౩॥ శ్రుతంగర్తసదంయువానం మృగన్న భీమ ముపహన్తుముగ్రం
మృడాజరిత్రే రుద్రస్తవానో అన్యంతే అస్మిన్నివపన్తు సేనాః పరిణో
రుద్రస్య హేతిర్వృణక్తు పరిత్వేషస్య దుర్మతి రఘాయోః । అవస్థిరా
మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ । మీఢుష్టమ
శివతమశివో నస్సుమనాభవ । పరమే వృక్ష ఆయుధం నిధాయకృత్తిం।
వసాన అచర పినాకం ॥౪॥ బిభ్రదాగహి ॥ వికిరిద విలోహిత నమస్తే
అస్తుభగవః ॥ యాస్తే సహస్రగ్ం హేతయోఽన్యమస్మన్నివపన్తుతాః ॥
సహస్రాణి సహస్రధాబాహువోస్తవ హేతయః । తాసామీశానోభగవః
పరాచీనా ముఖాకృధి ॥౫॥ అస్మిగ్ంస్తనువన్తుహి పినాకమేకాన్న
తిగ్ంశచ్చ ॥౧౦॥ (ఇతి దశమో2నువాకః)

సహస్రాణి సహస్రశోయే రుద్రా అధిభూమ్యాం తేషాగ్ం
సహస్రయోజనే వధన్వానితన్మసి । అస్మిన్మహత్యర్ణవేంతరిక్షే భవాఅధి ।
(తేషాగ్ం) నీలగ్రీవాశ్శితికంఠా శ్శర్వా అధః క్షమాచరాః ॥ (తేషాగ్ం)
నీలగ్రీవా శ్శితికంఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః । (తేషాగ్ం) యే వృక్షేషు

సస్పింజరా నీలగ్రీవా విలోహితాః । (తేషాగ్ం) యే భూతానా మధిపతయో విశిఖాసః కపర్దినః। (తేషాగ్ం) యే పథాం పథిరక్షయ ఐలబృదాయవ్యుధః। (తేషాగ్ం) యే తీర్థాని ।౧॥ ప్రచరంతి సృకావంతో నిషింగిణః । (తేషాగ్ం) యేతావంతశ్చ భూయాగ్ం సచ్చదిశోరుద్రా వితస్థిరే, (తేషాగ్ం) సహస్రయోజనే వధన్వాని తన్మసి । నమో రుద్రేభ్యో యే పృథివ్యాం యేంతరిక్షయే దివియేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణాదశ ప్రతీచిర్దశో దీచిర్దశోరాధ్విస్తేభ్యో నమస్తే నోమృడయంతుతేయం దిష్మోయశ్చనో ద్వేష్టితం వో జంభే దధామి ॥౨॥ త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనా న్మృత్యోర్ముక్షీయ మామృతాత్ । యో రుద్రోఅగ్నౌ యో అప్సు యో ఓషధీషు యో రుద్రో విశ్వా భువనాని నివేశతస్మై రుద్రాయ నమో అస్తు ॥౩॥ తముష్టిహి యస్విషు సుధన్వా యో విశ్వస్యక్షయతి భేషస్య యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నమోభిర్దేవ మసురం దునస్య "అయంమే హస్తో భగవాన్, అయంమే భగవత్తరః ॥ అయంమే విశ్వభేషజో అయం శివాభిమర్శనః ॥ ఏతే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే తాన్యజ్ఞస్య మాయయా సర్వా నవయజామహే । మృత్యవే స్వాహా మృతవే స్వాహా ఓం నమో భగవతే రుద్రాయ శంభవే మృత్యుర్మే పాహి । మమ మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం । నమస్తే నమో హిరణ్యబాహవే నమ స్వహమానాయ నమ ఆవ్యాధినభ్యో నమో భవాయచ నమో జ్యేష్ఠాయచ నమో దుందుభ్యాయచ నమస్సోమాయచ నమ ఇరిణ్యాయచ ద్రాపే సహస్రాణ్యేకాదశ । నమస్తే నమో భవాయచ ద్రాపే సప్తవిగ్ంశతిః ఇత్యేకాదశోఽనువాకః ॥౧౧॥

(ఇతి శ్రీరుద్రః సంపూర్ణం)

శ్రీ రుద్రచమక ప్రారంభః

హరః ఓం ॥ అగ్నా విష్ణూ సజోష సేమావర్ధన్తు వాం గిరః॥ ద్యుమ్నైర్వాజేభి రాగతం ॥ వాజశ్చమే ప్రసవశ్చమే ప్రయతిశ్చమే ప్రసితిశ్చమే ధీతిశ్చమే క్రతుశ్చమే స్వరశ్చమే శ్లోకశ్చమే శ్రావశ్చమే శృతిశ్చమే జ్యోతిశ్చమే సువశ్చమే ప్రాణశ్చమేఽపానః॥౧॥ చ మే వ్యానశ్చమేఽసుశ్చమే చిత్తంచమే అధీతంచమే వాక్చమే మనశ్చమే చక్షుశ్చమే శ్రోత్రంచమే దక్షశ్చమే బలంచమె ఓజశ్చమె సహశ్చమె ఆయుశ్చమే జరాచమే ఆత్మాచ మే తనూశ్చమే శర్మచమే వర్మచమేఽఙ్గానిచమే స్థానిచమే పరూగ్ంషిచమే శరీరాణి చే మే ॥౨॥ అపానస్తనూశ్చమెఽష్టాదశచ ॥౧॥

జ్యైష్ఠ్యంచమె ఆధిపత్యంచమే మన్యుశ్చమే భామశ్చమే మత్చమెఽంభశ్చమే జేమాచమే మహిమాచమే పవరిమాచమే ప్రథిమాచమే వర్ష్మచమే ద్రాఘుయాచమే వృద్ధంచమే వృద్ధిశ్చమే సత్యంచమే శ్రద్ధాచమే జగచ్చమె ॥౧॥ ధనంచమే వశశ్చమే త్విషిశ్చమే క్రీడాచమే మోదశ్చమే జాంతంచమే జనిష్యమాణంచమే సూక్తంచమే సుకృతంచమే విత్తంచమే వేద్యంచమే భూతంచమే భవిష్యశ్చమే సుగంచమె సుపథంచమె బుద్ధంచమె బుద్ధిశ్చమె క్లప్తంచమె క్లప్తిశ్చమెమే మతిశ్చమే సుమతిశ్చమే ॥౨॥ జగచ్చర్ధిశ్చతుర్దశచ ॥౨॥

శంచమే మయశ్చమే ప్రియంచమేఽనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే యన్తాచమే ధర్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే విశ్వంచమే॥౧॥ మహశ్చ మే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూశ్చమే సీరంచమే లయశ్చమే ఋతంచమేఽమృతంచమే యక్ష్మంచమేఽనామయశ్చమే జీవా

తుశ్చమే దీర్ఘాయుత్వంచ మేఽనమిత్రంచమేఽభయంచమే సుగంచమే
శయనంచమే సూషాచమే సుదినంచమే ॥౧॥ విశ్వంచశయన వష్టౌచ ॥౩॥

ఊర్క్చమే సూనృతాచమే పయశ్చమే రసశ్చమే ఘృతంచమే
మధుచమే సగ్ధిశ్చమే సపీతిశ్చమే కృషిశ్చమే వృష్టిశ్చమే జైత్రంచమే
ఔద్భిద్యంచమె రయిశ్చమే రాయశ్చమే పుష్టంచమే పుష్టిశ్చమే విభుచమె
ప్రభుచమె బహుచమె భూయశ్చమె పూర్ణంచమె పూర్ణంతరంచమె
క్షితిశ్చమె కూయవాశ్చమెఽన్నంచమె క్షుచ్చమె వ్రీహయశ్చమే యవాశ్చమే
మాషాశ్చమె తిలాశ్చమె ముద్గాశ్చమె ఖల్వాశ్చమె గోధూమాశ్చమె మసురాశ్చమే
ప్రియంగవశ్చమెఽణవశ్చమె శ్యామాకాశ్చమె నీవారాశ్చమె॥ ౮॥౧॥ విభుచ
మసురాశ్చతుర్దశచ ॥౪॥

అశ్మాచమె మృత్తికాచమె గిరయశ్చమె పర్వతాశ్చమె సికతాశ్చమె
వనస్పతయశ్చమె హిరణ్యంచమెఽయశ్చమె సీసంచమె త్రపుశ్చమె శ్యామంచమె
లోహంచమె అగ్నిశ్చమె ఆపశ్చమె వీరుధశ్చమె ఓషధయశ్చమె కృష్ణ
పచ్యంచ ॥౧॥ మెఽకృష్ణపచ్యంచమె గ్రామ్యాశ్చమె పశవ ఆరణ్యాశ్చ
యజ్ఞేన కల్పన్తాం విత్తంచమె విత్తిశ్చమె భూతంచమె భూతిశ్చమె వసుచమె
వసతిశ్చమె కర్మచమె శక్తిశ్చమెఽర్థశ్చమె ఏమశ్చమె ఇతిశ్చమే గతిశ్చమె॥౨॥
కృష్ణపంచ్యంచాష్టచత్వారిగ్ంశచ్చ ॥౫॥

అగ్నిశ్చమ ఇన్ద్రశ్చమె సోమశ్చమ ఇన్ద్రశ్చమె సవితాచమ ఇన్ద్రశ్చమె
సరస్వతీచమ ఇన్ద్రశ్చమె పూషాచమ ఇన్ద్రశ్చమె బృహస్పతిశ్చమ ఇన్ద్రశ్చమె
మిత్రశ్చమ ఇన్ద్రశ్చమె వరుణశ్చమ ఇన్ద్రశ్చమె త్వష్టాచ॥౧౧॥ మ ఇన్ద్రశ్చమె
ధాతాచమ ఇన్ద్రశ్చమె విష్ణుశ్చమ ఇన్ద్రశ్చమె అశ్వినౌచమ ఇన్ద్రశ్చమె ।
మరుతశ్చమ ఇన్ద్రశ్చమె । విశ్వేచమె దేవా ఇన్ద్రశ్చమె పృథివీచమ
ఇన్ద్రశ్చమెఽన్తరిక్షంచమ ఇన్ద్రశ్చమె ద్యౌశ్చమ ఇన్ద్రశ్చమె దిశశ్చమ

ఇన్ద్రశ్చమ మూర్ధాచమ ఇన్ద్రశ్చమె ప్రజాపతిశ్చమ ఇన్ద్రశ్చమె ॥౧॥౨॥ త్వష్టాచద్యౌశ్చమ ఏకవిగ్ంశతిశ్చ ॥౬॥

అగ్ంశుశ్చమె రశ్మిశ్చ మె2దాభ్యశ్చ మె2ధిపతిశ్చమ ఉపాగ్ంశుశ్చ మె2న్తర్యామశ్చ మ ఐంద్రవాయవశ్చ మె మైత్రావరుణశ్చ మ ఆశ్వినశ్చ మె ప్రతిప్రస్థానశ్చ మె శుక్రశ్చ మె మన్థీచ మ ఆగ్రయణశ్చమే వైశ్వదేవశ్చ మె ధ్రువశ్చ మె వైశ్వానరశ్చ మ ఋతుగ్రహాశ్చ ॥౧౩॥ మె2తిగ్రాహ్యాశ్చమ ఐన్ద్రాగ్నశ్చమే వైశ్వదేవశ్చమె మరుత్వతీయాశ్చమే మాహేన్ద్రశ్చమ ఆదిత్యశ్చమే సావిత్రశ్చమే సారస్వతశ్చమే పౌష్ణశ్చమే పాత్నీవతశ్చమే హారియోజనశ్చమే ॥౨॥ ఋతుగ్రహాశ్చచ త్రయస్త్రిగ్ంశశ్చ ॥౭॥

ఇధ్మశ్చమే బర్హిశ్చమే వేదిశ్చమే ధిష్ణియాశ్చమే స్రుచశ్చమే చమసాశ్చమే గ్రావాణశ్చమే స్వరవశ్చమె ఉపరవాశ్చమే2ధిషవణేచమే ద్రోణకలశశ్చమే వాయవ్యానిచమే పూతభృచ్చమ ఆధవనీయశ్చమ ఆగ్నీధ్రంచమే హవిర్ధానంచమే గృహాశ్చమే సదశ్చమె పురోడాశాశ్చమే పచతాశ్చమే2వభృథశ్చమే స్వగాకారశ్చమే ॥౧॥ గృహాశ్చ షోడశచ ॥౮॥

అగ్నిశ్చమే ఘర్మశ్చమే2ర్కశ్చమే సూర్యశ్చమే ప్రాణశ్చమే2శ్వమేధశ్చమే పృథివీచమే దితిశ్చమే2దితిశ్చమే ద్యౌశ్చమే శక్వరీరంగుళయో ర్దిశశ్చమే యజ్ఞేన కల్పన్తామృక్చమే సామచమే స్తోమశ్చమే యజుశ్చమె దీక్షాచమే తపశ్చమే ఋతశ్చమె వ్రతంచ మే2హోరాత్రయో వృష్ట్యా బృహద్రథన్తరేచమే యజ్ఞేన కల్పేతామ్ ॥౨॥ దీక్షా అష్టాదశచ ॥౯॥

గర్భాశ్చమే వత్సాశ్చమే త్ర్యవిశ్చమే త్ర్యవీచమే దిత్యవాట్చమే దిత్యౌహీచమె పంచావిశ్చమే పంచావీచమే త్రివత్సశ్చమె త్రివత్సాచమే తుర్యవాట్చమే తుర్యౌహీచమే షష్ఠవాట్చమే షష్ఠౌహీచమ ఉక్షాచమే

వశాచమ ఋషభశ్చమే అవేహశ్చమే నడ్వాచమే ధేనుశ్చమ అయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణోయజ్ఞేన కల్పతాం మపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగ్ం శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనోయజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతామ్ ఋషభశ్చత్వారిగ్ం శచ్చ ॥౧౦॥

ఏకాచమే తిస్రశ్చమే పఞ్చచమే సప్తచమే నవచమె ఏకాదశచమే త్రయోదశచమే పంచదశచమే సప్తదశచమే నవదశచమ ఏకవిగ్ంశతిశ్చమే త్రయోవిగ్ంశతిశ్చమే పఞ్చవిగ్ంశతిశ్చమే సప్తవిగ్ంశతిశ్చమే నవవిగ్ం శతిశ్చమె ఏకత్రిగ్ంశచ్చమే త్రయస్త్రిగ్ంశచ్చమే॥౧॥ చతస్రశ్చమే2ష్టౌచమే ద్వాదశచమె షోడశచమె విగ్ంశతిశ్చమె చతుర్విగ్ంశతిశ్చమె2ష్టా విగ్ం శతిశ్చమె ద్వాత్రిగ్ంశతిశ్చమె షట్త్రిగ్ంశచ్చమె చత్వారింగ్ంశచ్చమె చతుశ్చత్వారింగ్ంశచ్చమె2ష్టాచత్వారిగ్ంశ్చమె వాజశ్చ ప్రసవశ్చా పిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధాచవ్యశ్నియ శ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భౌవనశ్చ భువనశ్చాధిపతిశ్చ ॥౨॥౧౧॥ త్రయస్త్రిగ్ంచ్చ వ్యశ్నియఏకాదశచ

అగ్నావిష్ణో జ్యైష్ఠ్యగ్ం శంచోర్కశ్చ శ్మాశాగ్నిశ్చాంగ్ం శక్వేధ్మశ్చా స్విశ్చ గర్భాశ్చైకా చైకాదశచ

ఇడాదేవహూర్మను ర్యజ్ఞనీర్బృహస్పతి రుక్థామదానిశగ్ంశిషద్విశ్వే దేవా సూక్తవాచః పృథివీమాతర్మామాహిగ్ం సీర్మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యోవాచ ముద్యాసగ్ం శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం మా దేవా అవంతు శోభాయై పితరో2ను మదంతు, ఓం శాంతి శ్శాంతి శ్శాంతి ॥

శ్రీ పురుషసూక్త ప్రారంభః

హరిః ఓం సహస్రశీర్షా పురుషః। సహస్రాక్ష స్సహస్రపాత్। సభూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠద్దశాగులమ్। పురుష ఏవేదగ్ంసర్వం। యద్భూతంయచ్చ భవ్యమ్। ఉతామృతత్వస్యేశానః। యదన్నే నాతిరోహతి। ఏతావానస్య మహిమా। అతోజాయాగ్ంశ్చ పూరుషః ॥౧॥ పాదో2స్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతందివి। త్రిపాదూర్ధ్వఉదైత్పురుషః। పాదో2స్యేహా భవాత్పునః। తతో విష్వఙ్వ్యక్రమత్। సాశనానశనే అభి। తస్మాద్విరాడజాయత। విరాజో అధిపూరుషః। సజాతో అత్యరిచ్యత। పశ్చాద్భూమి మథోపురః॥౨॥ యత్పురుషేణ హవిషా। దేవా యజ్ఞమతన్వత। వసంతో అస్యాసీ దాజ్యం। గ్రీష్మ ఇధ్మశ్శరద్ధవిః। సప్తాస్యాసన్ పరిధయః। త్రిస్సప్త సమిధః కృతాః। దేవాయద్యజ్ఞం తన్వానాః। అబధ్నన్ పురుషంపశుం। తంయజ్ఞం బర్హిషిప్రౌక్షన్। పురుషం జాతమగ్రతః॥౩॥ తేన దేవా అయజన్త। సాధ్యాఋషయశ్చయే॥ తస్మాద్యజ్ఞాత్సర్వహుతః। సంభృతం పృషదాజ్యం। పశూగ్ం స్తాగ్ంశ్చక్రె వాయవ్యాన్। ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్యజ్ఞాత్సర్వహుతః। ఋచస్సామాని జజ్ఞిరే। ఛందాగ్ంసి జజ్ఞిరే తస్మాత్। యజుస్తస్మాదశ్వా అజాయంత యేకేచో భయాదతః। గావోహ జజ్ఞిరేతస్మాత్। తస్మాజ్జాతా అజావయః। యత్పురుషం వ్యదధుః। కతిధావ్యకల్పయన్। ముఖం కిమస్య కౌబాహూ కావూరూపాదావుచ్యతే బ్రాహ్మణోఽస్య ముఖమాసీత్, బాహూ రాజన్య కృతః॥౪॥ ఊరూ తదస్య యద్వైశ్యః। పద్భ్యాగ్ం శూద్రో అజాయత। చంద్రమా మనసోజాతః। చక్షో సూర్యో అజాయత। ముఖాదింద్రశ్చాగ్నిశ్చ। ప్రాణాద్వాయురజాయత। నాభ్యా ఆసీదంతరిక్షం। శీర్ష్ణో ద్యౌస్సమవర్తత। పద్భ్యాం భూమిర్దిశశ్శ్రోత్రాత్। తథాలోకాగ్ం అకల్పయన్ ॥౫॥ వేదాహ

మేతం పురుషం మహాన్తం। ఆదిత్యవర్ణం తమసస్తుపారే। సర్వాణి రూపాణి విచింత్యధీరః । నామాని కృత్వాఽభివదన్ యదాస్తే ॥ ధాతా పురస్తాద్యముదాజహార । శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః। తమేవం విద్వా నమృతఇహ భవతి। నాన్యః పంథా ఆయనాయ విద్యతే। యజ్ఞేన యజ్ఞ మయజన్తదేవాః । తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచంతే ॥ యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః ॥ పూరుషః పురోగ్రతో జాయత । కృతో కల్పయన్నాసన్ద్వేచ ॥2॥

అద్భ్య స్సంభూతః పృథివ్యై రసాచ్చ విశ్వకర్మణస్సమవర్తతాధి । తస్యత్వష్టా విదధద్రూపమేతి। తత్పురుషస్య విశ్వమాజానమగ్రే । వేదాహ మేతం పురుషం మహాంతం। ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ । తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే2యనాయ । ప్రజాపతిశ్చ రతిగర్భే అంతః। అజాయమానో బహుధా విజాయతే ॥౧॥ తస్య ధీరాః పరిజానంతియోనిం। మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః । యో దేవేభ్య ఆతపతి। యోదేవానాం పురోహితః । పూర్వో యోదేవేభ్యోజాతః నమో రుచాయ బ్రాహ్మయే । రుచంబ్రాహ్మం జనయంతః। దేవా అగ్రే తద బ్రువన్। యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్। తస్య దేవా ఆసన్ వశే। హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ। అహోరాత్రే పార్శ్వే । నక్షత్రాణిరూపం । అశ్వినౌ వ్యాత్తం। ఇష్టం మనిషాణ। అముం మనిషాణ। సర్వంమనిషాణ॥౨॥ తచ్ఛం యోరావృణీమహే । గాతుం యజ్ఞాయ। గాతుం యజ్ఞపతయే । దైవీ స్వస్తిరస్తునః। స్వస్తిర్మానుషేభ్యః। ఊర్ధ్వం జిగాతు భేషజం॥ శంనో అస్తు ద్విపదే । శం చతుష్పదే। ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః ॥

(ఇతి పురుషసూక్తం సమాప్తమ్)

మంత్ర పుష్పమ్

సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్ । విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదమ్॥ విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్। విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి ॥ పతిం విశ్వస్యాత్మేశ్వరగ్ం శాశ్వతగ్ం శివ మచ్యుతమ్ । నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్ । నారాయణ పరో జ్యోతి రాత్మా నారాయణః పరః ॥ నారాయణ పరం బ్రహ్మతత్త్వం నారాయణః పరః । నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః। యచ్చకించిజ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతేఽపివా । అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః । అనంత మవ్యయం కవిగ్ం సముద్రేఽంతం విశ్వశంభువమ్ ॥ పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యధో ముఖమ్ । అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యా ముపరితిష్ఠతి॥ జ్వాలమాలాకులంభాతి। విశ్వస్యాయతనం మహత్ । సంతతగ్ం శిలాభిస్తు లంబత్యాకోశసన్నిభమ్ । తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్॥ తస్య మధ్యే మహానగ్ని ర్విశ్వార్చిర్విశ్వతోముఖః । సోఽగ్రభుగ్విభజంతిష్ఠన్నాహారమజరః కవిః । తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సంతతాః ॥ సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః ॥ తస్య మధ్యే వహ్నిశిఖాఅణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోయదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా । నీవార శూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా। తస్యాశ్శిఖాయాం మధ్యే పరమాత్మా వ్యవస్థితః। సబ్రాహ్మసశివస్సహరి స్సేంద్రస్సోఽక్షరః పరమస్స్వరాట్॥ " ఈశానస్సర్వవిద్యానామీశ్వర స్సర్వభూతానాం। బ్రహ్మాఽధిపతి ర్బ్రహ్మణోఽధిపతిర్బ్రహ్మా । శివోమే అస్తు సదాశివోమ్ ॥" రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే । నమో వయం వైశ్రవణాయ కుర్మహే । సమే కామాన్ కామ

కామాయ మహ్యామ్। కామేశ్వరో వైశ్రవణో దదాతు ॥ కుబేరాయ వైశ్రవణాయ । మహారాజాయ నమః ॥ తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః ॥ దివీవ చక్షు రాతతమ్ ॥ తద్విప్రాసో విపన్యవో జాగృవాన్ ధ్సమిన్స్వతే ॥ విష్ణోర్యత్పరమం పదమ్ ॥ ఋతగ్ం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపిఙ్గళమ్ ॥ ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయవైనమో నమః ఓం నారాయణాయ విద్మహే । వాసుదేవాయ ధీమహి। తన్నో విష్ణుః ప్రచోదయాత్॥ విష్ణో రుచికం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగ్ంసియో అస్కభా యదుత్తరగ్ం సధస్థం విచక్రమాణస్త్రైధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణోః పృష్ఠమసి విష్ణోశ్శ్న ప్త్రేస్థో విష్ణో స్స్యూరసి। విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా॥

(ఇతి మంత్రపుష్పం సమాప్తమ్)

* * *

సహస్ర బిల్వార్చన వ్రతము

గమనిక :- కొందరు ఈ వ్రతమును శ్రావణమాసమునందే అనుష్ఠింతురు. మరికొందరు శివరాత్రి యందే వనుష్ఠింతురు. కాని యీ వ్రతమును నాచరించువారందరు బ్రాహ్మీ ముహూర్తమునందే లేచి శుచియై బిల్వపత్రములను దెచ్చి యుంచి మంగల స్నాన మాచరించి, విభూతి రుద్రాక్షధారణమొనర్చుకొని దేశకాలాదులను బేర్కొని

"మమమాయా పాశ విచ్ఛేదనపూర్వక శివసాయుజ్యపద ప్రాప్త్యర్థం, శ్రీ మదిష్టలింగ మూర్తేః సహస్ర బిల్వార్చనంకరిష్యే"

అని సంకల్పించి యీ దిగువ చెప్పఁబడిన శివ సహస్రనామముల నుచ్చరించుచు నామమున కొకటి బిల్వపత్రమునర్పించవలెను. పోతే శివ సహస్రనామములను పారాయణ మొనర్చువారు గూడ భక్తితో నీ నామములనే పారాయణము జేయవలెను.

॥ ఓం ॥

వేదసార శివ సహస్ర నామావళి

1 ఓం శ్రీ కంఠాయ శివాయ నమః
2 ఓం శ్రీశైలపతయే శివాయ నమః
3 ఓం శ్రీ వల్లభాయ శివాయ నమః
4 ఓం శ్రీమతేనమః
5 ఓంకార రూపాయనమః
6 అనర్ఘ్యాయ నమః
7 అమిత తేజసే నమః
8 అజరాయ నమః
9 అనంతమూర్తయే నమః
10 అనంతమాయినే శివాయనమః
11 అఘోరాయ నమః
12 అధర్మ శత్రు రూపాయ నమః
13 అజాత శత్రవే నమః
14 అనాథాయ నమః
15 అయోనయే నమః
16 అమృతేశాయ నమః
17 అభయాయ నమః
18 అపరాయ నమః
19 అమృతాయ నమః
20 అక్షయాయ శివాయ నమః
21 అనాదినిధనాయ నమః
22 అజితాయ నమః
23 అణిమాది గుణేశాయ నమః
24 అగణ్యాయ నమః
25 అణవే నమః
26 అనిర్వాణాయ నమః

27 అనంతరూపిణే నమః
28 అగణ్యాయ నమః
29 అనుత్తమాయ నమః
30 అలంకరిష్ణవే శివాయ నమః
31 అష్టమూర్తయే నమః
32 అర్ధనారీశ్వరాయ నమః
33 అశ్రోత్రాయ నమః
34 అమూర్తయే నమః
35 అస్నేహ స్నేహ రూపాయ నమః
36 అలౌకికాయ నమః
37 అగ్రజాయ నమః
38 అచింతితాయ నమః
39 అరుణాయ నమః
40 అనంతకోటి బ్రహ్మాండ నాయకాయ
శివాయ నమః
41 అనుపమేయాయ నమః
42 అతర్క్యాయ నమః
43 అప్రమేయాయ నమః
44 అచింత్య శక్తయే నమః
45 అచ్యుతాయ నమః
46 అనర్ధ నాశనాయ నమః
47 అమృతపాయ నమః
48 అగ్రగణ్యాయ నమః
49 అనిత్యానిత్య రూపాయ నమః
50 అనవద్యాయ శివాయ నమః
51 అమృతాయ నమః
52 అమోఘ విక్రమాయ నమః
53 అద్వైతాయ నమః
54 అభిరామాయ నమః
55 అరిష్టమథనాయ నమః

56 అద్రయే నమః
57 అహిర్బుధ్న్యాయ నమః
58 అవధూతాయ నమః
59 అశరీరాయ నమః
60 అప్రగల్భాయ శివాయ నమః
61 అశనయే నమః
62 అతీంద్రియాయ నమః
63 అభయాయ నమః
64 అహంకార స్వరూపాయ నమః
65 అపారాయ నమః
66 అగోచరాయ నమః
67 అనావృతాయ నమః
68 అనాద్యంతాయ నమః
69 ఆద్యాయ నమః
70 ఆతవే శివాయ నమః

71 ఆర్యాయ నమః
72 ఆధిపత్యాయ నమః
73 ఆదికర్త్రే నమః
74 ఆఘ్రాణాయ నమః
75 ఆశ్రమ స్థాపకాయ నమః
76 ఆది దేవాయ నమః
77 ఆత్మారామాయ నమః
78 ఆమోదాయ నమః
79 ఆదిత్య తపనాయ నమః
80 ఆనంద భరితాయ శివాయ నమః
81 ఇంద్రహంత్రే నమః
82 ఈశాయ నమః
83 ఈశానాయ నమః
84 ఈశ్వరాయ నమః
85 ఉల్లంఘ్యశక్త్యే నమః

86 ఉగ్రాయ నమః
87 ఉత్తమాంగాయ నమః
88 ఉదరాయ నమః
89 ఉపాధి రహితాయ నమః
90 ఉపద్రవహరాయ శివాయ నమః
91 ఏకాదశ స్వరూపాయ నమః
92 ఏకాదశ రూపాయ నమః
93 ఏకాకినే నమః
94 ఓఢాయ నమః
95 అంధకాసురహంత్రే నమః
96 అంతకాలాధిపతయే నమః
97 అంబికాపతయే నమః
98 అంతర్యామిణే నమః
99 అంగుష్ఠ శిరసాఅంకానాథ దర్పహరాయ నమః
100 అంతర్యాగాత్మనే శివాయ నమః
101 కపర్దినే నమః
102 కవయే నమః
103 కనిష్ఠాయ నమః
104 కరవీర ప్రియాయ నమః
105 కరుణాలయాయ నమః
106 కలాధరాయ నమః
107 కల్పాయ నమః
108 కర్పూర గౌరాయ నమః
109 కపాలినే నమః
110 కమనీయాయ శివాయ నమః
111 కల్పరూపాయ నమః
112 కల్పనారహితాయ నమః
113 కల్పరాజాయ నమః
114 కరుణాయ నమః
115 కామినే నమః

116 కాలాయ నమః
117 కామహర్త్రే నమః
118 కామనాశాయ నమః
119 కాశీనాథాయ నమః
120 కాలకూట విషాదినే శివాయ నమః
121 కాలరూపిణే నమః
122 కాలయోగినే నమః
123 కాలాతీతాయ నమః
124 కామ్యాయ నమః
125 కాలచక్ర ప్రవర్తినే నమః
126 కాపాలాయ నమః
127 కాలాత్పరాయ నమః
128 కామేశాయ నమః
129 కాలాగ్ని రుద్రాయ నమః
130 కారుణ్య నిధయే శివాయ నమః

131 కారుణ్యాయ నమః
132 కిరీటినే నమః
133 కీర్తి స్తంభాయ నమః
134 కుబేరబంధవే నమః
135 కులేశాయ నమః
136 కుఠారయుతపాణయే నమః
137 కుశలాయ నమః
138 కుటుంబినే నమః
139 కులీనాయ నమః
140 కుల్యాయ శివాయ నమః
141 కుండలీశ వరదాయ నమః
142 కుశలదాయ నమః
143 కూటస్థాయ నమః
144 కృశానురేతసే నమః
145 కృద్ధాయ నమః

146 కృతాగమాయ నమః
147 కష్ణస్య జయదాత్రే నమః
148 కృతజ్ఞాయ నమః
149 కృత్తివాససే నమః
150 కేవలాయ శివాయ నమః
151 కేదారాయ నమః
152 కేశవాయ నమః
153 కైవల్యాయ నమః
154 కైలాసపతయే నమః
155 కైవల్య ఫలదాత్రే నమః
156 కోవిదాయ నమః
157 కౌబేరాయ నమః
158 కౌశికాయ నమః
159 కంకాళధారిణే నమః
160 క్రతవే శివాయ నమః

161 కందుకేశాయ నమః
162 ఖడ్గినే నమః
163 ఖట్వాంగ నమః
164 ఖాంబరాయ నమః
165 గరిష్ఠాయ నమః
166 గహనాయ నమః
167 గదాహస్తాయ నమః
168 గణాధిపతయే నమః
169 గణేశాయ నమః
170 ఓం గజచర్మాంబరాయ
శివాయ నమః
171 గర్భాయ నమః
172 గజారయే నమః
173 గాయత్రీ వల్లభాయ నమః
174 గిరీశాయ నమః

175 గిరిత్రాయ నమః
176 గిరిశంతాయ నమః
177 గుణాతీతాయ నమః
178 గురవే నమః
179 గుణత్రయ స్వరూపాయ నమః
180 ఓం గుహేశాయ శివాయ నమః
181 గుహాయ నమః
182 గుహ్యాయ నమః
183 గూఢ స్వరూపాయ నమః
184 గృహ్యాయ నమః
185 గోకర్ణాయ నమః
186 గోధరాయ నమః
187 గోవర్ధన గతాయ నమః
188 గోప్త్రే నమః
189 గోష్ఠ్యాయ నమః

190 గౌరీశాయ శివాయ నమః
191 గౌరాయ నమః
192 గంగాధరాయ నమః
193 గంధావగ్రహ కారిణే నమః
194 గృహస్థాయ నమః
195 ఘుస్రుణేశాయ నమః
196 ఘోరాయ నమః
197 ఘంటారవ ప్రియాయ నమః
198 ఘంటా హస్తాయ నమః
199 ఘంటానాదాయ నమః
200 ఓం చతుర్భాగాయ తుభ్యం శివాయ నమః
201 చక్రాయ నమః
202 చతుర్వాస్తాయ నమః
203 తతుర్మూర్తి వపుస్థాయ నమః
204 చక్రభ్రమణకర్త్రే నమః

205 చక్రేశ్వరాయ నమః
206 చతురాయ నమః
207 చక్రిణే నమః
208 చతుర్వేదాయ నమః
209 చాముండీ జనకాయ నమః
210 చితాయ శివాయ నమః
211 చిదాత్మనే నమః
212 చిన్మాత్రాయ నమః
213 చిత్రాయ నమః
214 చిరంతనాయ నమః
215 చిన్మయాయ నమః
216 చిత్రగర్భాయ నమః
217 చింత్యాయ నమః
218 చైతన్యాయ నమః
219 చంద్రాయ నమః
220 ఓం చంద్రసంజీవనాయ శివాయ నమః
221 చంద్రకోటి సుశీతాయ నమః
222 చంద్రేశ్వరాయ నమః
223 చంచరీకాయ నమః
224 చండాయ నమః
225 ఛందస్సారాయ నమః
226 ఛందసాంపతయే నమః
227 జగత్పిత్రే నమః
228 జనకాయ నమః
229 జగన్నేత్రే నమః
230 ఓం జటిలాయ శివాయ నమః
231 జలంధర శిరశ్ఛేత్రే నమః
232 జయరూపాయ నమః
233 జగత్త్రాణాయ నమః
234 జనజీవాయ నమః

235 జగత్సంహారకాయ నమః
236 జగద్యంత్ర ప్రవర్తినే నమః
237 జగదీశాయ నమః
238 జగన్నాథాయ నమః
239 జయాయ నమః
240 జరాతీతాయ శివాయ నమః
241 జగద్బీజాయ నమః
242 జగతామేకబీజాయ నమః
243 జయారిమథనాయ నమః
244 జగత్స్థావరమూర్తయే నమః
245 జటార్ద్రాయ నమః
246 జగతాం హితకారిణే నమః
247 జయశాలినే నమః
248 జగద్విశ్రామ హేతవే నమః
249 జనానందకరాయ నమః
250 జమదగ్నయే శివాయ నమః
251 జాహ్నవీ జనకాయ నమః
252 జాతుకర్ణాయ నమః
253 జితేంద్రియాయ నమః
254 జీ:తేషాయ నమః
255 జీవవరదాయ నమః
256 జీవాయ నమః
257 జ్యోత్స్నేశ్వరాయ నమః
258 జ్యోతిర్లింగాయ నమః
259 జ్యోతిషే నమః
260 జ్ఞానినే శివాయ నమః
261 జ్ఞానదీపాయ నమః
262 జ్ఞాననేత్రాయ నమః
263 జ్ఞానోదయాయ నమః
264 జ్ఞానస్కంధాయ నమః

265 తరుణాయ నమః
266 తత్పురుషాయ నమః
267 తత్త్వస్వరూపాయ నమః
268 తత్త్వాధికాయ నమః
269 తథ్యాయ నమః
270 ఓం తపస్వినే శివాయ నమః
271 తత్త్వాయ నమః
272 తదంతర్వర్తినే నమః
273 తమిస్రమథనాయ నమః
274 తపసే నమః
275 తత్త్వవిదే నమః
276 తారాయ నమః
277 తామ్రాయ నమః
278 తారాధినాథాయ నమః
279 తారుణ్యాయ నమః
280 ఓం తిష్యాయ శివాయ నమః
281 త్రినేత్రాయ నమః
282 త్రిలోకనాథాయ నమః
283 త్రివిష్టపేశ్వరాయ నమః
284 త్రిలింగ రహితాయ నమః
285 త్రికాలాగ్ని కాలాయ నమః
286 తీర్థదేవాయ నమః
287 తీర్థ్యాయ నమః
288 తీర్థాయ నమః
289 తీక్ష్ణాయ నమః
290 ఓం తేజోరాశయే శివాయ నమః
291 తేజోమూర్తయే నమః
292 త్ర్యక్షాయ నమః
293 త్ర్యంబకాయ నమః
294 దయాళవే నమః

295 దక్షనాశకరాయ నమః
296 దళితాంజనభాసనే నమః
297 దశహస్తాయ నమః
298 దక్షయజ్ఞవిఘాతినే నమః
299 దర్పాయ తుభ్యం నమః
300 ఓం దలఘాతినే శివాయ నమః
301 దమాయ నమః
302 దక్షాయ నమః
303 దక్షిణే నమః
304 దిశాంచపతయే నమః
305 దిశావస్త్రాయ నమః
306 దివ్యనృత్యాయ నమః
307 దివౌక ఈశ్వరాయ నమః
308 దివ్యభోగాయ నమః
309 దివ్యానందాయ నమః
310 ద్వితీయాయ శివాయ నమః
311 ద్విపదే నమః
312 దీర్ఘాయ నమః
313 దుష్టాయ నమః
314 దుప్ప్రదర్శాయ నమః
315 దూర్వాససే నమః
316 దుర్జేయ సామర్థ్యాయ నమః
317 దుర్గమాయ నమః
318 దుర్గాయ నమః
319 దుర్లభాయ నమః
320 దుర్లంఘ్యాయ శివాయ నమః
321 దుందుభి మథనాయ నమః
322 దేవాయ నమః
323 దేవదానవ గురవే నమః
324 దేహార్థ కాంతాయ నమః

325 దేవదేవాయ నమః
326 దేవసింహాయ నమః
327 దంష్ట్రాయ నమః
328 దండాయ నమః
329 దంష్ట్రిణే నమః
330 ద్రవిణాయ శివాయ నమః
331 ధర్మిష్ఠాయ నమః
332 ధర్మాయ నమః
333 ధనదేశాయ నమః
334 ధన్వినే నమః
335 ధర్మగోప్త్రే నమః
336 ధర్మదారాయ నమః
337 ధన్యాయ నమః
338 ధర్మధామ్నే నమః
339 ధర్మరాజాయ నమః
340 ధనాధ్యక్షాయ శివాయ నమః
341 ధనాయ నమః
342 ధర్మసేతాయ నమః
343 ధర్మ్యాయ నమః
344 ధాత్రే నమః
345 ధ్యానగమ్యాయ నమః
346 ధ్యానరూపాయ నమః
347 ధూర్జటియే నమః
348 ధ్యేయాయ నమః
349 ధ్రువాయ నమః
350 ఓం నటాయ శివాయ నమః
351 నక్షత్రమాలినే నమః
352 నగ్నాయ నమః
353 నాగనాథాయ నమః
354 నారసింహ మహాదర్పఘాతినే నమః

355 నాగహస్తాయ నమః

356 నాగేశ్వరాయ నమః

357 నారాయణాయ నమః

358 నాగచూడాయ నమః

359 న్యాయాయ నమః

360 న్యాయ నిర్వాహకాయ శివాయ నమః

361 నిర్మలాయ నమః

362 నిర్వికల్పాయ నమః

363 నిరహంకారిణే నమః

364 నిరంజనాయ నమః

365 నిశ్శంకాయ నమః

366 నిస్పృహాయ నమః

367 నిరాధారాయ నమః

368 నిరక్షరాయ నమః

369 నిరామయాయ నమః

370 నిరాకారాయ శివాయ నమః

371 నిరాలంబాయ నమః

372 నిత్యాయ నమః

373 నిధీశాయ నమః

374 నిరవద్యాయ నమః

375 నిరీహాయ నమః

376 నిర్వాణాయ నమః

377 నిర్గుణాయ నమః

378 నిష్కలాయ నమః

379 నిధయే నమః

380 నిరపాయాయ శివాయ నమః

381 నిష్కళంకాయ నమః

382 నిత్యతృప్తాయ నమః

383 నిష్క్రియాయ నమః

384 నిధనాయ నమః

౩౮౫ నిశ్చలాయ నమః
386 నిస్సంగాయ నమః
387 నిర్మ్మయాయ నమః
388 నిర్లేపాయ నమః
389 నిదాఘాయ నమః
390 ఓం నిస్థూల రూపాయ శివాయ నమః
391 నీలకంఠాయ నమః
392 నీలలోహితాయ నమః
393 నీల జీమూత దేహాయ నమః
394 నైష్కర్మ్మాయ నమః
395 నందినే నమః
396 పరాయ నమః
397 పరాత్మనే నమః
398 పశూనాంపతయే నమః
399 పతయేతుభ్యం నమః

400 పరమాత్మనే శివాయ నమః
401 పరమేష్ఠినే నమః
402 పరాత్పరాయ నమః
403 పవిత్రాయ నమః
404 పరమార్థాయ నమః
405 పరేశాయ నమః
406 పరమాయ నమః
407 పద్మాసనాయ నమః
408 పరమాణవే నమః
409 పరఃపరాణే నమః
410 పద్మాయ శివాయ నమః
411 పరమేశ్వరాయ నమః
412 పద్మధరాయ నమః
413 పరమజ్యోతిషే నమః
414 పద్మగర్భాయ నమః

415 పరంజ్యోతి స్వరూపిణే నమః
416 పరాయణాయ నమః
417 పరాత్మజ్యోతిషే నమః
418 పరేశాయ నమః
419 పరం తపనాయ నమః
420 పర్ణ్యాయ శివాయ నమః
421 పరబ్రహ్మణే నమః
422 పత్రీనాంపతయే నమః
423 పార్వతీపతయే నమః
424 పాత్రాయ నమః
425 పాపనాశాయ నమః
426 పారిజాతాయ నమః
427 పాపనాశకరాయ నమః
428 పాపహీనాయ నమః
429 పాతాళవాసినే నమః
430 ఓం పాపరాశి హరాయ శివాయ నమః
431 పారిజాత ప్రదాయ నమః
432 పినాకినే నమః
433 పీతాయ నమః
434 పురాణాయ నమః
435 పుష్కలాయ నమః
436 పుష్టి సంవర్ధనాయ నమః
437 పురందరాయ నమః
438 పురుషాయ నమః
439 పురత్రయవిఘాతినే నమః
440 ఓం పుష్టానాంపతయే శివాయ నమః
441 పుణ్యశ్లోకాయ నమః
442 పురాతనాయ నమః
443 పుణ్యోదయాయ నమః
444 పుణ్యమూర్తయే నమః

445 పుత్రిణే నమః
446 పుష్పమాలినే నమః
447 పూర్వజాయ నమః
448 పూజ్యాయ నమః
449 పూర్ణాయ నమః
450 పూరయిత్రే శివాయ నమః
451 పృషదశ్వాయ నమః
452 ప్రసిద్ధాయ నమః
453 ప్రమథాయ నమః
454 ప్రగల్భాయ నమః
455 ప్రభవే నమః
456 ప్రవృద్ధాయ నమః
457 ప్రజేశాయ నమః
458 ప్రతాపాయ నమః
459 ప్రసన్నాయ నమః

460 ఓం ప్రసవాయ శివాయ నమః
461 ప్రతిష్ఠాయ నమః
462 ప్రకాశాయ నమః
463 ప్రచేతసే నమః
464 ప్రత్యక్షభవనాశాయ నమః
465 ప్రమాణాయ నమః
466 ప్రయోగాయ నమః
467 ప్రజ్ఞాయనమః
468 ప్రభావాయ నమః
469 ప్రదీప విమలాయ నమః
470 ఓం ప్రఖ్యాత జితవిశ్వాయ శివాయ నమః
471 ప్రజనేశాయ నమః
472 ప్రమాథినే నమః
473 ప్రాణినాం సుహృదే నమః
474 ప్రాణేశ్వరాయ నమః

475 ప్రాంశవే నమః
476 ప్రియంవద సమర్థాయ నమః
477 ప్రియ సందర్శనాయ నమః
478 ప్రియ నృత్యాయ నమః
479 ప్రియాయ నమః
480 ఓం ప్రేరకాయ శివాయ నమః
481 ప్రేతః పురంజయాయ నమః
482 ప్రౌఢాయ నమః
483 పంచవక్త్రాయ నమః
484 పంచవర్ణాయ నమః
485 పంచాక్షరాయ నమః
486 పంచయజ్ఞాయ నమః
487 పంచ బ్రహ్మమయాయ నమః
488 పంచభూతాత్మనే నమః
489 పంచతన్మాత్ర రూపాయ నమః
490 ఓం పంచ కర్మేంద్రియాత్మనే శివాయ నమః
491 పంచాస్యాయ నమః
492 ఫాలనేత్రాయ నమః
493 ఫేన్యాయ నమః
494 బహురూపాయ నమః
495 బలీయసే నమః
496 బహుమూర్తయే నమః
497 బడబోగ్రాయ నమః
498 బలప్రమథనాయ నమః
499 బహిర్ముఖ మహోదర్పశమనాయ నమః
500 ఓం బహుశ్రుతిధరాయ శివాయ నమః
501 బాలరూపధరాయ నమః
502 బాణహస్తాయ నమః
503 బాణదర్పహరాయ నమః
504 బిల్వకేశాయ నమః

505 బీజాయ నమః
506 బీజస్థాయ నమః
507 బీజకోశాయ నమః
508 బుధాత్మనే నమః
509 బుద్ధీంద్రియాయ నమః
510 ఓం బృహతే శివాయ నమః
511 బ్రహ్మణే నమః
512 బ్రహ్మ శిరశ్ఛేత్రే నమః
513 బ్రహ్మరూపిణే నమః
514 బ్రహ్మమయాయ నమః
515 బ్రహ్మయోనయే నమః
516 బ్రహ్మచక్రభ్రమాయ నమః
517 బ్రహ్మానందాయ నమః
518 బ్రహ్మణ్యాయ నమః
519 బ్రహ్మసారథయే నమః
520 ఓం బ్రహ్మాండమాలాయ శివాయ నమః
521 బ్రహ్మజ్యోతిషే నమః
522 బ్రహ్మాండ రూపిణే నమః
523 బ్రహ్మగర్భాయ నమః
524 బంధవే నమః
525 బంధాయ నమః
526 భర్గాయ నమః
527 భవ్యాయ నమః
528 భవాయ నమః
529 భస్మప్రియాయ నమః
530 ఓం భస్మనిష్ఠాయ శివాయ నమః
531 భవతేహేతవే నమః
532 భక్తిగమ్యాయ నమః
533 భక్తానాం సులభాయ నమః
534 భక్తానాం భుక్తిముక్తిప్రదాయ నమః

535 భస్మలేపితాయ నమః

536 భక్తప్రియాయ నమః

537 భగవతే నమః

538 భాస్కరాయ నమః

539 భాగ్యాయ నమః

540 ఓం భావాతీతాయ శివాయ నమః

541 భ్రాజిష్ణు జిష్ణవే నమః

542 భీమాయ నమః

543 భువనేశాయ నమః

544 భువంతయే నమః

545 భూతపతయే నమః

546 భూతనాథాయ నమః

547 భూతాయ [illegible]

548 భూతధ్వజే [illegible]

549 భూరిభూతాగ్ని సంహర్త్రే నమః

550 ఓం భూతచారిణే శివాయ నమః

551 భూతిప్రియాయ నమః

552 భూమ్నే నమః

553 భోజ్యాయ నమః

554 భోజనాయ నమః

555 భోగినే నమః

556 భోగ్యాయ నమః

557 భౌమేశాయ నమః

558 మహాత్మనే నమః

559 మహాదేవాయ నమః

560 ఓం మహేశాయ శివాయ నమః

561 మహీయసే నమః

562 మహా సంతోష భాషాయ నమః

563 మనస్వినే నమః

564 మహా కాలాయ నమః

565 మహతే నమః
566 మధ్యమాయ నమః
567 మహాహ్లాదాయ నమః
568 మహేంద్రాయ నమః
569 మహా పరాక్రమాయ నమః
570 ఓం మధురాయ శివాయ నమః
571 మహాదంతాయ నమః
572 మహార్ద్రాయ నమః
573 మహార్ణవాయ నమః
574 మహర్షి వందితాయ నమః
575 మహాబలపరాయ నమః
576 మహానాదాయ నమః
577 మధ్యస్థాయ నమః
578 మయోభవే నమః
579 మహా కర్పూరప్రియాయ నమః
580 ఓం మహీధరాయ శివాయ నమః
581 మహాయజ్ఞాయ నమః
582 మహోత్సాహాయ నమః
583 మనుష్య బాహ్యగతయే నమః
584 మహదాకారాయ నమః
585 మహాభూతాయ నమః
586 మరీచయే నమః
587 మహావీర్యాయ నమః
588 మనోనాథాయ నమః
589 మహర్షయే నమః
590 ఓం మణిపూరాయ శివాయ నమః
591 మహాధర్మాయ నమః
592 మాయాతీతాయ నమః
593 మాయినే నమః
594 మహేంద్రోపేంద్ర చంద్రార్క నమితాయ నమః

595 మాయాబీజాయ నమః
596 మాతామాహాయ నమః
597 మాతరిశ్వనే నమః
598 మాతృకాపతయే నమః
599 మిత్రాయ నమః
600 ఓం ముక్తినాథాయ తుభ్యం శివాయ నమః
601 మునీశ్వరాయ నమః
602 మునిప్రియాయ నమః
603 ముఖ్యాయ నమః
604 ముక్తిబీజాయ నమః
605 మునిధ్యేయాయ నమః
606 మునయే నమః
607 ముక్తాయ నమః
608 మూలప్రకృతయే నమః
609 మూరాయ నమః
610 ఓం మృడాయ శివాయ నమః
611 మృత్యుంజయాయ నమః
612 మృగబాణార్పణాయ నమః
613 మృగహస్తాయ నమః
614 మృగవ్యాధాయ నమః
615 మేరుహస్తాయ నమః
616 మేఘ్యాయ నమః
617 మేరవే నమః
618 మేధ్యాయ నమః
619 మేఘాధిపతయే నమః
620 ఓం మేదినీరూపిణే శివాయ నమః
621 మోక్షఫలాయ నమః
622 మంత్రాయ నమః
623 మంత్రజ్ఞానాయ నమః
624 యజ్ఞగమ్యాయ నమః

625 యజ్ఞభోక్త్రే నమః
626 యజ్ఞాయ నమః
627 యత్రసర్వంయత స్సర్వంసర్వంతస్మై నమః
628 యజ్ఞినే నమః
629 యజ్ఞాంగాయ నమః
630 ఓం యజ్ఞనాథాయ శివాయ నమః
631 యామ్యాయ నమః
632 యుగావహాయ నమః
633 యోగిహృత్కంజవాసినే నమః
634 యోగీశ్వరాయ నమః
635 యోగాయ నమః
636 యోగగమ్యాయ నమః
637 యోగాత్మనే నమః
638 యోగరూఢాయ నమః
639 యోగ్యాయ నమః
640 ఓం యోగినే శివాయ నమః
641 రసజ్ఞాయ నమః
642 రసనారహితాయ నమః
643 రహస్యాయ నమః
644 రథినే నమః
645 రమ్యాయ నమః
646 రవినేత్రాయ నమః
647 రామాయ నమః
648 రాజాధిరాజాయ నమః
649 రాజాయ నమః
650 ఓం రామేశ్వరాయ శివాయ నమః
651 రిపుఘ్నాయ నమః
652 రుద్రాయ నమః
653 రుక్మవర్ణాయ నమః
654 రుచయే నమః

655 రేష్మియాయ నమః

656 రోచిష్ణవే నమః

657 లఘవే నమః

658 లింగరూపిణే నమః

659 లీలావిగ్రహధారిణే నమః

660 ఓం లోకాధ్యక్షాయ శివాయ నమః

661 లోకాయ నమః

662 లోహ్యాయ నమః

663 లోకచూడరత్నాయ నమః

664 లంఘ్యశాసనాయ నమః

665 వరదాయ నమః

666 వరాయ నమః

667 వహ్నినేత్రాయ నమః

668 వజ్రిణే నమః

669 వరదాభయ హస్తాయ నమః

670 ఓం వరేణ్యాయ శివాయ నమః

671 వజ్రరూపాయ నమః

672 వర్ణినే నమః

673 వరాహభేదినే నమః

674 వహ్నిదర్పవిఘాతాయ నమః

675 వరూధినే నమః

676 వరీయసే నమః

677 వటవృక్షాయ నమః

678 వదాన్యాయ నమః

679 వసవే నమః

680 ఓం వసంతాయ శివాయ నమః

681 వడబాగ్నయే నమః

682 వనానాం పతయే నమః

683 వరిష్ఠాయ నమః

684 వరాంగాయ నమః

685 వామదేవాయ నమః
686 వాయుస్వరూపిణే నమః
687 వామనాయ నమః
688 వాగ్విశుద్ధాయ నమః
689 వామదక్షిణపార్శ్వస్థ లోకేశహరి శాలినే నమః
690 వార్తాత్రికాంతవర్తినే శివాయ నమః
691 వాయుదర్ప విఘాతినే నమః
692 వాగీశాయ నమః
693 వ్యాపినే నమః
694 వ్యాఘ్రేశ్వరాయ నమః
695 వ్యాసేశ్వరాయ నమః
696 వ్యాజనమ్మర్ధనాయ నమః
697 వ్యాఘ్రపుర నివాసాయ నమః
698 వ్యాఘ్రాయ నమః
699 వ్యాఘ్రచర్మాంబర ధరాయ నమః
700 వ్యాలకల్పాయ తుభ్యం శివాయ నమః
701 విశాలాయ నమః
702 విశుద్ధాయ నమః
703 విశ్వాయ నమః
704 వికర్తనాయ నమః
705 విశ్వరూపిణే నమః
706 విశ్వమూర్తే నమః
707 విరాగాయ నమః
708 విశ్వేశ్వరాయ నమః
709 విరూపాక్షాయ నమః
710 ఓం విధయే శివాయ నమః
711 విప్రాయ నమః
712 విప్రప్రియాయ నమః
713 విద్వత్తమాయ నమః
714 విశ్వగ్రాసాయ నమః

715 విభవే నమః

716 విశ్వసాక్షిణే నమః

717 విష్ణుగర్వహారాయ నమః

718 విశాలాక్షాయ నమః

719 విభవాయ నమః

720 ఓం విధాత్రే శివాయ నమః

721 విరక్తాయ నమః

722 విచిత్రాయ నమః

723 విచిత్రగతయే నమః

724 విష్టరశ్రవసే నమః

725 విశ్వతశ్చక్షువే నమః

726 విశుద్ధయే నమః

727 విరాగిణే నమః

728 విశ్వపాలాయ నమః

729 విశ్వగర్భాయ నమః

730 ఓం విచిత్రమాయినే శివాయ నమః

731 విశిష్టాయ నమః

732 విషయార్ణవ మగ్నానాముద్ధరణసేతవే నమః

733 వివేకినే నమః

734 విజ్ఞేయాయ నమః

735 విశేషాయ నమః

736 విశ్వాత్మనే నమః

737 విశ్వనాభి హృదయాయ నమః

738 విచక్షణాయ నమః

739 విచిత్రాంగాయ నమః

740 ఓం విద్యేశాయ శివాయ నమః

741 విష్ణుమూర్తయే నమః

742 విదేహాయ నమః

743 విదుషే నమః

744 విరోధినే నమః

745 విభాగినే నమః
746 విచిత్రవేషాయ నమః
747 విశృంఖలాయ నమః
748 విషయాత్మనే నమః
749 విశ్వావాసాయ నమః
750 ఓం విరామాయ శివాయ నమః
751 విలాసినే నమః
752 విశోకాయ నమః
753 విష్ణవే నమః
754 వితలాసురఘాతినే నమః
755 విరూపరూపాయ నమః
756 విరజాయ నమః
757 విశ్వంభరాయ నమః
758 విశిష్టేష్టాయ నమః
759 విచిత్రశక్త్యే నమః

760 ఓం విష్ణు ప్రాణేశ్వరాయ శివాయ నమః
761 విక్రమాయ నమః
762 విశ్వదేవాయ నమః
763 విలోచన వసుదేవాయ నమః
764 వీరాయ నమః
765 వీరభద్రాయ నమః
766 వీతరాగాయ నమః
767 వీర్యాయ నమః
768 వీరేశ్వరాయ నమః
769 వృద్ధాయ నమః
770 ఓం వృషధ్వజాయ శివాయ నమః
771 వేధసే నమః
772 వేదగర్భాయ నమః
773 వేదిత్రే నమః
774 వేదాంతపఠితాయ నమః

775 వేదాశ్వాయ నమః

776 వేదాయ నమః

777 వేదనిశ్వసితాయ నమః

778 వేదాకారాయ నమః

779 వైద్యాయ నమః

780 ఓం వ్యోమకేశాయ శివాయ నమః

781 వ్యోమాకారాయ నమః

782 వ్యోమాతీతాయ నమః

783 వంద్యాయ నమః

784 వ్యక్తేతరాయ నమః

785 వ్యక్తాయ నమః

786 వ్యసనాపేతాయ నమః

787 వ్యుప్తకేశాయ నమః

788 శర్వాయ నమః

789 శరభాయ నమః

790 ఓం శరణ్యాయ శివాయ నమః

791 శరణాగతపాలాయ నమః

792 శశిమౌళయే నమః

793 శక్తిగమ్యాయ నమః

794 శశ్వత్ప్రసన్న వదనాయ నమః

795 శాశ్వతాయ నమః

796 శారదావల్లభాయ నమః

797 శాశ్వతైశ్వర్య విభవాయ నమః

798 శాఙ్గిణే నమః

799 శాస్త్రాయ నమః

800 ఓం శారదాయ తుభ్యం శివాయ నమః

801 శ్యామాయ నమః

802 శాంతాయ నమః

803 శాంతరూపాయ నమః

804 శాంతరాగాయ నమః

805 శివాయ నమః
806 శివానందాయ నమః
807 శిశవే నమః
808 శిఖండినే నమః
809 శిష్టాయ నమః
810 ఓం శివాలయాయ శివాయ నమః
811 శివధర్మాయ నమః
812 శిపివిష్టాయ నమః
813 శుద్ధాయ నమః
814 శుద్ధబుద్ధయే నమః
815 శుచయే నమః
816 శుభాయ నమః
817 శుద్ధాత్మనే నమః
818 శుభాంగాయ నమః
819 శుక్లజ్యోతిషే నమః

820 ఓం శుక్లాయ శివాయ నమః
821 శుచిహాస్యాయ నమః
822 శూలహస్తాయ నమః
823 శూరాయ నమః
824 శూన్యాయ నమః
825 శ్రుతయే నమః
826 శ్రుతిమతే నమః
827 శేషాయ నమః
828 శ్వేతరూపాయ నమః
829 శ్వేతపీతాయ నమః
830 ఓం శ్లోకాయ శివాయ నమః
831 శ్లోక్యాయ నమః
832 శ్రోత్రియాయ నమః
833 షడ్వికార రహితాయ నమః
834 షడూర్మి రహితాయ నమః

835 షడ్భిస్సంపూజితాయ నమః
836 షట్చక్రాయ నమః
837 సర్వజ్ఞాయ నమః
838 సహస్రశిరసే నమః
839 సహస్ర చరణాయ నమః
840 ఓం సద్యోజాతాయ శివాయ నమః
841 సర్వదేవమయాయ నమః
842 సహస్రవదనాయ నమః
843 సహస్రహస్తాయ నమః
844 సహస్రనయనాయ నమః
845 సహస్రమూర్తయే నమః
846 సర్వజీవానాం హేతవే నమః
847 స[illegible]లాయ నమః
848 సర్గాయ నమః
849 సర్వాత్మనే నమః
850 ఓం సమస్తబంధనే శివాయ నమః
851 సర్వభూషణాయ నమః
852 సత్యాయ నమః
853 సర్వాంతర్గతాయ నమః
854 సదసన్నృతయే నమః
855 సర్వమర్త్యాదీనామాదికర్త్రే నమః
856 సర్గస్థితి వినాశకరాయ నమః
857 సర్వహృదిస్థాయ నమః
858 సకల కల్యాణదాయినే నమః
859 సర్వహారాయ నమః
860 ఓం సత్యప్రతిజ్ఞాయ శివాయ నమః
861 సమస్తాయ నమః
862 సమాధయే నమః
863 సర్వోత్తమాయ నమః
864 సర్వశక్తిధరాయ నమః

865 సర్వ్రత్రయశాసే నమః
866 సకలాయ నమః
867 సర్వహృత్పద్మ విష్టాయ నమః
868 సర్వపాపహరాయ నమః
869 సర్వేశ్వరాయ నమః
870 ఓం సదాచారాయ శివాయ నమః
871 సముచ్ఛ్వాసాయ నమః
872 సచ్చిదానందరూపాయ నమః
873 సదానందాయ నమః
874 సహాయాయ నమః
875 సహజాయ నమః
876 సద్భిఃస్సంపూజితాయ నమః
877 సర్వస్మై నమః
878 సదసత్ప్రత్యాయ నమః
879 సర్వభోగసమృద్ధాయ నమః
880 ఓం సర్వజ్ఞమూర్తయే శివాయ నమః
881 సమయనాథాయ నమః
882 సమయాయ నమః
883 సర్వబంధ విమోచినే నమః
884 సర్వశాఖాధిపతయే నమః
885 సదాశివాయ నమః
886 సవిత్రే నమః
887 సర్వాత్మజ్యోతిషే నమః
888 సత్యప్రియాయ నమః
889 సారాయ నమః
890 ఓం సామగాన ప్రియాయ శివాయ నమః
891 సామగాయ నమః
892 సిద్ధాయ నమః
893 శితికంఠాయ నమః
894 సిద్ధేశ్వరాయ నమః

895 సిద్ధసాధకరూపాయ నమః
896 సిద్ధస్వరూపిణే నమః
897 సిద్ధాంతాయ నమః
898 సిద్ధాంతైర్నిశ్చితాయ నమః
899 సింధవే నమః
900 ఓం సుధేశాయ శివాయ నమః
901 స్వరూపిణే నమః
902 సురేశాయ నమః
903 సుచక్షుషే నమః
904 సుదేహాయ నమః
905 సుఖినే నమః
906 సుఖగాయ నమః
907 సుశీలాయ నమః
908 సుధాహస్తాయ నమః
909 సుకృతరాశయే నమః

910 ఓం సువర్ణాయ శివాయ నమః
911 సుసత్వాయ నమః
912 సుధర్మిణే నమః
913 సుపాత్రాయ నమః
914 సుదీప్తాయ నమః
915 సుగుణాయ నమః
916 సువీరాయ నమః
917 సుభోగినే నమః
918 సువ్రతాయ నమః
919 సుకుమార మహా పాపహరాయ నమః
920 ఓం సుచారవే శివాయ నమః
921 సుగంధాయ నమః
922 సుతంతవే నమః
923 సుప్రతీతాయ నమః
924 సుజనాయ నమః

925 సుశాంతయే నమః

926 సురపార్శ్వగతాయ నమః

927 సుపుష్పాయ నమః

928 సుకేశాయ నమః

929 సురభయే నమః

930 ఓం సురజితే శివాయ నమః

931 సూర్యాయ నమః

932 సూత్రధారాయ నమః

933 సూర్యకోటి ప్రకాశాయ నమః

934 సూత్రాయ నమః

935 సూక్ష్మ ప్రమాణ భూతయే నమః

936 సూర్యాధ్యక్షాయ నమః

937 సేవ్యాయ నమః

938 సేనాయ నమః

939 సేనాన్యై నమః

940 ఓం సోమని విభూషాయ శివాయ నమః

941 సోమనాథాయ నమః

942 సోమాయ నమః

943 సోమపాయ నమః

944 సౌమ్యాయ నమః

945 సంసారార్ణవమగ్నానాం దుఃఖసంహార
హేతవే నమః

946 సంసార పారాయ నమః

947 సంసార మోచకాయ నమః

948 సంవత్సరాయ నమః

949 సంధ్యానాథాయ నమః

950 ఓం సంగ్రామాయ శివాయ నమః

951 సామ్రాజ్య కల్పవృక్షాయ నమః

952 సుందరాయ నమః

953 స్కందాయ నమః

954 స్వభావోదారధీరాయ నమః
955 స్వస్తిదాయ నమః
956 స్వరూప రూపాయ నమః
957 స్వతంత్రాయ నమః
958 స్వచ్ఛాయ నమః
959 స్వప్రకాశాయ నమః
960 ఓం స్వతంత్రగతయే శివాయ నమః
961 స్వభాసాయ నమః
962 స్తబ్ధాయ నమః
963 స్తుత్యాయ నమః
964 స్థవిరాయ నమః
965 స్థవిష్ఠవే నమః
966 స్థాణవే నమః
967 స్థానగాయ నమః
968 స్థూలరూపాయ నమః
969 స్రష్టాయ నమః
970 ఓం సేనానాంపతయే శివాయ నమః
971 స్వేచ్ఛాస్వరూపాయ నమః
972 స్వేచ్ఛాయ నమః
973 స్వేతరపక్షహరాయ నమః
974 స్రగ్విణే నమః
975 స్వాయుధాయ నమః
976 హవిషే శివాయ నమః
977 హరికేశాయ నమః
978 హరేర్విధాతుః కలహనాశాయ నమః
979 హరాయ నమః
980 ఓం హవ్యాయ శివాయ నమః
981 హరయే నమః
982 హవిర్ధానాయ నమః
983 హితకారిణే నమః

984 హిరణ్యాయ నమః
985 హిరణ్యబాహవే నమః
986 హిరణ్యగర్భాయ నమః
987 హిరణ్మయాయ నమః
988 హిరణ్యగర్భమిత్రాణాం ప్రాణరక్షణాయ నమః
989 హిరణ్యరేతసే నమః
990 ఓం హేమగర్భాయ శివాయ నమః
991 హంసాయ నమః
992 హంసనాథాయ నమః
993 హ్రస్వాయ నమః
994 హృద్దేశాయ నమః
995 క్షయద్వీరాయ నమః
996 క్షరాక్షరాయ నమః
997 క్షేత్రాయ నమః
998 క్షేత్రజ్ఞాయ నమః
999 క్షేత్రగాయ నమః
1000 ఓం క్షేమ్యాయ తుభ్యం శివాయ నమోనమః

॥ ఇతి వేదసార సహస్ర శివ నామావళిః ॥

–: స మా ప్తం ము :–

ప్రార్థన

యస్యస్మరణమాత్రేణ - నృణాం ముక్తికరేస్థితా ।
తంవందే జగదాధారం - రేణుకార్యం జగద్గురుం ॥

యత్రశ్రీ రేణుకాచార్యో - విశ్వవంద్యో జగద్గురుః ।
తత్రశ్రీః జయః కీర్తిః - శాంతి ధర్మ శుభం సుఖం ॥

మునియాచనయా, శివాజ్ఞయా
శివభక్త్యుద్ధరణార్థ మాగతం ।
వృషరాజ పరావతారతా
మహితం శ్రీ బసవేశ్వరం భజే ॥

మంత్రహీనం క్రియాహీనం, ద్రవ్యహీనం సురేశ్వర ।
యత్పూజితం మయాదేవ, పరిపూర్ణం తదస్తుమే ॥

అపరాధసహస్రాణి, క్రియంతేఽహర్నిశంమయా ।
దాసోఽహమితిమాంమత్వా, క్షమస్వపరమేశ్వరా ॥
(పాహిమా మపరాధేభ్యః, పితాపుత్రమివ ప్రియం)

ప్రదక్షిణ

యానికానిచపాపాని - జన్మాంతరకృతానిచ ।
తానితాని వినశ్యంతి - ప్రదక్షిణం పదేపదే ॥ప్ర.స.స.॥

పుష్పాంజలి

నకర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకేనఽమృతత్వమానశుః ।
పరేణనాకం నిహితం గుహాయాం బిభ్రాజదేతద్యతయో విశంతి ।
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః స్సన్యాసయోగాద్యతయఃశుద్ధసత్వాః।
తే బ్రహ్మలోకేషు పరాంతకాలే, పరామృతాత్పరిముచ్యంతి సర్వే ।
దహరం విపాపం పరమేశభూతం, యత్పుండరీకంపురమధ్యసగస్థం ।
తత్రాపి దహరంగహనంవిశోకస్తస్మిన్ యదంతస్తదుపాశితవ్యం ॥

యోవేదాదౌ స్వరః ప్రోక్తో - వేదాంతేచ ప్రతిష్ఠితః
తస్యప్రకృతిలీనస్య - యః పరస్సమహేశ్వరః ॥

అన్యథా శరణం నాస్తి - త్వమేవశరణం మమ ।
తస్మాత్కారుణ్యభావేన - రక్షరక్ష మహేశ్వర ॥

ఆశీర్వాద మంత్రములు

భద్రం కర్ణేభిశ్శృణుయామదేవాః - భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః ।
స్థిరేభిరంగైస్తుష్టువాగ్ం-సస్తనూభిర్వ్యశేమదేవహితంయదాయుః ॥

హిరణ్యపాత్రం మధోఃపూర్ణం దధాతి - మధవ్యోసానీతి ।
ఏకధాబ్రహ్మణ ఉపహరతి- ఏకధైవయజమాన ఆయుస్తేజోదధాతి ॥

ఓషధయస్సంవదంతే - సోమేన సహసహరాజ్ఞా ।
యస్మై కరోతి బ్రాహ్మణస్తగ్ం రాజాన్పారయామసి ॥

మారుతమసి ఆసిమరుతామోజః-మోజోఽపాంబింధిరమయత మరుతః
మరుతస్యేన మాయతనం మనోజవనమితి మనోజవసం -
వృషణాగ్ంసువృక్తిం ॥

ఓం యజ్ఞేన యజ్ఞమయజంతదేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతయత్రపూర్వేసాధ్యాసంతి దేవాః ॥

ఓం అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ

ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం సహనావవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు
మా విద్విషావహై ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః

శ్లో॥ సర్వే భవన్తు సుఖినః, సర్వే సన్తు నిరామయాః ।
సర్వే భద్రాణి పశ్యన్తు, మా కశ్చి ద్దుఃఖభాగ్భవేత్ ॥

ఓం శాంతిః శాంతిః శాంతిః

శుభ వివాహ సందర్భమున నూతన వధూవరుల

నాశీర్వదించే మంగల పంచకము

సద్యోజాతముఖా దవాప్యజననం యఃకొల్లిపాకీపురే ।
సోమేశాభిద లింగతః సమభవన్మాహాత్మ్యముచ్చైర్ముదా ॥
పీఠంశ్రీ కదళీ పురేవ్యరచయత్సం బోధ్యకుంభోద్భవం ।
సుశ్రీరేవణ సిద్ధదేశికవరః కుర్యాత్సదా మంగలం ॥౧॥

శ్రీ మచ్ఛంకరవామదేవవదనాదాపాద్య దివ్యాంజనిం ।
శ్రీ సిద్దేశ్వర లింగతః సముదయన్ భూలోక ముద్ధారయన్ ॥
పీఠంచోజ్జయినీ పురేవిరచయన్ యోలోకవంద్యోద్భవం ।
సశ్రీమన్మరులార్య దేశికవరః కుర్యాత్సదా మంగలం ॥ ॥౨॥

శర్వాఘోరముఖారవిందజనితః సప్తర్షిమాన్యోగురు ।
ద్రాక్షారామసురామ లింగముఖతః సంభూయశీతాచలే ॥
శ్రీ సింహాసన మారచయ్యవసతిం చక్రేచతత్రైవయః ।
ఏకోరామ గురుః సపూర్ణ కరుణః కుర్యాత్సదా మంగలం ॥ ॥౩॥

శ్రీ తత్పురుషాననాబ్జ జనితోదేవైః సదాపూజితః ।
శ్రీశైలస్థిత మల్లికార్జున మహాలింగాంగతః సంభవన్ ॥
సంప్రాప్యోత్తమ వీరశైవ పదవీమోవైరరక్షక్షితిం ।
సశ్రీపండితనామ దేశికవరః కుర్యాత్సదా మంగలం ॥ ॥౪॥

ఈశాననసంభవః క్షితితలే విశ్వేశలింగోద్భవః ।
కాశ్యాం మోక్షఫలైక సాధనవిధౌ సింహాసనాధిష్ఠితః ॥
శ్రుత్యుక్తోత్తమ వీరశైవపదవీం సంస్థాపయామాసయో ।
విశ్వారాధ్యగురూత్తమః సకృపయా కుర్యాత్సదా మంగలం ॥ ॥౫॥

మునియాచనయా శివాజ్ఞయా
శివభక్త్యుద్ధరణార్థమాగతం ।

వృషరాజ పరావ తారతా
మహితం శ్రీ బసవేశ్వరం భజే ॥

ఇట్లు వీరశైవధర్మసంస్థాపకులైన జగద్గురు శ్రీ రేణుకాది పంచాచార్యులు మరియు వీరశైవ ధర్మోద్ధారకులైన శ్రీమదల్లమప్రభు బసవాది ప్రమథులు ఈ నూతన వధూవరులకు దీర్ఘాయుః ఆరోగ్యాది అష్టైశ్వర్యములను ప్రసాదించుగాక

" శివమ్ భూయాత్ "

ఇట్లు

కూర్పరి

పం॥ పెద్దమఠము రాచవీరదేవర "తీర్థ" M.O.L.

నవగ్రహ పూజా విధానము

సూర్యగ్రహ పూజా విధానము

దేశకాలాదుల నుచ్చరించి

మంత్రము :- "అస్యాం శుభతిథౌ సర్వారిష్ట పరిహారద్వారా సర్వాభీష్ట ఫలసిద్ధ్యర్థం జన్మనక్షత్ర జన్మరాశి వశాత్ నామనక్షత్ర నామరాశివశాత్ సంభావిత దుష్టారిష్ట పరిహారార్థం ఆదిత్యాది నవగ్రహ ప్రీత్యర్థం నవగ్రహపూజాం కరిష్యే"

అని సంకల్పము నుచ్చరించి, సూర్యగ్రహమునకు చెప్పఁబడిన ఉచిత స్థానములో గోధుమలను బరచి

మంత్రము :- "ఆసత్యేన హిరణ్యస్తూపస్సవితా త్రిష్టుప్। ఆసత్యేనేత్యస్య మంత్రస్య హిరణ్యస్తూపఋషిః। సవితాదేవతా। త్రిష్టుప్ఛందః సూర్యగ్రహదేవతాముద్దిశ్య సూర్యగ్రహదేవతా ప్రీత్యర్థం యజమానస్య సర్వరోగ పరిహారద్వారా సూర్యగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సూర్య గ్రహారాధనే వినియోగః" అని యుచ్చరించి.

మంత్రము :- "ఆసత్యేన - అంగుష్టాభ్యాం నమః। రజసావర్తమానః తర్జనీభ్యాం నమః। నివేశయన్ - మధ్యమాభ్యాం నమః। అమృతం మర్త్యంచ - అనామికాభ్యాం నమః। హిరణ్మయేన సవితారథేన - కనిష్ఠికాభ్యాం నమః। ఆదేవోయాతి భువనాని పశ్యన్ కరతల కర పృష్ఠాభ్యాం నమః। ఆసత్యేన హృదయాయ నమః। రజ సావర్తమానః శిరసే స్వాహా। నివేశయన్ - శిఖాయై వషట్। అమృతం మర్త్యంచ కవచాయహుం। హిరణ్మయేన సవితారథేన -

నేత్రత్రయాయవౌషట్ । ఆదేవోయాతి భువనానిపశ్యన్ - అస్త్రాయ ఫట్ । ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః ।"

అను మంత్రము నుచ్చరించి ✱కరన్యాస అంగన్యాసములను జేసి, అన్ని దిక్కు (దిశ)లకు జలమును ప్రోక్షించి దిగ్బంధన మొనర్చవలెను.

తరువాత ధ్యానము

మంత్రము :- వేద మధ్యేలలిత కమలే కర్ణికాయాం రథస్థః । సప్తాశ్వార్కోఖుణ రుచివపుస్సప్తరజ్జుర్ద్విబాహుః । గోత్రే రమ్యే బహువిధ గుణేకాశ్యపాఖ్యే ప్రసూతః । కాళింగాఖ్యే విషయజనితః ప్రాఙ్ముఖః పద్మహస్తః ॥ పద్మాసనః పద్మకరోద్విబాహుః । పద్మద్యుతి స్సప్త తురంగబాహుః । దివాకరో లోకగురుః కిరీటీ । మయిప్రసాదం విదధాతుదేవః ॥ (ఆసత్యేన రజసావర్తమానో నివేశయన్నమృతం మర్త్యంచ । హిరణ్మయేన సవితా రథేనా దేవోయాతి భువనాని పశ్యన్) అని ధ్యానించి తదుపరి

మంత్రము :- "సూర్యం రక్తవర్ణం రక్తమాల్యాం బరధరం । రక్త గంధానులేపనం । రక్తాశ్వ । రక్తఛత్ర । ధ్వజపతాకోపశోభితం । దివ్యరథమారూఢం । మేరుం । ప్రదక్షిణీ కుర్వాణం । గ్రహ మండలే ప్రవిష్టం । సాంగం సాయుధం । సవాహనం । సరాష్ట్రం । సశక్తి సపత్ని సపుత్ర । సపరివార సమేతం । సర్వాలంకారభూషితం ।

✱ "న్యాసహీనై హరేదాయుః ధ్యానహీనేతు నిష్ఫలం । ఋషిహీనే మహా వ్యాధిర్భవత్యేవనసంశయః ॥ తస్మాద్దేవర్షి ఛందాంసి-జ్ఞాతవ్యాని మహాత్మభిః ॥

అధి దేవతా ప్రత్యధి దేవతా సహితం । వర్తులాకార మండల మధ్యే । గోధూమధాన్యస్యోపరి భగవంతం । భూః । సూర్యగ్రహ మావాహయామి । భువః । సూర్యగ్రహ మావాహయామి । సువః । సూర్యగ్రహ మావాహయామి । ఓం భూర్భువః సువః సూర్యగ్రహ మావాహయామి ।" స్థాపయామి ॥ పూజయామి ॥

అని యుచ్చరించి ఆవాహించి స్థాపించవలెను.

పిదప సూర్యునికి దక్షిణభాగమున

మంత్రము :- "(అగ్నిం దూతం వృణీమహెహోతారం విశ్వవేదసం । అస్యయజ్ఞస్య సుక్రతుం)" సూర్యగ్రహాధి దేవతాం అగ్నిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం సూర్య గ్రహస్య దక్షిణతః అగ్నిమావాహయామి। పూజయామి। స్థాపయామి॥

అని ఉచ్చరించి సూర్యునకు ఆది దేవతయైన అగ్నిని ఆవాహించి పూజించవలయును. తరువాత సూర్యునకు ఎడమభాగమున

మంత్రము :- "కద్రుద్రాయ ప్రచేతసే మీఢుష్టమాయతవ్యసే । వోచేమశంతమగ్‌ంహృదే" సూర్యగ్రహస్యప్రత్యధి దేవతాం రుద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివారసమేతం సూర్యగ్రహస్య ఉత్తరతః రుద్రమావాహయామి స్థాపయామి పూజయామి॥ అని చెప్పి సూర్యునకు, ప్రత్యధిదేవతయగు 'రుద్రుని' ఆవాహించి పూజించవలయును.

(ఇది సూర్యగ్రహ పూజా విధానము)

చంద్రగ్రహ పూజా విధానము

చంద్రగ్రహణమునకు ఆగ్నేయ దిశలో చతురస్రాకారమగు మండలమును వ్రాసి, ఆ మండలములో బియ్యము బరచవలెను. ఆ పిదప

మంత్రము :- "అప్యాయస్వగౌతమస్సోమో గాయత్రీ। అప్యాయస్వేతస్య మంత్రస్య గౌతమ ఋషిః। సోమోదేవతా। గాయత్రీ ఛందః। యజమానస్య అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత చంద్ర గ్రహ ప్రసాద సిద్ధ్యర్థే। చంద్రగ్రహారాధనే వినియోగః॥" అని బఠించి

మంత్రము :- "అప్యాయస్వ - అంగుష్ఠాభ్యాం నమః। సమేతుతే - తర్జనీభ్యాం నమః। విశ్వతః - మధ్యమాభ్యాం నమః। సోమ వృష్ణియం - అనామికాభ్యాం నమః। భవావాజస్య - కనిష్ఠికాభ్యాం నమః। సంగథే - కరతల కర పృష్ఠాభ్యాం నమః।

అని కరన్యాసము నాచరించి (ఇదేవిధముగా హృదయాదిన్యాసమును గూడ జేయవలెను.)

మంత్రము :- "ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః" అని ఉచ్చరించి అన్నిదిక్కులకు జలమును ప్రోక్షించి ధ్యానము జేయవలెను.

మంత్రము :- "ఆగ్నేయభాగె సరథోదశాశ్వశ్చాత్రేయ గోత్రోయమనాఖ్య దేశః। ప్రత్యఙ్ముఖస్థశ్చతురశ్రపీఠేగదాధరోగో హిమవత్స్వభావః॥ శ్వేతాంబర శ్వేతవపుః కిరీటీశ్వేతద్యుతిర్దండధరో ద్విబాహుః। చంద్రోఽమృతాత్మావరదః కిరీటీ శ్రేయాంసి మహ్యం విదధాతుదేవః॥"

(ఆప్యాయ స్వసమేతుతే - విశ్వతసో మవృష్ణియం । భవావాజస్య సంగథే) అని ధ్యానించి

మంత్రము :- "చంద్రం శ్వేతవర్ణం । శ్వేతమాల్యాం బరధరం । శ్వేతగంధానులేపనం । శ్వేతాశ్వ । శ్వేతచత్ర । ధ్వజపతాకోప శోభితం । దివ్యరథమారూఢం । మేరుం ప్రదక్షిణీ కుర్వాణం । గ్రహమండలే ప్రవిష్టం । సాంగం । సాయుధం । సవాహనం । సరాష్ట్రం । సశక్తిః । సపత్నీపుత్ర । సపరివారసమేతం । సర్వాలంకార భూషితం । అధిదేవతా ప్రత్యధిదేవతా సహితం । సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే । చతురశ్రమండలే । తండులధాన్యస్యోపరి । ధ్యానంతం । ఓం భూః చంద్రగ్రహ మావాహయామి । భువః చంద్రగ్రహ మావాహయామి । సువః చంద్రగ్రహ మావాహయామి । ఓం భూర్భువఃస్సువః । చంద్రగ్రహ మావాహయామి । స్థాపయామి । పూజయామి ।"✱ అని ఆవాహన మొనర్చి పూజించవలెను తరువాత చంద్రునికి దక్షిణభాగమున

సూ:✱ "శాంతి ప్రకాశమను గ్రంథములో "అర్క పుష్ప మాదిత్యాయ । పాలాశగ్ంసోమాయ । ఖాదిరమంగారకాయ । అపామార్గంబుధాయ । అశ్వత్థం బృహస్పతయే । ఔదుంబరగ్ం శుక్రాయ । శమీగ్ం శనైశ్చరాయ । రాహవేదూర్వాః । కేతవే కుశాః" ॥

తా॥ సూర్యునకు జిల్లేడుపువ్వు చంద్రునకు మోదుగపువ్వు । అంగారకునకు...(కస్తురి ?) బుధునకు ఉత్తరేణి । బృహస్పతికి దూది ? (అరవి ?) శుక్రునికి మేడి ?...(అత్తి ?) శనికి జంబి, రాహుకు గరిక, కేతువుకు దర్భ, ఇట్లు ఆయాయా గ్రహములకు ఆయాయా పత్రపుష్పములతో పూజించవలయును అని ఉంది

మంత్రము :- "అప్సుమే సోమో అబ్రవీదంతర్విశ్వానిభేషజా। అగ్నించ విశ్వంశభువమాపశ్చ విశ్వభేషజీః। చంద్రగ్రహాధి దేవతాం అపః సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివారసమేతం చంద్రగ్రహస్య దక్షిణతః అప ఆవాహయామి। స్థాపయామి। పూజయామి।

అని చంద్రగ్రహాధి దేవతయైన అప్పుదేవతను ఆవాహించి పూజించ వలెను. తరువాత చంద్రుని ఏడమ భాగమున

మంత్రము :- "గౌరీమిమాయ సలిలానితక్షత్యేకపదీ ద్వీపదీసా చతుష్పదీ। అష్టాపదీ నవపదీ బభూవుషి। సహస్రాక్షరా పరమె వ్యోమన్" చంద్ర గ్రహస్య ప్రత్యధిదేవతాం గౌరీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతాం చంద్రగ్రహస్యోత్తరతః గౌరీ మావాహ యామి। స్థాపయామి। పూజయామి॥ అని చెప్పి చంద్ర గ్రహము యొక్క ప్రత్యధి దేవతయైన గౌరీదేవిని ఆవాహించి పూజించవలెను.

(ఇది చంద్రగ్రహ పూజా విధానము)

మంగళ గ్రహ పూజావిధానము

మంగళ గ్రహమునకు దక్షిణదిశలో రంగవల్లి ముగ్గుతో త్రికోణా కారముగా మండలమును వ్రాసి అందు తొగళ్ళు (కందులు) పరచవలెను.

మంత్రము :- అగ్నిమూర్ధా విరూపో అంగారకో గాయత్రీ। అగ్నిర్మూర్ధేత్యస్య మంత్రస్య । విరూపఋషిః । అంగారకో దేవతా । గాయత్రీ ఛందః । యజమానస్య । అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత సర్వరోగ పరిహారద్వారా । అంగారక గ్రహ ప్రసాద సిద్ధ్యర్థే । అంగారక గ్రహారాధనే వినియోగః" అని యుచ్చరించి ఆ పిదప

మంత్రము :- "అగ్నిమూర్ధా అంగుష్ఠాభ్యాం నమః । దివఃకకుత్ - తర్జనీభ్యాం నమః । పతిః పృథివ్యా - మధ్యమాభ్యాం నమః । అయ అనామికాభ్యాం నమః । అపాగ్ం రేతాగ్ంసి - కనిష్ఠికాభ్యాం నమః । జిన్వతి - కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥

ఇదే విధము హృదయాదిన్యాసము జేయవలెను.

మంత్రము :- "ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః" అని యుచ్చరించి దిక్కులకు జలమును ప్రోక్షించి, పిదప ధ్యానము జేయవలెను.

మంత్రము :- "యామ్యే గదాశక్తిః ధరస్త్రిశూలి వరప్రదో యామ్య ముఖోఽతిరిక్తః । కుజస్త్ర్యవంతీ విషమస్త్రికోణస్తస్మిన్ భరద్వాజకులే ప్రసూతః ॥ రక్తాంబరోరక్తవపుః కిరీటీ చతుర్భుజో మేషగమో గదాభృత్ । ధరాసుతశ్శక్తి ధరశ్శూల్ సదా మమస్యాద్వరాదః ప్రశాంతః" (ఓం అగ్నిర్మూర్ధాదివః కకుత్పతిః పృథివ్యా అయం। అపాగ్ం రేతాగ్ంసి జిన్వతి) అని ధ్యానించి

మంత్రము :- "అంగారకం రక్తవర్ణం రక్తమాల్యాం బరధరం రక్త గంధానులేపనం । రక్తాశ్వ । రక్తఛత్ర । ధ్వజపతాకోపశోభితం। దివ్యరథ మారూఢం । మేరుం ప్రదక్షిణం కుర్వాణం । గ్రహమండలే ప్రవిష్టం । సాంగం । సాయుధం । సవాహనం । సరాష్ట్రం । సశక్తి పత్నిపుత్ర । సపరివార సమేతం । సర్వాలంకార భూషితం। అధిదేవతా ప్రత్యధి దేవతా సహితం । సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే । త్రికోణాకార మండలే । అథకథాన్యస్యోపరిభగవంతం । భూః - అంగారక మావాహయామి । భువః-అంగారకగ్రహ మావాహయామి । సువః - అంగారక గ్రహ మావాహయామి । ఓం భూర్భువస్సువః అంగారకగ్రహ మావాహయామి । స్థాపయామి । పూజయామి"

అని అంగారగ్రహము నావాహించి, స్థాపించి, పూజించి, పూర్వోక్త విధముగా పూజించవలెను.

తరువాత నా అంగారక గ్రహమునకు దక్షిణభాగమున

మంత్రము :- "స్యోనా పృథ్వీభవాన్పృక్షరానివేశినీ । యచ్ఛానశ్శర్మస ప్రథాః" అంగారక గ్రహాధిదేవతాం పృథ్వీం సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పతిపుత్ర పరివారసమేతాం అంగారకగ్రహస్య దక్షిణతః పృథివి మావాహయామి స్థాపయామి । పూజయామి ॥

అని యుచ్చరించి, అధిదేవతయైన పృథివిని ఆవాహించి పూజించునది

ఆ మీదట అంగారకునకు వామభాగమున

మంత్రము :- "క్షేత్రస్య పతినావయగ్ం హితేనేవ జయామసి। గామశ్వం పోషయిత్న్వాసనోమృడాతీదృశే" అంగారకగ్రహస్య ప్రత్యధి దేవతాం

క్షేత్రపాలకం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం । అంగారక గ్రహస్యోత్తరతః క్షేత్రపాలక మావాహయామి । స్థాపయామి । పూజయామి" అని యుచ్చరించి ప్రత్యధిదేవతయైన క్షేత్రపాలకుని ఆవాహించి పూజించునది

(ఇది మంగళగ్రహ పూజావిధానము)

బుధగ్రహ పూజా విధానము

బుధగ్రహమునకు ఈశాన్యదిశలో బాణాకారపు మండలమును వ్రాసి ఆ స్థలములో పెసలుబోసి (పరచి)

మంత్రము :- "ఉద్బుధ్యస్వబుధో బుధస్త్రిష్టుప్ ఉద్బుధ్యశ్వేత్యస్య మంత్రస్య। బుధఋషిః। బుధోదేవతా త్రిష్టుప్ఛందః। యజమానస్య। అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బుధగ్రహస్య ప్రసాద సిద్ధ్యర్థే బుధ గ్రహారాధనే వినియోగః ॥" అని చెప్పిన తదుపరి

మంత్రము :- "ఉద్బుధ్యస్వాగ్నే - అంగుష్ఠాభ్యాం నమః । ప్రతిజాగ్రహ్యేనం - తర్జనీభ్యాం నమః । ఇష్టాపూర్తేసగ్ంసృజేథాం మధ్యమాభ్యాం నమః । అయంచ - అనామికాభ్యాం నమః । కృణ్వాగ్ం స్వాపితరంయువానం - కనిష్ఠికాభ్యాం నమః । అన్వాతాగ్ం సీత్వయి తంతుమేతం - కరతల కర పృష్ఠాభ్యాం నమః" ॥ అని కరన్యాస మొనర్చి (ఇదే మంత్రములతో హృదయాదిన్యాసమును జేసి)

మంత్రము :- "ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః" అని పఠించి, అన్నిదిక్కులకు నీటిని ప్రోక్షించి, పిదప ధ్యానము

మంత్రము :- "ఉదఙ్ముఖో మాగధజో హరిస్థశ్చాత్రేయ గోత్రశ్శర మండలస్థః | సఖడ్గ చర్మోరు గదాధరోఙ్గ స్స్వైశానభాగె వరదస్సుపీతః॥ పీతాంబరః పీతవపుః కిరీటీ చతుర్భుజో దండధరశ్చసౌమ్యః | చర్మాసి దృక్సోమసుతస్సుమేరు సింహాధిరూఢో వరదోబుధశ్చ ॥

(ఉద్బుధ్యస్వాగ్నే ప్రతిజాగృహ్యేన మిష్టాపూర్తేసగ్ం సృజే థామయంచ | పునః కృణ్వగ్ం స్త్వాపితరం యువాన మన్వాతాగ్ం సీత్వయి తంతుమేతం) అని ధ్యానించి

మంత్రము :- "బుధం పీతవర్ణం | పీతమాల్యాం బరధరం | పీతగంధానులేపనం పీతాశ్వ | పీతఛత్ర | ధ్వజపతాకోపశోభితం | దివ్య రథమారూఢం మేరుం ప్రదక్షిణీ కుర్వాణం| గ్రహమండలే ప్రవిష్టం | సాంగం | సాయుధం | సవాహనం | సరాష్ట్రం | సశక్తి సపత్ని సపుత్ర | సపరివారసమేతం | సర్వాలంకార భూషితం | అధిదేవతా ప్రత్యధిదేవతా సహితం | సూర్యగ్రహస్య ఈశాన్య దిగ్భాగే | బాణాకార మండలే | ముద్గధాన్యస్యోపరి | భగవంతం | భూః- బుధగ్రహ మావాహయామి | భువః బుధగ్రహ మావాహయామి | సువః - బుధగ్రహ మావాహయామి | ఓం భూర్భువస్సువః బుధగ్రహ మావాహయామి | స్థాపయామి | పూజయామి |

అని బుధుని నావాహించి, స్థాపించి, పూజించి, తదుపరి బుధగ్రహమునకు దక్షిణభాగమున

మంత్రము :- "ఇదం విష్ణుర్విచక్రమేత్రేథానిదధే పదం సమూఢమస్య పాగ్ంసురే" బుధగ్రహాధి దేవతాం విష్ణుం సాంగం । సాయుధం సవాహనం సశక్తి సపత్నిపుత్ర పరివారసమేతం బుధగ్రహస్య దక్షిణతః విష్ణుమావాహయామి । స్థాపయామి । పూజయామి ॥

అని చెప్పి అధిదేవతయైన విష్ణువునావాహించి । స్థాపించి పూజించునది, తదుపరి బుధగ్రహమునకు ఎడమభాగమున

మంత్రము :- "విష్ణోరరాటమసి, విష్ణో పృష్ఠమసి । విష్ణోశ్నప్త్రేస్థో విష్ణోస్స్యూరసి - విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా" బుధగ్రహ ప్రత్యధిదేవతాం నారాయణం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నిపుత్ర పరివారసమేతం బుధగ్రహస్య ఉత్తరతః నారాయణ మావాహయామి । స్థాపయామి । పూజయామి ।

అని యుచ్చరించి, ప్రత్యధిదేవతయగు నారాయణుని ఆవాహించి, స్థాపించి, పూజించవలయును

(ఇది బుధగ్రహ పూజావిధిః)

గురుగ్రహ పూజా విధానము

గురు గ్రహ పూజకొరకు ఉత్తరదిశలో దీర్ఘచతురస్రాకార మండలమును వ్రాసి, శనగలను బరచి

మంత్రము :- "బృహస్పతెగృత్సమదోబృహస్పతిర్జగతి । బహస్పతేత్యస్య మంత్రస్య । గృత్సమదఋషిః । బృహస్పతిర్దేవతా । జగతీఛందః । యజమానస్య అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత । బృహస్పతి గ్రహ ప్రసాదసిద్ధ్యర్థే బృహస్పతి గ్రహారాధనే వినియోగః"

అని బఠించి తరువాత

మంత్రము :- బృహస్పతి అతియదర్యో అర్హాత్-అంగుష్ఠాభ్యాం నమః। ద్యుమద్విభాతి-తర్జనీభ్యాం నమః । క్రతు మజ్జనేషు-మధ్యమాభ్యాం నమః । యద్దీదయచ్ఛవస - అనామికాభ్యాం నమః । ఋతే ప్రజాదస్మాను - కనిష్ఠికాభ్యాం నమః । ద్రవిణం దేహిచిత్రం కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥

అని కరన్యాస మాచరించి ఇదే మంత్రములతో హృదయాదిన్యాస మాచరించవలెను. తదుపరి

మంత్రము :- "ఓం భూర్భువస్సువరోమిదిగ్బంధః"

అని యుచ్చరించి అన్నిదిక్కులకు జలమును ప్రోక్షించి ఆ పిదట ధ్యానము

మంత్రము :- "సావ్యేసుదీర్ఘో చతురశ్రపీఠె రథేంగిరాః పూర్వముఖ స్వభావః । దండాక్షమాలా జలపాత్రధారీ సింధ్వాఖ్యదేశెవరద స్సజీవః॥

కనకాంబరః కనకవపుః కిరీటీ చతుర్భుజో దేవగురుః ప్రశాంతః। తథాపి దండంచ కమండలుంచ। తథాక్షసూత్రా ద్వరదోస్తు తస్మైః॥ బృహస్పతే అతి యదర్యో అర్హాద్యుమద్విభాతి క్రతుమజ్జనేషు। యద్దీదయచ్ఛవసర్త ప్రజాతరదస్మాసుద్రవిణం ధేహిచిత్రం ॥ అని ధ్యానించి

మంత్రము :- "బృహస్పతిం కనకవర్ణం కనకమాల్యం బరధరం। కనకగంధానులేపనం। కనకాశ్వ। కనకఛత్ర। ధ్వజపతాకోపశోభితం। దివ్యరథమారూఢం। మేరుం ప్రదక్షిణీ కుర్వాణం। గ్రహమండలే ప్రవిష్టం సాంగం। సాయుధం। సవాహనం। సరాష్ట్రం। సశక్తి। సపత్నిసపుత్ర। సపరివారసమేతం। సర్వాలంకారభూషితం॥ అధిదేవతా ప్రత్యధిదేవతా సహితం। సూర్యగ్రహస్య ఉత్తర దిగ్భాగే। దీర్ఘ చతురశ్రాకారమండలే। చణకధాన్యస్యోపరిభగవంతం। భూః - బృహస్పతి గ్రహ మావాహయామి। భువః - బృహస్పతిగ్రహ మావాహయామి। సువః - బృహస్పతిగ్రహ మావాహయామి। భూర్భువస్సువః బృహస్పతిగ్రహ మావాహయామి। స్థాపయామి। పూజయామి॥ అని గురు గ్రహము నావాహించి। స్థాపించి పూజించాలి। పిదప బృహస్పతికి దక్షిణభాగమున

మంత్రము :- "బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విసీమతస్సురుచోవేన ఆవః। సబుధ్నియా ఉపమా అస్య విష్ఠాస్సతశ్చయోనిమసతశ్చవివః బృహస్పతి గ్రహాధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం సశక్తి సపత్నీ పుత్ర పరివార సమేతం। బృహస్పతి గ్రహస్య దక్షిణతః బ్రహ్మాణమావాహయామి। స్థాపయామి। పూజయామి॥"

అని యుచ్చరించి అధిదేవతయగు బ్రహ్మను ఆవాహించి పూజించవలయును.

తరువాత బృహస్పతికి యెడమప్రక్కన

మంత్రము :- ఇంద్రంవో విశ్వతస్పరి హవామహె జనేభ్యః । అస్మాక మస్తుకేవలః" బృహస్పతిగ్రహ ప్రత్యధిదేవతాం ఇంద్రం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీ పుత్ర పరివారసమేతం బృహస్పతి గ్రహస్య ఉత్తరతః ఇంద్ర మావాహయామి । స్థాపయామి । పూజయామి ॥ అని చెప్పి ప్రత్యధి దేవతయగు ఇంద్రుని ఆవాహించి పూజించునది ।

(ఇతి గురుగ్రహ పూజా విధానము)

అథ శుక్రగ్రహ పూజా విధానము

శుక్రగ్రహమునకు పూర్వదిక్కున పంచకోణాకార ఆకారముగల మండలమును వ్రాసి అందులో అనుములుబోసి (పరచి)

మంత్రము :- "శుక్రంతే భరద్వాజ శుక్ర త్రిష్టుప్ । శుక్రంతేత్యస్య మంత్రస్య । భరధ్వాజఋషిః । శుక్రో దేవతా । త్రిష్టుప్ ఛందః । యజమానస్య అధిదేవతా ప్రత్యధి దేవతాసహిత శుక్రగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే శుక్రగ్రహారాధనే వినియోగః । అని తరువాత

మంత్రము :- శుక్రంతే అన్యత్ - అంగుష్ఠాభ్యాం నమః । యజతంతే అన్యత్ - తర్జనీభ్యాం నమః । విషురూపె అహని - మధ్యమాభ్యాం నమః । ద్యౌరివాసి - అనామికాభ్యాం నమః । విశ్వాహిమాయా అవసిస్వధావః - కనిష్ఠికాభ్యాం నమః । భద్రాతే పూషన్నిహరాతిరస్తు - కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥

అని కరన్యాసము గావించి ఇదే మంత్రములతో హృదయాదిన్యాసము జేయవలెను.

మంత్రము :- "ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః"

అని యుచ్చరించి అన్నిదిక్కులకు నీరు ప్రోక్షించి, తరువాత

మంత్రము :- "ప్రాచ్యాం భృగుర్భోజగత ప్రజాతస్సభార్గవ పూర్వముఖి స్వితాభః । సవంచకోణే సరథాధిరూఢో దండాక్షమాలా వరదోంబు పాత్రః । శ్వేతాంబర శ్వేతవపుః కిరీటీ చతుర్భుజో దైత్యగురుః పశాంతః । తథాపి దండంచ కమండలుంచ తథాక్షసూత్రాద్వరదోస్తు తస్మై" ॥ (శుక్రంతె అన్యద్యజతంతె అన్యద్విషురూపె అహనీద్యౌరి వాసి) విశ్వా హిమాయాఅవసిస్వధావో భద్రాతె పూషన్నిహరాతిరస్తు ।

అని ధ్యానించి

మంత్రము :- "శుక్రం స్వేతవర్ణం | శ్వేతమాల్యాంబరధరం | శ్వేత గంధానులేపనం | శ్వేతాశ్వ | శ్వేతఛత్ర | ధ్వజపతాక శోభితం | దివ్యరథమారూఢం | మేరుం ప్రదక్షిణీ కుర్వాణం గ్రహమండలే ప్రవిష్టం | సాంగం | సాయుధం | సవాహనం | సరాష్ట్రం | సశక్తి సపత్నీ సపుత్ర | సపరివార సమేతం | సర్వాలంకారభూషితం అధి దేవతా ప్రత్యధి దేవతా సహితం | సూర్యగ్రహస్య ప్రాగ్భాగే | పంచకోణాకార మండలే | బర్బరధాన్యస్యోపరి | భగవంతం | భూః - శుక్ర గ్రహ మావాహయామి | భువః - శుక్రగ్రహ మావాహ యామి | సువః - శుక్రగ్రహ మావాహయామి | ఓం భూర్భువస్సువః శుక్రగ్రహ మావాహయామి | స్థాపయామి | పూజయామి" ॥

అని పఠించి, శుక్రగ్రహము నావాహించి, స్థాపించి, పూజించునది పిదప శుక్రగ్రహమునకు దక్షిణ భాగమున

మంత్రము :- "ఇంద్రాణీమాసునారిషు సుపత్నీ మహమశ్రవం |
నహ్యస్యా అపరంచన జరసా మరతె పతిః" శుక్రగ్రహాధి దేవతాం
ఇంద్రాణీం సాంగాం సాయుధాం సవాహనాం | సశక్తి పతి పుత్ర
పరివార సమేతాం శుక్రగ్రహస్య దక్షిణతః ఇంద్రాణీ మావాహయామి |
స్థాపయామి । పూజయామి" ॥

అని యుచ్చరించి అధిదేవతయగు ఇంద్రాణిని ఆవాహించి పూజించునది తరువాత శుక్రగ్రహము ఎడమప్రక్కన

మంత్రము :- "ఇంద్రమరుత్వ ఇహ పాహిసోమంయథాశార్యాతె అపిబస్సు
తస్య| తవ ప్రణీతీతవ శూరశర్మన్నావి వాసంతికవయ స్స్వయజ్ఞాః" ॥
శుక్రగ్రహ ప్రత్యధిదేవతాం ఇంద్రమరుత్వంతం సాంగం సాయుధం
సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతాం శుక్రగ్రహస్యోత్తరతః
ఇంద్ర మరుత్వంత మావాహయామి| స్థాపయామి| పూజయామి ॥

అని పఠించి ప్రత్యధిదేవతయైన ఇంద్రమరుత్వంతముని ఆవాహించి పూజించునది

(ఇతి శుక్రగ్రహ పూజా విధానం)

అథ శనిగ్రహ పూజా విధానము

శనైశ్వరునికొరకు పశ్చిమదిశలో ధనురాకారమగు మండలమును వ్రాసి అందులో నువ్వులను బరచి

మంత్రము :- "శమగ్నిరిరిమిఠశ్శనిబుష్ణిక్ | శమగ్నిరిత్యస్య మంత్రస్య |
రిరిమ్మిఠబుషిః| శనైశ్చరో దేవతా| ఉష్ణిక్ఛందః| యజమానస్య

సర్వరోగ పరిహారద్వారా | శనైశ్చర గ్రహప్రసాద సిద్ధ్యర్థే శనైశ్చర గ్రహారాధనే వినియోగః" ॥ అని యుచ్చరించి తరువాత

మంత్రము :- "శమగ్ని - అంగుష్ఠాభ్యాం నమః । అగ్నిభిస్కరత్ - తర్జనీభ్యాం నమః । శన్నస్తపతు సూర్యః - మధ్యమాభ్యాం నమః। శంవాతః - అనామికాభ్యాం నమః । వాత్వరపాః - కనిష్ఠికాభ్యాం నమః । అపస్రిధః - కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥"

అని కరన్యాసమొనర్చి (ఇదే ప్రకారముగా హృదయాదిన్యాసమొనర్చి)

మంత్రము :- "ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః"

అని యుచ్చరించి దిక్కులన్నింటిలో నీరును బ్రోక్షించి తరువాత ధ్యానము జేయవలెను.

మంత్రము :- "చాపాసనో గృధ్రరథస్సునీల ప్రత్యఙ్ముఖః కాశ్య పతిః ప్రతీబ్యాం | సశూలచాపేషు వరప్రదశ్చ సౌరాష్ట్రదేశే ప్రభవశ్చశౌరిః॥ నీలద్యుదిర్నీలవపుః కిరీటీ గృధ్రస్థితిశ్చాపకరో ధనుష్మాన్ | చతుర్భుజ స్సూర్యసుత ప్రశాంత స్సదాస్తు మహ్యంవరమందగామీ ॥ (శమగ్ని రగ్ని భిస్కరచ్ఛన్నస్తపతు సూర్యః | శంవాతో వాత్వరపా అపస్రిధః)

అని ధ్యానించి

మంత్రము :- "శనిం నీలవర్ణం నీలమాల్యాం బరధరం నీలగంధానులేపనం| నీలాశ్వ | నీలఛత్ర | ధ్వజపతాకోపశోభితం | దివ్యరథమారూఢం | మేరుం ప్రదక్షిణీ కుర్వాణం | గ్రహమండలే ప్రవిష్టం | సాంగం సాయుధం | సవాహనం | సరాష్ట్రం | సశక్తి | సపత్నీపుత్ర పరివారసమేతం | సర్వాలంకార భూషితం | అధిదేవతా ప్రత్యధి దేవతా సహితం | సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే | ధనూరాకార

మండలే | తిలధాన్యస్యోపరిభగవంతం | భూః - శనైశ్చర గ్రహ మావాహయామి | భువః - శనైశ్చరగ్రహ మావాహయామి | సువః | శనైశ్చరగ్రహ మావాహయామి ॥ ఓం భూర్భువస్సువః శనైశ్చరగ్రహ మావాహయామి | స్థాపయామి | పూజయామి ॥

అని శనిగ్రహము నావాహించి, స్థాపించి, పూజించవలయును ఆ మీదట శనిగ్రహమునకు దక్షిణ భాగమున

మంత్రము :- "యమాయ సోమగ్ం సునుతయమాయ జుహుతాహవిః | యమగ్ం హయజ్ఞో గచ్ఛత్యగ్నిదూతో అరంకృతః | శనేశ్వరగ్రహాధి దేవతాం యమం సాంగం సాయుధం సవాహనం | సశక్తి పత్నీపుత్ర పరివారసమేతం | శనైశ్చరగ్రహస్య దక్షిణతః యమ మావాహయామి స్థాపయామి | పూజయామి |

అని యుచ్చరించి అధిదేవతయగు యముని నావాహించి పూజించునది పిదప శనిగ్రహము ఎడమవైపు

మంత్రము :- "ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితాబభూ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్ంస్యామ పతయోరయీణాం శనైశ్చరగ్రహ ప్రత్యధిదేవతాం ప్రజాపతిం సాంగం సాయుధం సవాహన సశక్తి పత్నీ పుత్ర పరివారసమేతం శనైశ్చర గ్రహస్యోత్తరతః | ప్రజ పతి మావాహయామి | స్థాపయామి | పూజయామి ॥"

అని పఠించి ప్రత్యధిదేవతయగు ప్రజాపతినావాహించి, స్థాపించి, పూజించునది ॥

(ఇతి శనిగ్రహ పూజా విధానము)

అథ రాహుగ్రహ పూజా విధానము

రాహునకు నైఋతి దిశలో శూర్ప (చేట)ఆకారముగా మండలమును వ్రాసి అందులో మినుములు పరచి

మంత్రము :- "కయానో వామదేవో రాహుర్గాయత్రీ| కయాన ఇత్యస్య మంత్రస్య | వామదేవఋషిః | రాహుర్దేవతా | గాయత్రీఛంద్రః | యజమానస్య అధిదేవతా ప్రత్యధిదేవతా | సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ధ్యర్ధే రాహుగ్రహారాధనే వినియోగః ॥

అని యుచ్చరించి తరువాత

మంత్రము :- "కయానః - అంగుష్ఠాభ్యాం నమః | చిత్ర ఆభువత్ - తర్జనీభ్యాం నమః | ఊతి - మధ్యమాభ్యాం నమః| సదావృధః - అనామికాభ్యాం నమః | సఖా - కనిష్ఠికాభ్యాం నమః | కయా-శచ ష్ఠయావృతా - కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥"

అని కరన్యాసమునాచరించి (ఇదే మేరకు హృదయాదిన్యాసమును గూడ ఆచరించునది.) తరువాత

మంత్రము :- "ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః"

అని చెప్పి అన్ని దిక్కులకు నీరును ప్రోక్షించి పిదప ధ్యానము

మంత్రము :- "పైఠీనసో బర్బరదేశజాత శూర్పాసనస్సింహగతస్యధూమ్రః| యామ్యాయనో నైఋృతిః కరాళో వరప్రద శూల సచర్మ ఖడ్గః ॥

ధూమ్రాంబరో ధూమ్రవపుః కిరీటీ కరాళ వక్త్రః కరాళశూలీ |
చతుర్భుజశ్చర్మ ధరశ్చరాహుః సింహాధిరూఢో వరదోస్తు తస్మై ॥"

అని ధ్యానించి

మంత్రము :- రాహుం ధూమ్రవర్ణం | ధూమ్రమాల్యాం బరధరం | ధూమ్రగంధానులేపనం | ధూమ్రాశ్వ | ధూమ్రచ్ఛత్రం | ధ్వజ పతాకోపశోభితం | దివ్యరథమారూఢం | మేరుం అప్రదక్షిణీ కుర్వాణం| గ్రహమండలే ప్రవిష్టం| సాంగం| సాయుధం| సవాహనం| సర్వాస్త్రం| సశక్తి| సపత్నీ సపుత్ర పరివార సమేతం| సర్వాలంకార భూషితం| అధి దేవతా ప్రత్యధి దేవతా సహిత సూర్యగ్రహస్య| నైఋుతి దిగ్భాగే శూర్పాకార మండలే| మాషధాన్యస్యోపరి | భగవంతం| భూః - రాహుగ్రహ మావాహయామి| భువః - రాహు గ్రహ మావాహయామి| సువః - రాహుగ్రహ మావాహయామి| ఓం భూర్భువస్సువః - రాహుగ్రహ మావాహయామి| స్థాపయామి పూజయామి |

అని యుచ్చరించి రాహుగ్రహము నావాహించి, స్థాపించి, పూజించి తరువాత రాహుగ్రహముయొక్క దక్షిణదిశలో

మంత్రము :- "అయంగౌః పృశ్నిరక్రమీద సనన్మాతరం పునః| పితరంచ ప్రయంత్సువః ॥ రాహుగ్రహాధి దేవతాం| సాంగాం సాయుధాం సవాహనాం సశక్తి పుత్ర పరివారసమేతాం| రాహుగ్రహస్య దక్షిణతః గామావాహయామి| స్థాపయామి| పూజయామి ॥

అని చెప్పి రాహుగ్రహాధి దేవతయగు గోవును ఆవాహించి పూజించునది తరువాత రాహుగ్రహము ఎడమప్రక్కన

మంత్రము :- "నమో అస్తు సర్వేభ్యో యేకేచ పృథివీమను | యే అంతరిక్షే యే దివితేభ్యస్సర్వేభ్యో నమః॥ రాహుగ్రహ ప్రత్యధిదేవతాం సర్పం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివారసమేతం రాహుగ్రహస్య ఉత్తరతః సర్పమావాహయామి | స్థాపయామి పూజయామి ॥"

అని యుచ్చరించి ప్రత్యధిదేవతయగు సర్పమును ఆవాహించి, స్థాపించి, పూజించునది.

(ఇతి రాహుగ్రహ పూజా విధానము)

అథ కేతుగ్రహ పూజా విధానము

కేతుగ్రహమునకు వాయవ్య దిక్కులో ధ్వజాకారమగు మండలమును వ్రాసి అందులో ఉలువలను బరచి

మంత్రము :- "కేతుం కృణ్వన్మధుచ్ఛందాః| కేతుర్గాయత్రీ| కేతుం కృణ్వన్నిత్యస్య | మంత్రస్య మధుచ్ఛంద ఋషిః | కేతుర్దేవతా | గాయత్రీఛందః | యజమానస్య అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత | కేతుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే | కేతుగ్రహారాధనే వినియోగః ॥"

అని పఠించి తరువాత

మంత్రము :- "కేతుం కృణ్వన్ - అంగుష్ఠాభ్యాం నమః| అకేతవే - తర్జనీభ్యాం నమః | పేశోమర్యాః - మధ్యమాభ్యాం నమః| అపేశసే అనామికాభ్యాం నమః | సముషద్భిః కనిష్ఠికాభ్యాం నమః | అజాయథాః కరతల కర పృష్ఠాభ్యాం నమః ॥"

అని కరన్యాస మొనర్చి (ఇదే విధముగా హృదయన్యాసము నాచరించునది) తదుపరి

మంత్రము :- ఓం భూర్భువస్సువరోమితి దిగ్బంధః"

అని పఠించి అన్ని దిక్కులకు జలమును ప్రోక్షించవలెను. పిదప ధ్యానము

మంత్రము :- "ధ్వజాసనో జైమిని గోత్రజాతో వేదేషు వేదేషు విచిత్ర వర్ణః। యామ్యాననో వాయుదిశి ప్రఖడ్గశ్చర్మాశిఖీచాష్ట శతశ్చకేతుః। చిత్రాంబరశ్చిత్రవపుః కిరీటీ గృధ్రాసన స్థోవరదో ద్విబాహు॥ విరూప వక్త్రో మణిభూషితాంగస్సదాస్తుమెకేతుగణః ప్రశాంతః॥ ఓం కేతుం కృణ్వన్నకేతవే పేశోమర్యాఅపేశసె। సముషద్భిరజాయథాః॥"

అని ధ్యానించి

మంత్రము :- "కేతుం చిత్రవర్ణం। చిత్రమాల్యాం బరధరం। చిత్ర గంధానులేపనం। చిత్రాశ్వ। చిత్రఛత్ర। ధ్వజపతాకశోభితం। దివ్యరథమారూఢం। మేరుం అప్రదక్షిణే కుర్వాణం। గ్రహమండలే ప్రవిష్టం। సాంగం। సాయుధం। సవాహనం। సరాష్ట్రం। సశక్తి సపత్ని సపుత్ర పరివారసమేతం। సర్వాలంకార భూషితం। అధిదేవతా ప్రత్యధిదేవతా సహితం। సూర్యగ్రహస్య వాయువ్య దిగ్భాగే। ధ్వజాకార మండలే కుళిత్థధాన్యస్యోపరి భగవంతం। భూః - కేతు గ్రహ మావాహయామి। భువః - కేతుగ్రహ మావాహయామి। సువః - కేతుగ్రహ మావాహయామి॥ ఓం భూర్భువస్సువః కేతుగ్రహ మావాహ యామి। స్థాపయామి। పూజయామి।

అని యుచ్చరించి, కేతు గ్రహము నావాహించి, స్థాపించి, పూజించునది. తదుపరి కేతు గ్రహమునకు దక్షిణ దిశలో

మంత్రము :- "సచిత్ర చిత్రం చిత్రయంతమస్మై చిత్రః క్షత్రః చిత్ర తమం వయోధాం చంద్రం రయిం పురువీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతె దువస్వ ॥" కేతుగ్రహాధి దేవతాం చిత్రగుప్తం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివారసమేతం| కేతు గ్రహస్య దక్షిణతః చిత్రగుప్త మావాహయామి | స్థాపయామి | పూజయామి ॥"

అని యుచ్చరించి కేతుగ్రహాది దేవతయగు చిత్రగుప్తులను ఆవాహించి, పూజించునది.

తరువాత కేతుగ్రహమునకు ఎడమభాగమున

మంత్రము :- "బ్రహ్మదేవానాం పదవీః కవీనామృషిర్విప్రాణాం మహిషో మృగాణాం| శ్యేనోగృధ్రాణాగ్ం స్వధితిర్వనానాగ్ం సోమః| పవిత్ర మత్యేతిరేభన్ ॥" కేతుగ్రహ ప్రత్యధిదేవతాం బ్రహ్మాణం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్నీపుత్ర పరివారసమేతం| కేతుగ్రహ స్యోత్తరతః| బ్రహ్మాణ మావాహయామి| స్థాపయామి| పూజయామి॥

అని బఠించి కేతుగ్రహముయొక్క ప్రత్యధిదేవతయగు బ్రహ్మను ఆవాహించి పూజించునది.

(ఇతి కేతుగ్రహ పూజావిధి సమాప్తము)

(ఇతి నవగ్రహ పూజావిధిః)

నూతన గృహప్రవేశ సమయే వాస్తుశాంతిః

తరువాత పూర్వోక్త ప్రకారముగా దేశకాలాదులనుచ్చరించి

మంత్రము :- "**అస్యాం** శుభతిథౌ సర్వోపద్రవనివృత్తిద్వారా అస్మిన్ గృహే సకల **సుఖ** సౌభాగ్య ప్రాప్త్యర్థం వాస్తుపురుష మావాహనార్థం వాస్తు కలశస్థాపనం కరిష్యే"

అని సంకల్పమునుజెప్పి ఇంటియొక్క మధ్యాంగణమునందు హస్త మాత్ర మండలమునుగాని, వేదికనుగానిజేసి, రంగవల్ల్యాదులతో నలంకరించి, ఒక వ్రేలు (ఈంచు) ప్రమాణము వరి ధాన్యము బియ్యమును బోసి (పరచి) దానిపై నువ్వులుగూడ బోసి, బంగారు, వెండి (రజతము), తామ్రము (రాగి), ఇత్తడి, మృణ్మయము వీటిలో నేదేని యొకటి కలశమునుంచి వెనుక కలశపూజా విధానమున జెప్పిన రీతిగా జలము - మట్టి - గంధము - చిగుళ్ళు - టెంకాయ - కూర్చ (గరికతోజేసిన) - వస్త్రము, వీనినక్కడ **ఉంచి,** తెల్ల దారముతో జుట్టి, నిష్క ప్రమాణముగల బంగారు వాస్తు ప్రతిమను

మంత్రము :- "అగ్నిసప్తిం వాజం భరం దదాత్యగ్నిం వీరశ్రుత్యం కర్మనిష్ఠాం । అగ్నిరోదసీ విచరత్సమంజన్నగ్నిర్నారీం వీరకుక్షిం పురంధ్రీం ॥"

అని మంత్రము నుచ్చరించి, ప్రతిమను అగ్నిలోవేసి, శుద్ధియొనర్చి, పంచ గవ్యముతో గడిగి కలశమునందుంచవలెను.

మంత్రము :- "వాస్తోష్పత ఇతి మంత్రస్య వశిష్ఠఋషిః । త్రిష్టుప్ ఛందః । వాస్తుపురుషో దేవతా । వృషవాస్త్వావాహనే వినియోగః ॥

(వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాంథ్స్వావేశో అనమీవో భవానః । యత్వా మహే ప్రతితన్నోజుషస్వశన్న ఏది ద్విపదే శంచతుష్పదే)

"ఓం భూర్భువస్సువః । భోవాస్తుపురుష మహాబల పరాక్రమ సర్వదేవాశ్రిత శరీరభర్గపుత్ర భగవన్ ఇహాగచ్ఛ। ఇహతిష్ఠ ఆగచ్ఛ భగవన్ వాస్తో సర్వదేవై రధిష్ఠిత। భగవన్ కురుకల్యాణం గృహేస్మిన్ సన్నిధోభవ, ఇహస్వాగతోభవ ॥"

అని యుచ్చరించి, వాస్తుపురుషుని నావాహించి, పూర్వోక్తోపచార ములతో బూజించి, వాస్తుబలిని ముందుంచి

మంత్రము :- "మంత్రహీనం క్రియాహీనం భక్తిశ్రద్ధా సమన్వితం ।
యత్పూజితం మయాదేవ - పరిపూర్ణం తదస్తుమే ॥"

అని ప్రార్థించవలెను, తరువాత నా వాస్తుపురుషునకు ఉత్తరదిశలో అఘోరమూర్తి యావాహామునకుగాను కలశమును స్థాపించి,

మంత్రము :- "అఘోరేభ్యోథ...రుద్రరూపేభ్యః" అఘోరమూర్తి మావాహయామి ॥

అని యుచ్చరించి అఘోరమూర్తి నావాహించి షోడశోపచారములతో బూజించవలెను.

తదుపరి మహాచార్యులు, కులదేవతా స్వరూపులు ఐన పంచబ్రహ్మ విగ్రహాలను సద్యోజాతాది మంత్రములచేత దీక్షావిధిలో జెప్పబడిన విధముగా పంచకలశములందావాహించి పూజించవలెను. పిదప

మంత్రము :- "అస్మిన్ గృహె శాశ్వితైశ్వర్య స్థిరీకరణార్థం మహాలక్ష్మ్యావాహనం కరిష్యే ॥"

అని సంకల్పించి, ఇంటికి ఉత్తర భాగములో చిన్న ఇంటి (గది)లో ఒక కలశమును స్థాపించి, హరిద్రా కుంకుమలతో లేపించి, వస్త్రమునుగప్పి, మాంగల్యాద్యాభరణములను బెట్టి (ఉంచి)

మంత్రము :- "సక్తుమివతితౌనా పునంతో యత్ర ధీరామనసా వాచ మక్రత । అత్రాసఖాయస్సఖ్యానిజానత భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి॥ ఓం భూః - మహాలక్ష్మీ మావాహయామి । ఓం భువః - మహాలక్ష్మీ మావాహయామి । ఓం సువః - మహాలక్ష్మీ మావాహయామి । ఓం భూర్భువస్సువః మహాలక్ష్మీ మావాహయామి । స్థాపయామి । పూజయామి ॥

అని యుచ్చరించి ఆవాహించి షోడశోపచారములతో బూజించి, లక్ష్మీ ప్రీత్యర్థము ముత్తయిదువులకు వాయినముల నొసఁగవలెను.

తరువాత ఋత్విజులు పవిత్ర పాణులై ప్రాణాయామము నాచరించి, దేశకాలాదులను బేర్కొని

మంత్రము :- అస్యాం శుభతిథౌ గృహప్రవేశాంగ భూతవాస్తు హోమ మాఖ్యం కర్మ కరిష్యమాణస్తదంగస్థండిలోల్లేఖనాద్యగ్ని ప్రతిష్ఠాపనం కరిష్యే"

అని సంకల్పించి, అగ్నిని ప్రతిష్ఠాపించి, ఆజ్యభాగాంతమగు ఆహుతి నొసఁగి, సమిత్తు, తిలలు, పాయసము, నెయ్యి వీటితో యజమాని తన శక్తికొలది

మంత్రము :- వాస్తోష్పత ఇతి చతుర్ణాం వశిష్ఠ ఋషిః వాస్తోష్పతిర్దేవతా త్రిష్టుప్ఛందః । వాస్తుహోమే వినియోగః ॥

"ఓం వాస్తోష్పతే ప్రతిజానీహ్యస్మాంథ్స్వావేశో అనమీవోభవానః ।
యత్త్వమహే ప్రతితన్నోజుషస్వశన్న ఏధి ద్విపదేశంచతుష్పదే స్వాహా ॥
వాస్తోష్పతయ ఇదం నమమ"

అను మంత్రముచేత వాస్తుపురుషునకు (౮) అథవా (౨౮) లేదా (౧౦౮) ఆహుతుల నొసంగి, తిలలు (నువ్వులు), గోధుమలను, తేనె వీటితో అఘోరమూర్తికి

మంత్రము :- "(అఘోరేభ్యోథ...రుద్రరూపేభ్యః) అఘోర రుద్రా
యేదం నమమ ॥"

అని చెప్పి ఆహుతుల నొసంగి, అదేవిధముగా పంచబ్రహ్మ మూర్తులకు సద్యోజాతాది మంత్రములతో నెయ్యితోగూడిన పాయసమును ఎనమిదెనమిదిసార్లు ఆహుతులనొసంగి చివరిలో పూర్ణాహుతిని మరియు ప్రాయశ్చిత్తాహుతి నొసంగవలెను.

తరువాత దీపస్థానము, జలస్థానము, పశుస్థానము, శయనస్థానము, ధనస్థానము, దేవస్థానము, పాకస్థానాది ఇల్లంతటా లోపలిభాగమును, అన్ని ద్వారములను వాస్తు కలశోదకముతో ప్రోక్షించి, ద్వారములను పూజించి, లోహపు (ఇనుప) మొలలను (మేకులను) గొట్టి (పాతి)

మంత్రము :- "ఏన బద్ధో బలీరాజా - దానవేంద్రో మహాబలః ।
తేనత్వామభి బంధామి - రక్షేమాచల మాచల ॥"

అని చెప్పి, గృహమున (సుత్తి) చుట్టి కట్టవలెను. మరల ఒక కలశమున (కడవలో) నీరు నింపి పావమాన సూక్తమును బఠించుచు (అవిచ్ఛిన్న) అఖండ జలధార చుట్టును వదలాలి. (ఈ సూత్రము

తెగినచో అశుభము మరియు జలధార ఛిన్నమైనను అశుభము) తరువాత దిక్పాలురకొరకు పెరుగుతో గల్పిన పసుపు గల్పిన అన్నముతోగాని, అథవా ముద్గాన్నముతో (మినుపపప్పు గల్పిన అన్నముతోగాని) ప్రతి దిక్కునకు 32 కబళములు (బుక్కలు) పరిమాణములతో బలిని ఎనిమిది దిక్కులకొరకు చేసికొని తూర్పుదిశలో

మంత్రము :- "నమ సురవరాధీశ వరదాయ యశశ్వనే । ఇంద్రాయ వజ్రహస్తాయ వృత్రహర్త్రే నమోనమః। ఇంద్రాయ నమః జలగంధాక్షత పత్ర పుష్ప ధూప-దీప నైవేద్యతాంబూల కర్పూరైన్య పరివారదేవతా సహితాయ । ఇంద్రాయస్వాహా ఇమం బలిం దదామి ॥"

అని యుచ్చరించి బలినిచ్చి తర్పణమును వదలవలెను. పిదప ఆగ్నేయ దిశలో

మంత్రము :- "అగ్నయే రుద్రరూపాయ నమో వైశ్వానరాయచ । నమస్తేజః స్వరూపాయ జగజ్జీవనమూర్తయే" అగ్నయే నమః । జలగం... అగ్నయేస్వాహా । ఇమం బలిం దదామి ॥

అని చెప్పి, బలినొసంగి అర్ఘ్యమును వదలవలెను.

అనంతరము దక్షిణ దిశలో

మంత్రము :- "నమస్తే ధర్మరాజాయ, నమో వైవస్వతాయచ। నమస్తే యమదేవాయ నమస్తే కాలరూపిణే" యమాయనమః । జలగం... యమాయ స్వాహా । ఇమం బలిం దదామి ॥

అని యుచ్చరించి బలినొసంగి తర్పణము వదలవలెను.

నైఋతి దిశలో

మంత్రము :- "నమః శంకరభక్తాయ దైత్యేశాయ నమోస్తుతే। నమస్తే రాక్షసేశాయ మహానిఋుతయ్మై నమః" నిఋుఋుతయే నమః। జలగం...నిఋుఋుతయే స్వాహా। ఇమం దధ్యన్నం బలిం దాదామి ॥

అని బలినొసంగి తర్పణము వదలి

వరుణుని దిశలో

మంత్రము :- "నమస్తే వరుణరూపాయ, నమస్తే ద్విగుణాత్మనే। వర్ణాది నామభేదేన వర్ణరూపాయతే నమః" వరుణాయ నమః జలగం... వరుణాయస్వాహా। ఇమం హరిద్రాన్నం బలిం దదామి ॥

అని యుచ్చరించి బలియొసంగి తర్పణము వదలాలి.

వాయవ్య దిశలో

మంత్రము :- "నమస్తే వాయుదేవాయ, నమస్తే ద్విగుణాత్మనే। ప్రాణాది నామభేదేన వర్ణరూపాయతే నమః" వాయవే నమః। జలగం... వాయవే స్వాహా। ఇమం బలిం దదామి ॥

అని బలియొసంగి, తర్పణము వదలవలెను.

ఉత్తర దిశలో

మంత్రము :- "నమస్సోమాయ సౌమ్యాయ ధనదాయ మహాత్మనే। శివ స్నేహప్రరూఢాయ జగదానంద కారిణే" కుబేరాయ నమః। జలగం... కుబేరాయస్వాహా। ఇమం బలిం దదామి ॥

అని బలినొసంగి, తర్పణము వదలి

ఈశాన్య దిక్కునందు

మంత్రము :- "నమః శివాయ శాంతాయ సచ్చిదానంద మూర్తయే।
ఈశానాయ నమస్తుభ్యం క్లేశనాశాయ శంభవే" ఈశానాయ నమః।
జలగంధాక్షత పుష్పము ధూప - దీప - నైవేద్య తాంబూల కర్పూరైః
సపరివార దేవతా సహితాయ ఈశానాయ స్వాహాః। ఇమం బలిం
దదామి ॥

అని బలినొసంగి తర్పణము వీడి, ఆ తదుపరి

మంత్రము :- "యజ్ఞేన యజ్ఞ...దేవాః" గచ్ఛగచ్ఛసురశ్రేష్ఠస్వస్థానం
పరమేశ్వర। యత్రబ్రహ్మాదయో దేవాస్తత్ర గచ్ఛ గణాధిప ॥

అని గణేశ్వరుని "గచ్ఛగచ్ఛ సురశ్రేష్ఠ ...స్వస్థానం సురేశ్వర" అని ఇంద్రాది దిక్పాలురను "గచ్ఛగచ్ఛ సురశ్రేష్ఠస్తత్రగచ్ఛ గ్రహేశ్వర" అని నవగ్రహములను "గచ్ఛగచ్ఛసుర...స్తత్రగచ్ఛహుతాశన" అగ్నినిగూడ అదేవిధముగా (ఆదియందు గచ్ఛగచ్ఛ సురశ్రేష్ఠ..." చివరిలో ఉద్వాపన జేయబడే దేవతయొక్క పేరును జెప్పి) ఉద్వాపన జేయవలెను. తరువాత హోమ భస్మమును ధరించి మాహేశ్వరులు కలశోదకముచేత దంపతులకు మార్జన యొనర్చవలెను. తదుపరి యజమానిని

మంత్రము :- "ప్రతిమాం వస్త్రసంయుక్తాం ప్రాప్తారిష్ట ప్రశాంతయే।
తస్మాదస్యాః ప్రదానేన అతఃశ్శాంతి ప్రయచ్ఛమే॥"

అని యుచ్చరించి కలశము, వస్త్రము, ప్రతిమలను జేయవలెను, పిదప యథాశక్తి దశ (పది) దానములను ఒసంగవలయును, వీర మాహేశ్వరులకు దక్షిణ తాంబూలఫలాదులను ఒసంగి శ్రీరుద్ర పారాయణమును జేయించి నానా విధములైన భక్ష్య భోజ్యాదులతో వీర మాహేశ్వరులను తృప్తిపరచి వారినుండి మంగలాశీర్వాదములను బడసి బంధు మిత్రులతో గూడి భోజనము జేయవలెను.

(ఇతి నూతన గృహప్రవేశ సమయే వాస్తుశాంతిః)

ఊలూఁ

నూతన గృహప్రవేశ సమయమున మొట్ట మొదట జేయు విధానమియ్యది

నూతన గృహము కట్టడము పూర్తియైన తరువాత ప్రాజ్ఞ జ్యోతిష్కులచేత గృహప్రవేశ ముహూర్తమును నిర్ణయించి, ఆ దినమున ఇంటి యజమానుడు శివపూజాది నిత్యకర్మలను ముగించుకొని, శుభ్రమైన మడి దుస్తులను ధరించి, శుద్ధమైన జలముతో నింపిన కలశము (కడవ) ఫల, పుష్ప, చిగురాకులు, దర్భ, గరిక, చందనము, భస్మాదులతోగూడిన తాంబాళము (పళ్ళెము)ను దీసికొని, వేదాగమములను దెల్సి (ఎఱింగి)న పరిశుద్ధులై (శుద్ధ మనస్కులై)న నలుగురు వీరమాహేశ్వరులచేత, పతివ్రతలైన ముత్తయిదువలతోడను, తన బంధు జనులతోడను గూడికొని లేగదూడతో యున్న గోవును అష్ట మంగళ ద్రవ్యములను, బియ్యము,

నువ్వులు, బెల్లము, నెయ్యి, మినుములు, పెసలు, తేనె, పాలు, ఉప్పు, నున్నము, గుమ్మడికాయ, టెంకాయ, అరటిపండ్లు మొదలగు సామగ్రిని (వస్తువులను) తీసికొనివచ్చి, ద్వారమునకు గప్పియుంచిన పసుపు అద్దిన వస్త్రముండిన తోరణాదులతో నలంకరించిన గృహ ద్వారమున నిలచి, మధ్య భాగమున భస్మము ప్రణవమును, ఉభయ పార్శ్వములందు (రెండువైపుల) శ్రీకారమును వ్రాసి గణపతిని ధ్యానించి

మంత్రము :- "వాస్తోష్పతి మావాహయామి"

అని యుచ్చరించి వాస్తుపురుషు నావాహించి, పూర్వోక్త సర్వపూజా ప్రకరణము విధముగా ఉపచారములతో బూజించవలెను. పిదప దేశ కాలాదులను బేర్కొని

మంత్రము :- "అస్యాం శుభతిథౌ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థంచ గృహప్రవేశాఖ్యం కర్మ కరిష్యే"

అని సంకల్పమును జెప్పి, ద్వారమునకు గప్పిన కాండ పటము (తెర వస్త్రము - పరదా)ను దీసి యజమానుడు తన దోసిటితో వరి మురుమురాలను దీసికొని మొదట జెప్పిన పురుష సూక్తములోని

మంత్రము :- "సహస్రశీర్షా పురుషః...సంతిదేవాః"

అనే పర్యంతము (వరకు) మంత్రముల నుచ్చరిస్తు, లోనికి (గృహము లోనికి) మూడుసార్లు చల్లి జ్యోతిష్కులచేత నిర్ణయించిన స్థిరలగ్నము సుముహూర్తమందు లేగతోగూడిన గోవును ముందుంచుకొని మొట్ట

మొదట కుడిపాదమును బెట్టి లోనికి ప్రవేశించవలెను. తదుపరి ద్వారమునకు శాఖాధిపతులైన ధాతృ - విధాతృవులను

మంత్రము :- "ధాతృ విధాతృభ్యాం నమః"

అను నా మంత్రముచేత ఆవాహనాది షోడశోపచారములతో బూజించి, మరియు స్తంభమునుగూడ అర్చించవలయును.

మంత్రము :- "ధారయత్వం మహాభాగ నిర్మితో విశ్వకర్మణా ।
స్థాపితశ్శుభదోనిత్యం మమగేహంక్షమోభవ"

అని ప్రార్థించి, గృహము మధ్యభాగములో

మంత్రము :- "అపసర్పంతుతే భూతా - యేభూతాభువిసంస్థితాః ।
యే భూతావిఘ్నకర్తార - స్తేనస్యంతు శివాజ్ఞయా॥"

అనే మంత్రము నుచ్చరించి తెల్లని ఆవాలువేసి (చల్లి) భూతములను బోనాడి, గోమయము, గోమూత్రము, గోరోజనము, పాలు - పెరుగు - నెయ్యి వీటితో బాహుమాత్రము (౨ మూరలు) నేలను సమ్మార్జనమొనర్చి (అలికి), రెండు మూరలు చదరపు రంగవల్లిని వదలి భద్రపీఠమున భార్యతో పూర్వపు (తూర్పు) దిక్కు ముఖముజేసి కూర్చొని, పురోహితుడు ఉత్తర ముఖముగా గూర్చుండి

మంత్రము :- "ఓం తదేవలగ్నం...తేంఘ్రియుగం స్మరామి" యస్మిన్ వా నామరూపాభ్యాం - యాదేవీ సర్వమంగళా । తయో స్సంస్మరణా త్పుంసాం సర్వతో జయమంగళం ॥౧॥ అగజానన పద్మార్కం-గజానన మహర్నిశం । అనేకదంతం భక్తానామేకదంతముపాస్మహె ॥౨॥

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం। ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వవిఘ్నోపశాంతయే॥౨॥ సుముహూర్తమస్తు। సుప్రతిష్ఠితమస్తు॥"

అని ఇష్టదేవతను సంస్మరించి

మంత్రము :- "ఆగమార్థంతు దేవానాం...సర్వేవసతు శంకర"

అని గంటను ప్రయోగించి, ఆచనము నాచరించి, చేతులు గడుగుకొని ఇంద్రియములకు ఉదక స్పర్శను గావించుకొని, తర్జనీ-మధ్యమ, ఈ రెండు వ్రేళ్ళను వదలి, అంగుష్ట-అనామిక-కనిష్ఠిక, ఈ మూడు వ్రేళ్ళతో ముక్కు పుటమును బట్టుకొని, గాయత్రీ మంత్రోచ్చారముతో, చంద్ర స్వరమైన వామ (ఎడమ) నాసాపుటముతో వాయువును పూరించి, అదే మంత్రముతో కుంభించి, సూర్యస్వరమైన దక్షిణ నాసాపుటముతో అదే మంత్రము ఉచ్చరిస్తూ రేచకము ననుష్ఠించవలెను. ఈవిధముగా మూడుసార్లు ప్రాణాయామమును జేసి, చేతిలో పుష్పాక్షతలను బట్టుకొని దేశ కాలాదుల చెప్పుకొని

మంత్రము :- "అస్యాం శుభతిథౌ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాభయాయురారోగ్య ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం। మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర ప్రీత్యర్థం నూతన గృహప్రవేశాఖ్యం కర్మ కరిష్యమాణః నూతన గృహప్రవేశాంగభూత నాందీశోభన దేవతా ప్రీత్యర్థం నాందీ సమారాధనాఖ్యం కర్మ కరిష్యమాణః గృహప్రవేశ లగ్నకాలే ఆదిత్యానాం నవానాం గ్రహాణాం మధ్యేయే యేగ్రహాః అరిష్టస్థానేషు స్థితాః।

తేషాం గ్రహాణామనుకూలత్వ సిద్ధ్యర్థం యేయే గ్రహ శుభస్థానేషుస్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఫలావాప్త్యర్థంచ నవగ్రహపూజాఖ్యాం

కర్మ కరిష్యమాణ । ప్రధానాంగభూత వాస్తుదేవతా ముద్దిస్య వాస్తు దేవతా ప్రీత్యర్థం వాస్తుకలశ స్థాపనం కరిష్యమాణః వాస్తుమర్మ సంధానాయ అఘోర మూర్త్యావాహనార్థం అఘోర కలశస్థాపనం కరిష్యమాణః అస్మిన్ గృహె శాశ్వతైశ్వర్య స్థిరీకరణార్థం మహాలక్ష్మి ఆవాహనంచ కరిష్యమాణః। పంచబ్రహ్మదేవతా ముద్దిశ్య పంచబ్రహ్మ దేవతా ప్రీత్యర్థం పంచకలశ స్థాపనం కరిష్య కర్మ కరిష్యమాణః । తదాశౌచద్ధ్యర్థం। వృద్ధ్యర్థం। అభ్యుదయార్థం। శాంత్యర్థంచ। మాహేశ్వరైసహ స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యమాణః। అదౌ నిర్విఘ్నేన పరిసమాప్తిద్వారా । ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ మహా గణపతి పూజాం కరిష్యే ।

అని సంకల్పమును బఠించి, తదంగముగా కలశారాధనను జేయవలెను. అది యెట్లనగా

ఈశాన్యదిశలో నూతన జలపూర్ణ కలశమునుబెట్టి, దానిపై హస్తముంచి

మంత్రము :- "కలశస్యముఖేరుద్రః...సన్నిధిం కురు"

అనియుచ్చరించి తీర్థముల నావాహించి

మంత్రము :- "ఆపోవా...క్షయకారకాః"

ఈ మంత్రమును బఠించి కలశారాధన యొనర్చి, అట్టి కలశోదకముతో పూజా ద్రవ్యములపై బ్రోక్షించి, మొదట జెప్పిన రీతిగా గణపతి ఆవాహనపూజాదులను సల్పి, స్వస్తి పుణ్యాహములను, నాందీ సమారాధనము వాచరించవలెను. తరువాత నవగ్రహ కలశ స్థాపనము జేయవలెను.

నవగ్రహ కలశ స్థాపనము

దేశకాలాదులను బేర్కొని

మంత్రము :- "అస్యాం శుభతిథౌ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గ్రహప్రవేశాఖ్య కర్మ కరిష్యే। తదంగత్వేన శ్రీ నవగ్రహారాధనం కరిష్యే"

అని సంకల్పించి మధ్యవేదిక పై బియ్యమును పరచి, పూర్వపశ్చిమ ముఖముగా నాలుగు, ఉత్తర దక్షిణ ముఖముగా నాలుగు నాలుగు రేఖల (గీతల)ను వ్రాసి తొమ్మిది కోణములనుజేసి, మధ్యకోణములో 1) సూర్యునకు వర్తులాకార మండలమును 2) ఆగ్నేయ దిక్కులో చంద్రునకు చతురస్రాకారమైన మండలమును 3) దక్షిణ దిక్కులో అంగారకునకు త్రికోణాకారమగు మండలమును 4) ఈశాన్య దిక్కులో బుధునకు బాణాకారమైన మండలమును 5) ఉత్తర దిక్కులో బృహస్పతికి దీర్ఘ చతురస్ర మండలమును 6) పూర్వ దిక్కులో శుక్రునకు పంచకోణాకారమైన మండలమును 7) పశ్చిమదిశలో శనైశ్వరునకు ధనురాకారముగల మండలము 8) నైఋత్య దిశలో రాహువునకు శూర్పాకారముగల మండలమును 9) వాయవ్య దిక్కులో కేతువునకు ధ్వజాకారమైన మండలమును వ్రాసి, ఆయాయా మండలములలోనే ఆయాయా గ్రహములను స్థాపించవలెను. నవగ్రహములకు9, అధిదేవతలకు 9, ప్రత్యధిదేవతలకు 9 మొత్తము పైసలు 27 కలశములను ఉంచుట మంచిది, యజమానుడు అశక్తుడై యున్న యెడల 9 కలశములనైనను స్థాపించవచ్చును. అథవా 9 డొప్పలనైన ఉంచాలి.

(ఇతి నవగ్రహ కలశ స్థాపన)

దేవతా ప్రతిష్ఠా విధానము

దేవతాస్థాపన జేయ నిర్ణయించిన దినమునకంటే మొదట 7-5-3వ దినములందుగాని అథవా స్థాపన జేయు దినమునందుగాని, దేవతా స్థాపన జేయు మందిరమునకు ఉత్తరభాగములో అథవా తూర్పు భాగమునందు 16 లేదా 12 మూరల పొడుగాటి మంటపమును నిర్మించి, దాని మధ్యలో 7-5 అథవా 4 మూరల పొడుగు 1 ఒక మూర ఎత్తుగా నుండే వేదికను నిర్మించాలి. ఆ మంటపమునకు నాలుగు దిక్కులకు నాలుగు ద్వారములను గూడ నిర్మించవలెను. దేవుడి యభిషేకమునకై ఒక మంటపమును నిర్మించి, అందులో మూఁడు మూరల వేదికలను నిర్మించాలి

శిల్ప స్థానమునుండి దేవతా విగ్రహమును ఊరేగింపుతో దీసికొని (ఉత్సవముతో)వచ్చి, గుడిచుట్టు ప్రదక్షిణ యొనర్చి తీసికొని వచ్చి మంటపమునక బహిరంగణమున (బయట - వెలుపల) ఆసనమును బరచి దానిపైన విగ్రహములు బెట్టి, యజమానుడు ప్రాణాయామము నాచరించి, దేశకాలాదుల నుచ్చరించి

మంత్రము :- "అయం శివలింగస్య (ఇక్కడ యే దేవతా విగ్రహమును ప్రతిష్ఠిస్తె ఆదేవతయొక్క పేరును ఉచ్చరించాలి, శివలింగస్య అనేచోట) దేవకలా సాన్నిధ్యార్థమాయుః శ్రీ సర్వఫలాక్షయ్య సుఖ కామ -ఈశ్వర ప్రీతికామాయాః శివలింగస్య ప్రతిష్ఠాం కరిష్యే। ఆరబ్దస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ విఘ్నేశ్వర పూజామహం కరిష్యే।

అని సంకల్పము నుచ్చరించి, విఘ్నేశ్వర పూజను యథావిధితోడ నర్చించి, స్వస్తి పుణ్యాహవాచనమును ఆచరించవలెను. తరువాత

మంత్రము :- "ప్రతిమాయాగ సిద్ధ్యర్థం శ్రాద్ధమేతత్సు దుర్లభం ।
యజనాయాత్మనః శకం కరిష్యే మాతృపూర్వకర్మ ।

అను మంత్రము నుచ్చరించి, మాతృపూజా (మాతృకా పూజను గురించి మొదలు చెప్పినట్లుగా అనుష్ఠానవిధి పూర్వకముగా చేయవలెను). నాందీశ్రాద్ధలను యథా సాంగముగా నెరవేర్చి, ఆచార్యుని, 4 మంది ఋత్విజులను, 4రు ద్వారపాలకులను వరించి పూజించవలెను.

ఆ మీదట ఆచార్యుడు ప్రార్థన యొనర్చునది.

మంత్రము :- "మంత్రమూర్తిర్భవాన్నాథ సంసారోచ్ఛేదకారకః। దేవపూజా ర్థో యథాస్యాత్కురు ధర్మోగతించనః । సంసారభయభీతేన అయం యజ్ఞః సుభక్తితః । ప్రారబ్ధస్త్వత్ప్రసాదేన నిర్విఘ్నంమే భవత్వతి॥"

అని యుచ్చరించి ఆచార్యుని బ్రార్థించవలెను. తరువాత మంగళ వాయిద్యములు మ్రోగుచుండ, మాహేశ్వరులు మరియు సుమంగళుల (ముత్తయిదువలు)తో పూర్ణకుంభము చేతబూని "భద్రం కర్ణే..." అను మంత్రము నుచ్చరించుచు, మంటప ప్రదక్షిణ యొనర్చి, పడమర ద్వారము నుండి లోపలికి ప్రవేశించవలెను. తరువాత ఆచార్యుడు

మంత్రము :- "అపక్రామంతు భూతాని - పిశాచా సర్వతోదిశం ।
సర్వేషా మవిరోధేన - బ్రహ్మకర్మ సమారభే ॥"

ఈ మంత్రము నుచ్చరించి, అక్కడ తెల్లని ఆవాలు పరచి (వేసి)

మంత్రము :- "దేవా ఆయాంతు యాతుధానా -
అపయాంతు విష్ణో దేవయజనం రక్షస్వ"

అని రక్షామంత్రమును జెప్పి, వేదికకు ఆగ్నేయ దిక్కులో

మంత్రము :- "వసుధాయై నమః వసుదా మావాహయామి"

అని వసుదాయను స్థానమును ఆవాహించి, గంధ పుష్పాదులతో పూజించవలెను. (ఇదేరీతిగా తూర్పుదిక్కులోను)

మంత్రము :- "భద్రాయై నమః భద్రామావాహయామి"

అని ఆవాహించి పూజించునది. దక్షిణ దిశయందు

మంత్రము :- "ఆదిత్యై నమః, ఆదిత్య మావాహయామి"

అని పశ్చిమ (పడమర) దిక్కునందు

మంత్రము :- "నందాయై నమః నందా మావాహయామి"

అని యుచ్చరించి, పునః మంటపమునకు ఆగ్నేయ మూలకు

మంత్రము :- "భూత్యై నమః, భూతి మావాహయామి"

అని దక్షిణ దిశలో

మంత్రము :- "సరస్వత్యై నమః, సరస్వతీ మావాహయామి"

అని నైరుతి దిశలో

మంత్రము :- "పూర్వ సంధ్యాయై నమః, పూర్వసంధి మావాహయామి"

అని పశ్చిమ దిక్కున

మంత్రము :- "మధ్య సంధ్యాయై నమః, మధ్యసంధి మావాహయామి"

అని వాయవ్య దిక్కున

మంత్రము :- "పశ్చిమ సంధ్యాయై నమః, పశ్చిమసంధి మావాహయామి"

అని యుచ్చరించి ఉత్తర దిక్కున

మంత్రము :- "సావిత్ర్యై నమః, సావిత్రీ మావాహయామి"
అని ఈశాన్య దిశయందు

మంత్రము :- "బృహస్పత్యై నమః, బృహస్పతీ మావాహయామి"
అని తూర్పు దిక్కున

మంత్రము :- "ఆదిత్యై నమః, ఆదిత్య మావాహయామి"
అని దక్షిణాన

మంత్రము :- "పౌర్ణమాస్యై నమః, పౌర్ణమాస్య మావాహయామి"
అని పడమరలో

మంత్రము :- "శినీవాల్యై నమః, శినీవాలిమావాహయామి"

అని యుచ్చరించి, షోడశ స్థంభులను స్థాపించి, పూజించవలెను. వారివారి పేర్ల చివరలో "నమః" అని చెప్పి బలి నర్పించవలెను. పిదప "సర్వేభ్యో నమః" అని యుచ్చరించి, ద్వారములకు చేట్ల చిగుళ్ళను గట్టి పూజించాలి. తరువాత పశ్చిమ ద్వారము నుండి మంటపమునకు వెలుపలికి వచ్చి, తూర్పు దిక్కును మొదలుకొని ద్వార తోరణ (మండప) పూజను ఆరంభించవలెను.

ప్రథమతః తూర్పు దిక్కునకు

మంత్రము :- "సుదృఢ తోరణాయ నమః, అశ్వత్థతోరణేనైనం యజ్ఞం రక్ష సర్వవిఘ్నాన్నివారయ"

అని యుచ్చరించి పూజించునది, మరియు తూర్పుదిగ్భాగమునందలి ద్వారమున

మంత్రము :- "ప్రశాంత శిశిర"

నామ కలశమును స్థాపించి, పూజించవలెను. అట్టి కలశములో ఇంద్రునావాహించి, పూజించి, నమస్కరించి, పసుపు వర్ణముయొక్క ధ్వజ పతాకములను

మంత్రము :- "త్రాతార మింద్ర మవితార మింద్రగ్ం...మఘవా ధాత్వింద్రః ॥"

అను మంత్రమును పఠించి తోరణమున కానించి నిలబెట్టవలయును.

మంత్రము :- "ఇంద్రవ ఇతి ఇంద్రయ నమమ"

అని ఘృతౌదనముతో బలినొసంగి, అదే పూర్వము (తూర్పు)నందు.

మంత్రము :- "ఓం అగ్నిమీళ ఇతి ఋగ్వేదం పూజయామి"

అని ఋగ్వేదాన్ని బూజించి

మంత్రము :- "ఋగ్వేదః పద్మపత్రాక్షో గాయత్రః సోమదైవతః ।
అత్రిగోత్రస్తు విప్రేంద్ర ఋత్విక్త్వంమే మఖేభవ ॥"

అని ధ్యానించవలెను. ద్వారపాలకులు శ్రీ సూక్తము అథవా పావమానమును బఠించవలెను. తదుపరి ఆగ్నేయదిక్కున

మంత్రము :- "ఓం అగ్నయే నమః, అగ్ని మావాహయామి"

అని అగ్ని నావాహించి, పూజించునది. ఈ కోణమున (దిక్కులో) రక్తవర్ణముయొక్క ధ్వజ పతాకమును గట్టవలెను. "ఓం అగ్నిదూతాయ

నమమ" అని ఘృతోదనము బలినొసగి నమస్కరించవలెను. తరువాత దక్షిణ దిశలో

మంత్రము :- "ఓం సుభద్రతోరణాయ నమః, ఔదుంబరతోరణాయై నమః, యజ్ఞం రక్షస్సర్వ విఘ్నాన్నివారయ"

అని పూజించునది. ఈ దిక్కునందున్న ద్వారమున "పర్జన్యాశోక" నామక కలశమును స్థాపించి, పూజించునది. మరియు యముని ఆహ్వానించి, పూజించునది. నమస్కరించాలి, శ్యామ (నలుపు) రంగు గల ధ్వజ పతాకమును గట్టి

మంత్రము :- "యమాయ సోమం నమమ"

అని మాషభక్త బలిదానమును ఒసగి నమస్కరించునది. తదుపరి "ఓం యజుర్వేదాయ నమః" అని యజుర్వేదము పూజించి,

మంత్రము :- "కాతరాక్షో యజుర్వేదస్త్రిష్టుభో విష్ణుదైవతః ।
కాశ్యపేయస్తు విప్రేంద్ర ఋత్విక్త్వంమే మఖేభవ ॥"

అని యజుర్వేదమును ధ్యానించవలెను. ద్వారపాలకులు ఆనోభద్రాను వాకమును, ఇంద్రఋచమును బఠించునది. ఆ పిదప నైరుతిదిక్కులో

మంత్రము :- "నిఋతయే నమః, నిఋతి మావాహయామి"

అని నైఋతిని ఆవాహించి, స్థాపించి పూజించునది. ఈ దిశలో (మూలకు) నలుపు వర్ణము ధ్వజ పతాకములను గట్టవలెను.

మంత్రము :- "ఓం పోషణాయ నమమ"

అను మంత్రమును ఉచ్చరించి, నల్లని ఆవాలను, అన్నము, నెయ్యి లతో గూడిన బలినొసంగవలెను. తరువాత పశ్చిమ దిక్కునందు.

మంత్రము :- "సుభీతతోరణాయ నమః, ప్లాక్షతోరణైనం యజ్ఞం రక్షస్సర్వవిఘ్నా న్నివారయ"

అను దానితో పూజించునది. ఈ దిక్కునగల ద్వారములో "సంజీవనామృత" నామక కలశమును స్థాపించి యట వరుణుని ఆవాహించి పూజించునది. నమస్కరించి తెల్లని ధ్వజ పతాకములను గట్టి

మంత్రము :- "తత్వాయామి బ్రహణాయ నమః"

అని వెన్న, పాయసమును బలి ఇవ్వాలి. "ఓం అగ్నఆయా సామ వేదాయ నమః" అని సామవేదమును పూజించి

మంత్రము :- "సామవేదస్తు పింగాక్షో జగతః శక్రదైవతః ।
భారద్వాజస్తు విప్రేంద్ర ఋత్విక్త్వంమె మఖేభవ ॥"

అని ధ్యానించవలెను. ద్వారపాలకులు సామవేదమును పఠించాలి. పిదప వాయవ్యదిక్కున "వాయవే నమః వాయు మావాహయామి" అని వాయువు నావాహించి, స్థాపించి, పూజించునది. ఈ మూలయందు పొగ వర్ణముగల ధ్వజ పతాకములను కట్టవలెను.

మంత్రము :- "ఓం వాయవాయ నమమ"

అని యుచ్చరించి నెయ్యితోగూడిన గోధుమ పాయసమును బలిని అర్పించవలెను. ఆ పిదప ఉత్తరదిక్కులో

మంత్రము :- "సుప్రభ తోరణాయనమః, న్యగ్రోధతోరణైనం యజ్ఞం రక్షస్సర్వవిఘ్నాన్నివారయ"

"అని చెప్పి పూజించునది. ఈ దిశలోనున్న ద్వారమున "ధనశ్రీపద" నామక కలశమును స్థాపించి, సోముని ఆవాహించి, పూజించి, నమస్కరించి, సువర్ణ వర్ణముయొక్క ధ్వజపతాకములను గట్టి, "ఆప్యాయ స్వసమేతుతే" అని యుచ్చరించి, నెయ్యిలో గల్పిన కొఱ్ఱ పాయసమును బలి ఇచ్చునది.

మంత్రము :- "శంనో దేవీ ఓం అథర్వణవేదాయ నమః"

"అని అథర్వణవేదమును బూజించి

మంత్రము :- "సువర్ణ వర్ణనయనోఽథర్వ నుష్టుప్ఛందః పురందరః।
వేదోవైతాన గోత్రస్తు ఋత్విక్త్వంమె మఖేభవ॥"

"అని ధ్యానించవలెను. ద్వారపాలకులు అథర్వ శిఖను పఠించాలి. తరువాత ఈశాన్య దిశలో "ఈశాయ నమః, ఈశాన మావాహయామి" అని ఈశానుని ఆవాహించి పూజించునది. ఈ దిక్కున రక్తవర్ణముగల ధ్వజ పతాకములను గట్టి, "ఓం కద్రుద్రాయ నమః" అని నెయ్యిలో గల్పిన పాలను బలిగా సమర్పించవలెను. తరువాత ఈశానము, తూర్పు ఈ రెండు దిక్కుల మధ్యన "ఓం అనంతాయ నమః, అనంత మావాహయామి" అని అనంతుని నావాహించి పూజించునది. ఇక్కడ మేఘ వర్ణముయొక్క ధ్వజపతాకలను గట్టవలెను. "ఓం విష్ణుర్నుకాయ నమమ" అని బలి యొసగవలెను. పిదప పశ్చిమ నైఋత్య దిక్కులమధ్యన

మంత్రము :- "ఓం బ్రహ్మణే నమః, బ్రహ్మ మావాహయామి"

అని బ్రహ్మ నావాహించి, పూజించునది. ఇట రక్తవర్ణము ధ్వజ పతాకలను గట్టాలి.

మంత్రము :- "సనో భువనస్య పతయాయ నమమ"

అని పాయసమును బలినొసంగవలెను. తరువాత తూర్పుదిక్కునందు

మంత్రము :- "గణానాంత్వాగణపతిగ్ంహవామహే"

అని గణాధిపతిని బూజించి, నమస్కరించవలెను.

మంత్రము :- "నమోస్తు రుద్రరూపేభ్యోయే పృథివ్యాం యేంతరిక్ష యేదివి యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో నమః ॥"

అని మంటపముయొక్క వెలుపలవైపునందు దశరుద్రులను స్థాపించి, పూజించి, బలినొసంగవలెను. అది యెట్లనగా

మంత్రము :- "యేకే త్విహలోకేషు ఆగతా బలికాంక్షిణః ।
తేభ్యో బలిం ప్రయచ్ఛామి నమస్కృత్య పునః పునః॥"

అని బలి నొసంగి ఆచమనమును వదలి

(ఇతి మంటపపూజ)

ఆ పిదప గురువు హోమ కుండమును పూజించి అగ్ని స్థాపన జేయాలి. ఋత్విజులందరు అగ్ని ప్రజ్వలించునటుల ఆహుతుల నొసంగవలెను. హోమ ప్రకరణమున జెప్పినట్లుగా సమస్తాహుతుల నొసంగి పూర్తి గావించి లింగమును స్థాపించే పీఠమును బూజించునది.

తరువాత బంగారముతో జేయబడిన వాస్తు ప్రతిమను పెరుగు, గరిక - సప్తధాన్యము శైవాల (నాచు) - గంధము - అక్షతలు - పుష్పములు కాల్చని మట్టిపాత్రలో బెట్టి, లింగమును స్థాపించే గుడికి ఆగ్నేయ మూలకు, ఉత్తరభాగమున మోకాలువరకు గుంత త్రవ్వి నీటితో నింపి, గంధ పుష్పాదులను, మట్టి పాత్రను ఉంచి, ఆ గుంతను అదే మట్టితో మూయవలెను (అట్టి మన్ను అధికమైన శుభప్రదం) ఈ ప్రకారముగా వాస్తు పూజను గావించి, ఆచార్యుడు మంటపము యొక్క ఈశానభాగములో గ్రహములను, అధిదేవతలను ప్రత్యధి దేవతలను, వినాయకుని, పంచలోక పాలురను పూజించవలెను.

ఋత్విజులు, సమిత్తు, చరు, ఆజ్యములతో వేయిన్నూటా యెనమిదిసార్లు అథవా నూటా యెనమిదిసార్లు ఆహుతుల నొసంగి, విశ్వ కర్మని కొరకు కేవలము నెయ్యితో హోమము నాచరించి, బలినొసంగి, పూర్ణాహుతి నివ్వవలయును.

తదుపరి గురువు స్నాన మంటపమున

మంత్రము :- "మహాదేవోమర్త్యాగ్ం ఆవివేశ"

అని యుచ్చరించి పంచగవ్యములతో భూమిని, వేదికలను, సంప్రోక్షించి, అందులో కుడివేదికపై పరచిన (వేసిన) ఇసుక అక్షతలలో స్వస్తిచిహ్నమును వ్రాసి, అట విశ్వకర్మని

మంత్రము :- "విశ్వకర్మాతు కర్తవ్యఃశ్మశ్రులోమాం సలాధరః ।
సందంశ పాణిర్ద్విభుజస్తేజోమూర్తిః ప్రతాపవాన్ ॥"

అని ధ్యానించి, సప్తవిధ ధాన్యముపై భద్రమగు పీఠనుంచి, వేదికకు పశ్చిమ భాగమున నీటితో నింపిన చిగుళ్ళతో గూడియున్న ఆరు

కలశములను (వృత్పల్లవ - వృక్షయ - కషాయ - గోమూత్ర - గోమయము- భస్మము - గంధము) నీటితో నింపి, వేరే అయిదు కలశములను సుగంధమైన జలముతో నింపిఉంచి, ఉత్తరదిక్కున వరుసగా ఉంచవలెను.

అక్కడ అంత్యస్థపతి కలశము, మధ్యవేదికకు పశ్చిమమున స్థాపించిన కలశములను దప్ప ఎనమిది కలశములను పూర్వాది క్రమముగా క్షారోదకము - క్షీరము - దధి - సర్పిష్ (నెయ్యి) ఇక్షురసము - నారికేళోదకము - స్వాదూదకము - గర్భోదకములను - నింపిఉంచి, హిరణ్యాగర్భాది అష్ట మంత్రములను న్యాస మొనర్చవలెను.

ఇక వేదికకు పడమర దిశలో ౧౦ కలశములను ఉంచి, వాటిలో మట్టి (పుట్టమన్ను) గోమయము - గోమూత్రము - భస్మము - గర్భిన పంచ గవ్యము - క్షీరము - దధి - ఘృతము - మధువు - శర్కారోదకములను నింపవలెను.

ఇదిగాక శుద్ధ జలమును నింపిన పదైదు (15) కలశములను సమీపమందుంచవలెను. సూక్ష్మ వస్త్రము - (జిలుగుబట్ట) సుగంధ తైలము - ఎవలు-బియ్యము - గోధుమలు - సిరిసెనగలు - బిల్వచూర్ణము- పీటిపిండి, నెల్లిబెట్టు? (ఉసిరికొమ్మ), మిశ్రగంధము - జటామాంసి - గంఢెణ్ణె - సుగంధతైల మిశ్రిత గంధం - వీటిని సంగ్రహించుకోవాలి, తన వద్ద నుంచుకోవాలి. ఆ మీదట అన్ని కలశములలోను

మంత్రము :- "సర్వే సముద్రాః సరితస్తీర్థాని జలదానదాః ।
ఆయాంతుయజమానస్య దురితక్షయ కారకాః ॥"

అని తీర్థములను ఆవాహించవలెను. అనంతరము యజమానుని, ఆచార్యునితోబాటు లింగమూర్తిని దీసికొని, దాన్ని ప్రతిష్ఠించే స్థానమునకు వెళ్ళి, స్థలశుద్ధి గావించి దేశకాలాదుల నుచ్చరించి

మంత్రము :- "ప్రతిమా నిర్మాణే ప్రాణివధాది దోషనిరాసార్థం ఘృతేన ।
తిలైర్వ్యాహోమం కరిష్యే ॥"

అని సంకల్పించి, ఆజ్యభాగాంతము హోమముజేసి "శ్రీ మహా దేవాయ నమః" అని యుచ్చరిస్తు నెయ్యితో రెండు (200) వందల ఆహుతులనిచ్చి లింగమూర్తిని దర్భ (కుశ)చేత సమ్మార్జన యొనర్చి, మధు ఘృతములతో అభిషేకము గావించి, పూజించి, పంచ గవ్యముచేత వేర్వేరుగా స్నానము జేయించి, మరల పూజించి, మట్టి (పుట్టమన్ను), గోమయము, గోమూత్రము, భస్మము-క్షీరము మొదలగు జల కలశములతో పునః స్నానము జేయించి, పూజించి, శంఖమును పూరించి (ఊది), మూర్తిని రథము - పల్లకి మొదలైన వాటిలో ఉంచి, మంటపమునక ప్రదక్షిణ యొనరింపజేసి, స్నాన మంటపమునకు గాని రావలయును అక్కడ శ్రీ గురువునకు కుడివైపున వేదికపై

మంత్రము :- "భద్రం కర్ణే..."

అను మంత్రమును పఠించుచు తూర్పు ముఖముగా గూర్చుండి, దేవుడిని భద్రాసనమున గూర్చుండబెట్టి మొదలు స్థాపించిన, ఆర కలశములను మొదలుకొని అంత్య కలశమువరకును కలశములందు బంగారమును వేసి, దేవుడి సామీప్యమందుంచి

మంత్రము :- "కాశికుశస్థలీ మా(ల్యో)యావంత్యయోధ్యామధోఃపురీ । శా(సా)లగ్రామం సగోకర్ణం నర్మదాచ సరస్వతీ । తీర్థాన్యేతాని కుంభేస్మిన్ విశంతు బ్రహ్మశాసనాత్ । ఝుషారూఢా సరోజాక్షీ పద్మహస్తా శశిప్రభా । ఆగచ్ఛతుసరిజ్జేష్ఠా గంగా పాప ప్రణాశినీ । నీలోత్పల దలశ్యామా పద్మహస్తాంబుజేక్షణా । ఆయాతు యమునే దేవీ కూర్మ

యానస్థితాస్సదా । ప్రాచీన సరస్వతీ పుణ్యాపయోష్ణీ గౌతమీ తథా । ఊర్మిళా చంద్రభాగాచ సరయూర్గండకీతథా । జంబూకాచశతద్రుశ్చక లింగా సుప్రభాతథా । వితస్తాచవిపాశాశ్చ శర్మదాచ పునః పునా । గోదావరీ మహావర్తా శర్కరా వర్తమార్జనీ । కావేరీ కౌశికీ చైవ - తృతీయాచ మహానదీ । విటంకా ప్రతికూలాచ సోమానందాచ విశ్రుతా । కరతోయా వేత్రవతీదేవికా వేణుకాచయా । ఆత్రేయ గంగా వైతరణీ కాశ్మీరీ హ్రాదినీచయా । ప్లావతీచ శవత్రాసా కల్మాషా శంఖినీ తథా । వశిష్ఠాచ అపాపాచ సింధువత్యారుణీ తథా। తామ్రా చైవత్రిసంధ్యాచ తథా మందాకినీపరా। తైలకాహ్వాచ పారాచ దుందుభీ నకుత తథా । నీలగంధాచ బోధాచ పూర్ణ చంద్రా శశిప్రభా । అమరేశం ప్రభాసంచ నైమిషం పుష్కరం తథా । ఆషాఢిం డిండి భారత్నం భారభూతం బలాకులం। హరిశ్చంద్రపరం గుహ్యం గుహ్యం మధ్యమకేశ్వరం । శ్రీ పర్వతం సమాఖ్యాతం జలేశ్వరమతః పరం । ఆమ్రాతకేశ్వరంచైవ మహాకాలం తథైవచ । కేదార ముత్త మంగుహ్యం మహాభైరవమేవచ । గయాంచైవ కురుక్షేత్రం గుహ్యం కనఖలం తథా। విమలం చంద్రహాసంచ మహేంద్రం భీమమష్టకం। వస్త్రాదం రుద్రకోటించ అవిముక్తం మహాలయం । గోకర్ణం భద్ర కర్ణంచ మహేశస్థానముత్తమం। భాగలాహ్వాం ద్విరండంచ కర్కోటం మండలేశ్వరం। కాలంచరవనంచైవ దేవదారువనం తథా। శంకువర్ణం తద్వైవేహ స్థలేశ్వరమతఃపరం । ఏతాన్యద్యశ్చ తీర్థాని గుహ్యక్షేత్రాణి సర్వశః । తాని సర్వాణి కుంభేఽస్మిన్ విశంతు బ్రహ్మశాసనాత్ ॥"

(ఇతి మంత్రేణ తీర్థాన్యావాహయామి)

అని యుచ్చరించి తీర్థముల నావాహించి, పూజించి మంత్రపూత కలశస్థ జలముతో లింగమూర్తికి అభిషేకము జేయవలెను. యజమానుడు శిల్పిని యథాశక్తితో బూజించవలెను.

తరువాత ఆచార్యులు వెలుపలికివచ్చి ఆవాలు - నెయ్యి - పాయసము గల్పిన దానిని బలినొసఁగుతు "త్ర్యంబక" మంత్రముతో ప్రాగాది దిక్కులందు సమర్పించవలెను. ఆచమనమును వదలి దేవుడి (ఇలవేల్పు) వద్దకు వెళ్ళి "త్రాతారమింద్రాది దశలోక పాల" మంత్రములతో మంటపాంతర్గత దిక్కులలో రక్షకులుగా నియమించి, దేవుడి సమ్ముఖమునందు నలుగురు మహేశ్వరులను గూర్చుండబెట్టి, స్వస్తివాచనమును జేయించి, ఆచార్యుడు దేవుడికి అభిషేకము జేయవలయును. మహేశ్వరులకు దక్షిణ తాంబూలములను సమర్పించవలెను. "అగ్నిమూర్ధ్నా..." ఈ మంత్రమును పఠిస్తు మృదోదకముచేత "యజ్ఞాయజ్ఞావ..." ఈ మంత్రముతో కాషాయోదకముచేతను గాయత్రీ మంత్రముతో గోమూత్రోదకముతోడను "గంధద్వారాం..." ఈ మంత్రము నుచ్చరిస్తు గోమయోదకముతోను "మానస్తోకే తనయేమాన..." అను మంత్రముచేత భస్మోదకముతోడను

మంత్రము :- "తత్సవితు..."

అను మంత్రము నుచ్చరిస్తు గంధోదకముచేత అభిషేకించి పంచ కలశములకు "పంచదైవత్యై నమః" అని నమస్కరించి, "శంభవేనమః" అని మొదటి కలశమునుండియు

మంత్రము :- "హంగ్ంసఃశుచిషః"

అని రెండవ కలశము నుండియు,

మంత్రము :- "యాతే రుద్ర శివాతనూ"

అని మూడవ కలశము నుండియు

మంత్రము :- "విష్ణోర రాటమసీ"

అని నాలుగవ కలశము నుండియు

మంత్రము :- "బ్రహ్మజ జ్ఞానం"

అని అయిదవ కలశము నుండియు

మంత్రము :- "శతంజీవశరదోవర్ధమాన"

అని గరిక - అక్షత - పుష్పములతో పూజించి, వస్త్రముతో మూసి రెండవ వేదికపై "భద్రకర్ణేభిః" అని భద్రాసనమును బరచి

మంత్రము :- "స్త్రీర్ణం బర్హిరుపనోయాహివీతయ"

అని తూర్పుదిక్కున అగ్రములు (మొదళ్ళు) ఉండునట్లుగా దర్భలను బరచి, అక్కడ ప్రణవమును లిఖించి, మూర్తిని బెట్టి, తూర్పు ముఖముగా నిల్చుండి, కుంకుమను లేపించి (పూసి)న దారమును లింగ మూర్తికిఁజుట్టి, లింగనేత్ర స్థానములో "చిత్రం దేవానాం" అని బంగారు సలాకుతో గుర్తుంచవలెను. పైన - క్రింద - ప్రక్కలందు "ఆకృష్ణేన" అని గుర్తుంచవలెను. నేత్రస్థానమునందు యువ (కనురెప్ప) స్థానమునను గుర్తుంచవలెను. ఆ మీదట లింగమూర్తికి సువర్ణము - పాయసము - భక్ష్యములు - అన్నము దర్పణములను వెంటనే జూయించవలెను. తదుపరి మధూదకముచేత,

మంత్రము :- "ఇమంమె గంగె..."

అను మంత్రముతో నభిషేకించి, మరల వృదాది ౧౧ కలశములందలి జలముతో పూర్వోక్త మంత్రములతో అభిషేకింపవలెను. యజమానుడు సువర్ణశలాకను స్నాన వస్త్రాదులను శిల్పికి సమర్పించి, బంగారుతో గూడిన గోవును గురువునకు సమర్పించవలెను.

గురువు ఉత్తర వేదికయందు భద్రాసనమును బరచి, దేవుడిని స్థాపించి, పంచ దశాంతర్గత కలశములతో "సముద్ర జ్యేష్ఠా..." అను మంత్రముతో నభిషేకించి, పూజించి, గరిక, అక్షతలను ముఖంపైన జల్లి "నమస్తేర్చే సురేశాని ప్రకృతో విశ్వకర్మణః । ప్రభావితాశేషజగత్ వాత్రి తుభ్యం నమోనమః । త్వయినం పూజయామీశం మహాదేవ మనామయం। రహితాశేష దోషైస్త్వం బుద్ధియుక్తా సదాభవే" అని ప్రార్థించి తదుపరి "సర్వసత్వమయం శాంతం, పరబ్రహ్మ సనాతనం । త్వామేవాలం కరిష్యామి త్వంవందేభవతే నమః" అని యుచ్చరించి, దేవుని కుడిచేతికి ఉన్నిదారమును ధరించవలెను. (లింగమూర్తికైనచో మంత్రమును మాత్రమే చెప్పవలెను) తరువాత లింగమూర్తికి పంచ దశాంతర్భూత నాలుగు శుద్ధ జల కలశములతో నభిషేకించవలెను. ఎట్లనగా

మంత్రము :- "ఇదమాపః"

అను మంత్రముతో మొదటి కలశముతోను

మంత్రము :- "ఆపోదేవిరితి"

అను మంత్రముతో రెండవ కలశమునుండి

మంత్రము :- "ఇమంమె గంగె"

అను మంత్రముతో మూడవ కలశముతో కనభిషేకించి

మంత్రము :- "తత్వాయామి..."

అను మంత్రముచేత వాలుగవ కలశముతో నభిషేకించి

మంత్రము :- "అగ్నిమూర్ధా"

అను మంత్రముతో అష్టపల మృత్తికా కలశముతోను

మంత్రము :- "సముద్రజ్యేష్ఠా"

అను మంత్రముతో శుద్ధోదకముతో నభిషేకించవలెను

మంత్రము :- "గంధద్వారం..."

అను మంత్రముతో సప్త ఫలమిత గోమయోదక కలశముచేత

మంత్రము :- "వరుణస్యోత్తంభనమసి..."

శుద్ధోదక కలశముతో నభిషేకించాలి. ద్వాదశపల గోమూత్రమును వేసిన కలశోదకముతో "తత్సవితు..." అను మంత్రముచేత శుద్ధ జలము నుండి అభిషేకించాలి. ఆపోహిష్ఠేతి ।

అను మంత్రము శుద్ధోదకముచేత నభిషేకించునది. తరువాత

మంత్రము :- "ప్రసద్యేతి..."

అను మంత్రముతో పిడికిలియంత భస్మ మిశ్రితము గావించిన కలశోదకముతో నభిషేకించి, "యోవశ్శివతమోరసః..." అను మంత్రముతో శుద్ధోదకము నుండి అభిషేకించవలెను. ఆమీదట త్రిఫల పరిమితమగు పంచగవ్య మిశ్రిత కలశోదకముచేత "పయః పృథివ్యా..." అను మంత్రముతో స్నానము జేయించి

మంత్రము :- దేవీరాసః సంమధుమతీర్మధుమతీభిః సృజ్యధ్వం"

అను మంత్రము నుచ్చరిస్తు అభిషేకించునది. "ఆప్యాయస్వ..." అను మంత్రమునుచ్చరిస్తు షోడష పల క్షీర మిశ్రిత కలశోదకముతో నభిషేకించవలెను. "తస్మా అరంగమావవ..." అను మంత్రము నుచ్చరించి శుద్దోదకముతో నభిషేకించవలెను. తరువాత "దధిక్రావ్ణో..." అను మంత్రముచేత వింశంతి పల పరిమితదధి మిశ్రిత జలముతో స్నానము జేయించి, "యుంజానం..." అను మంత్రముచేత అభిషేకించవలెను. ఆ పిదప సప్త పల ఘృతమిశ్రితము కలశోదకముతో "ఘృతవతీ భువనా..." అను మంత్రమునుజెప్పి అభిషేకించవలెను. "దేవస్యత్వా..." అను మంత్రము చేత శుద్దజలోదకమునుండి అభిషేకించునది. తదుపరి త్రిపల తేనెవేసిన కలశోదకముతో "మధువాతా ఋతాయతే..." అను మంత్రముతో నభిషేకించి, "ఆపోఽస్మాని..." అను మంత్రముతో శుద్దోదకముచేత స్నానము జేయించి (అభిషేకించి), "ఆయం గౌరీ" మంత్రముతో త్రిపల శర్కర మిశ్రిత కలశోదకముతో నభిషేకించి, "ఆపోహయ బృహతీ" మంత్రముచేత శుద్దోదకమునుండి మజ్జనము (స్నానము) జేయించి, ఆపైన "యజ్ఞాయజ్ఞావ" మంత్రముతో లింగమూర్తిని వస్త్రముతో తడివత్తి (తూడ్చి) సుగంధ తైలమును బూసి, "దృపదాదివే..." అను మంత్రము నుచ్చరిస్తు శనగ పిండితో రుద్ది (రాచి) "మానస్తోకేత..." మంత్రముచేత రెండు శుద్ద జల కలశములతో నభిషేకించి, "ఆప్యాయసోమ మమృతా..." అను మంత్రము నుచ్చరిస్తు పంచామృతముతోడ నభిషేకించి, "గంధద్వారాం..." మంత్రముతో గంధోదకమునుండి, "హిరణ్యగర్భ" మంత్రముతో సువర్ణోదకముచేతను "ఇమంమే గంగే" అను మంత్రముతో తీర్థోదకమునుండియు అభిషేకించి, సుగంధముతోను వస్త్రమునుండి తడియొత్తి (తూడ్చి)

మంత్రము :- "ఏహ్యేహి భగవాన్ శంభో లోకానుగ్రహకామ్యయా ।
యజ్ఞభాగం గృహాణేమం సదాశివ నమోస్తుతే ॥

ఇట్లు ఇలవేల్పు నాహ్వానించి - పూజించి - పుష్పాంజలి నుచ్చరించి సమర్పించి, స్తోత్రముచెప్పి, (ప్రార్థించి), స్నానము - వస్త్రము - నైవే ద్యాదులను వీటినన్నింటిని శిష్యకి సమర్పించవలెను.

తరువాత దేవుడిని రథములో గూర్చుండబెట్టి, ప్రాసాదమును (ఇంటికి) ప్రదక్షిణ యొనర్చి, పడమరద్వారమునుండి మంటపమును ప్రవేశింపజేసి, మండపము పడమరదిశలో తూర్పు ముఖముగా గూర్చుండి, మధుపర్కమును వదలి, వేదికపై దర్భలను వేసి (పరచి) దానిపై దేవుడి కొరకు ఆసనమును వైచి, "నమః శంభవాయ" అను మంత్రముచేత ఆసనముపై దేవతను ప్రతిష్ఠింపజేయవలెను.

అనుబంధములు

(విశేష విషయములు) ముద్రలు

పతాక ముద్ర :- కుడి చేతి వ్రేళ్ళను చక్కగా చాచి నిలుపవలెను. మూలబంధము మరియు ఉడ్యాణబంధములను గురుముఖమున దెల్పికొనవలెను.

కురంగముద్ర :- "మధ్యమానామికా సమ్య గంగుష్ఠాగ్రేనియోజయేత్ మృగీ (కురంగము) ముద్రేతి విఖ్యాతా"

శక్తిముద్ర :- కుడిచేయి సంపుటమును ఎడమచేయి సంపుటమున బోరలగానుంచుట, సృష్టి-స్థితి-లయ, ముద్రల విశేషములను గురు ముఖమున తెలియవలెను.

అంకుశముద్ర : శ్లో॥ ఋజ్వీచ మధ్యమాంకృత్వా-తర్జనే మధ్యపర్వణి।
సంయోజ్యా కుంచయేత్కించి న్ముద్రైషాంకుశ సంజ్ఞికా॥

చిన్ముద్ర : శ్లో॥ అంగుష్ఠ తర్జనీ భ్యాంతు - సంయోగ స్తత్వ ముద్రికా।
జ్ఞానము ద్రాపిసైవైషా స్యాదజ్ఞాన తమోపహా॥

శాంభవీముద్ర :- షట్స్థల ముద్రనే శాంభవీముద్రయందురు.

మహామంత్రన్యాసము మరియు జపక్రమము

జపకాలమున పాటింపదగు పద్ధతులు :-

శ్లో॥ ఉష్ణీషి కంచు కీనగ్నో - ముక్తకేశో మలావృతః।
అపవిత్ర కరోఽశుద్ధః - ప్రలపన్న జపేత్ క్వచిత్॥

క్రోధో మదః క్షుధా తంద్రా - నిష్ఠీవన విజృంభణే।
శ్వనీచ దర్శనం నిద్రా - ప్రలాపాస్త్రైజ పద్విషః॥

ప్రసార్య పాదౌవజపేత్ - కుక్కుటాసన యేవచ।
అనాసనః శయానోవా। రథ్యాయాం శూద్ర సన్నిధౌ॥

రక్త ధూమ్ర్యాంచ ఖట్వాయాం । నజపేజ్ఞా పకస్తథా ।
ఆసనస్థో జపేత్ సమ్యక్ - మంత్రార్థగత మానసః ॥

జ్యోతిష ప్రకరణం (529 స్వ-పు) (లింగ, పు, పూ, అ. ౧౬)

శుభా శుభ వారములు

"ఉదయా దుదయం వారః"

"సూర్యోదయము మొదలుకొని మరల సూర్యోదయము వరకు మధ్యగతించిన కాలమునకు వారమని పేరు"

శ్లో॥ గురుశ్చంద్రో బుధశ్శుక్రః - శుభ వారా శ్శుభేస్మృతాః ।
క్రూరాస్తు క్రూరకృత్యేషు - గ్రాహ్యాభౌమార్క సూర్యజాః ॥8॥

శ్లో॥ వార దోషాశ్చయే ప్రోక్తా - రాత్రౌన ప్రభవంతితే ।
శని భౌమార్క వారేషు - విశేషాదితికేచన ॥ (10)

తా॥ వీటిలో సోమ - బుధ - గురు - శుక్ర ఈ నాలుగు వారములు సాధారణముగా సమస్త శుభకార్యములకు శుభదాయకములు. మంగళ మరియు శనివారములు క్రూర కృత్యములకు (వేట, మల్లయుద్ధము, భేదము, యుద్ధము, శస్త్రాస్త్ర ప్రయోగములకు) ఉపయుక్తములు. దుష్టవార దోషములు రాత్రులందుండవు. శని, మంగళ, భాను వారములు క్రూరవారములై యున్నను, రాత్రులందు వీటివలన దోషము లుండవని కొందరియభిప్రాయమున్నది.

శుభా శుభ నక్షత్రములు

శ్లో॥ మఘా, మృగశిరో హస్తః స్వాతీ మూలానురాధయోః ।
రోహిణీ రేవతీ చైవ - ఉత్తరాణాం త్రయంతథా ॥ (11)

ఆవాహేచ వివాహేచ - కన్యా సంవరణే తథా ॥
వాపయేత్సర్వబీజాని - గృహం గ్రామం ప్రవేశయేత్ ॥ (12)

పుష్యేఽశ్వినీ తథాచిత్రా - ధనిష్ఠా శ్రవణం వసుః ।
సర్వాణి శుభకార్యాణి - సిద్ధ్యంతెతె శుభేమచ ॥ (13)

తా॥ మఘా, మృగశిర, హస్త, స్వాతీ, మూల, అనూరాధా, రోహిణి, రేవతి, ఉత్తరా, ఉత్తరాషాఢ మరియు ఉత్తరాభాద్ర ఈ పదునొకండు నక్షత్రములు కావల్సిన శుభకార్యారంభములకు వివాహమునకు, కన్యను నిశ్చయించుటకు, సమస్త విత్తనములను నాటుటకు, కావల్సినవస్తువులను సంగ్రహించుటకు, గృహప్రవేశము మరియు గ్రామప్రవేశమునకు ప్రశస్తములు, అదే విధముగ అశ్విని, పుష్య, చిత్త, ధనిష్ఠ, శ్రవణ, పునర్వసు ఈ యారు నక్షత్రములు శుభకార్యములకు యోగ్యములైనవని చెప్పఁబడినది. ఐనప్పటికిన్ని ఈ నక్షత్రములందు వివాహమును మాత్రము జేయగూడదు, ఇవిగాగ మిగతా నక్షత్రములలో త్రిపూర్వ, జేష్ఠ, ఆర్ద్రా శతతార, ఇవి మధ్యమములు, భరణి, కృత్తిక, ఆశ్లేష, ఈ మూఁడు నక్షత్రములు అత్యుగ్రములైనవి, కనుక ఈ నక్షత్రములలో శుభ కార్యములనెప్పుడు చేయ గూడదు.

అశుభ యోగములు

శ్లో॥ వైధృతి, వ్యతీ పాతాఖ్యా - సంపూర్ణౌ వర్జయేచ్ఛుభే ।
వజ్ర, విష్కంభయోశ్చైవ - ఘటికాత్రయ మాదికం ॥ (14)

పరిఘార్ధం, పంచశూలె - వ్యాఘాతే ఘటికానవ ।
గండాతి గండయోః షట్చహేయాః సర్వేషు కర్మసు ॥ (15)

తా॥ వైధృతి మరియు వ్యతిపాత, ఈ రెండు యోగములు కేవలము అశుభములు. కనుక వీటితో ఏ శుభకర్మములు చేయగూడదు. విష్కంభము, వజ్ర ఈ యోగముల ఆది యందు 3 ఘటికా కాలము మాత్రమే దోషము. పరిఘ నామ యోగములో పూర్వార్ధము ముగిసే వరకు అశుభము. శూల నామ యోగములో ఆది యందు 5 (ఐదు) ఘటికలు మాత్రము వ్యాఘాతమున 9 (తొమ్మిది) ఘటికలు, గండ-అతి గండ, యోగములలో ఆరారు (6-6) ఘటికలు, అశుభదాయకములు, మిగతకాలము శుభప్రదము, మిగత యోగములు నామానుగుణ్యముగ ఫల ప్రదములని దెలియవలెను.

అశుభ కరణములు

చతుష్పాద-నాగవ-కింస్తుఘ్న, భద్రవా ఈ నాలుగు కరణములు అశుభములు.

జన్మ నక్షత్రములతో రాశి పరిజ్ఞానము

శ్లో॥ మేషోఽశ్వనీచ భరణీ - కృత్తికా ప్రథమందలం ।
త్రి కృత్తికా రోహిణీచ - మృగార్థం వృషభస్తథా ॥ (16)

మృగార్ధార్ద్రా పునర్వస్వ - త్రి పాద మిథునాభిధః ।
వస్వంత్య చరణం పుష్యో - హ్యాశ్లేషా కర్కటాభిధః ॥ (17)

మఘా పూర్వోత్తరా పాదం - సింహ రాశిః ప్రకీర్తితః ।
ఉత్తరాత్రితయహస్త - శ్చిత్రార్థం కన్య కాస్మృతః ॥ (18)

చిత్రార్థం స్వాతి నక్షత్రం - విశాఖ త్రితయంతులా ।
4 విశాఖాంత్యాను రాధాచ - జేష్ఠాంతం వృశ్చికాభిధః ॥ (19)

మూల పూర్వోత్తరాషాఢ - పాద మేకం ధనుఃస్మృతం ।
5 నక్రస్తు 6 షాఢా శ్రవణం - ధనిష్ఠార్థం తథైవచ ॥ (20)

కుంభో ధనిష్ఠా 7 తారచ పూభా పాదత్రయం యథా ।
పాదం 8 పూభా 9 ఉభారేవత్యంతతం మీనః ప్రకీర్తితః ॥ (21)

1. మొదటి చరణము 2. కృత్తికా నక్షత్రము యొక్క చివరి మూడు చరణములు 3. వసుః, అనగా పునర్వసు 4. విశాఖా నక్షత్రము యొక్క చివరి చరణము 5. మకర 6. త్రి + ఉ, షాఢా అనగా ఉత్తరాషాఢ నక్షత్రము యొక్క మూడు చరణములు 7. శత తారకా 8. పూర్వా భాద్రపదా 9. ఉత్తరా భాద్రపద.

పై శ్లోకములకు సరియైన కోష్టకము.

నక్షత్రము		నక్షత్రము		నక్షత్రము		రాశి
అశ్విని	పూర్తి	భరణి	పూర్తి	కృత్తికా	౧/౪	మేషము
కృత్తికా	౩/౪	రోహిణి	,,	మృగశిర	౧/౨	వృషభము
మృగశిర	౧/౨	ఆర్ద్ర	,,	పునర్వసు	౩/౪	మిథునము
పునర్వసు	౧/౪	పుష్య	,,	ఆశ్లేష	పూర్తి	కర్కాటకము
మఘా	పూర్తి	పుబ్బ	,,	ఉత్తర	౧/౪	సింహ
ఉత్తర	౩/౪	హస్త	,,	చిత్త	౧/౨	కన్య
చిత్త	౧/౨	స్వాతి	,,	విశాఖ	౩/౪	తుల
విశాఖ	౧/౪	అనూరాధా	,,	జేష్ట	పూర్తి	వృశ్చిక
మూల	పూర్తి	పూర్వాషాఢ	,,	ఉత్తరాషాఢ	౧/౪	ధనుస్సు
ఉత్తరాషాఢ	౩/౪	శ్రవణ	,,	ధనిష్ఠా	౧/౨	మకర
ధనిష్ఠా	౧/౨	శతతార	,,	పూర్వభాద్రపద	౩/౪	కుంభ
పూ.భాద్రపద	౧/౪	ఉ.భాద్రపద	,,	రేవతి	పూర్తి	మీన

వీరశైవుల గోత్ర సూత్రములు

1. శ్రీ రేవణారాధ్యులవారు :- శ్రీ శివుని సద్యోజాత ముఖము కొలనుపాక శ్రీ సోమేశ్వరలింగము నుండి జననము. బాళేహళ్ళి (రంభాపురి) సింహాసనము, వీరగోత్రము, పడ్వడి సూత్రము (బగి) ఏకాక్షర శివాచార్య ప్రవర, అతివర్ణము, రేణుకశాఖ, ఋగ్వేదగానము, పృథ్వి తత్వము, ఆదిశక్తి, ఆచారలింగము, దక్షిణావర్త ముద్ర, శివపంచాక్షరీ జపము, పూర్వదిక్కులో హరిద్వర్ణ ధాతువు యొక్క కలశము, హరిద్వర్ణవస్త్రము. "గురు ధర్మభిక్షా వాక్యము" అశ్వత్థ దండము, నకారప్రణవము,

ఈ పడ్విడి మహాసూత్రము యొక్క ఉపసూత్రములు ౧౨ పురాణ, పచ్చకంథె, షడింగి, సురగి, మహిషి, దిగంబర వేణీభిత్తి, మోరటి, నటున, శౌరి, మనడి, ఇత్యాది.

2. శ్రీ మరుళారాధ్యులవారు :- వామదేవ ముఖము, వటక్షేత్రము, సిద్ధేశ్వర లింగమునందు జననము, ఉజ్జయిని సింహాసనము, నందిగోత్రము, వృష్టిగోత్రము, (మకేభగి) ద్వ్యక్షరశివాచార్య ప్రవరం, అతివర్ణము, దారుకశాఖ యజుర్వేద గానము, అప్పు తత్త్వము, ఇచ్ఛాశక్తి, గురు లింగము, వామవర్తవ ముద్ర, హంస మంత్ర జపము, దక్షిణ దిక్కునందు తామ్ర కలశము, ఎఱ్ఱని వస్త్రము, సోముగ దండము. "భవతి భిక్షా వాక్యము" మకార ప్రణవము.

ఈ వృష్టి మహాసూత్రముయొక్క ఉపసూత్రములు ౧౨ కార్బొన్న కంథె, స్వర్ణకంథె, శృంగి, మసణి, కుఠారము, ఛైత్రి కఠారము, చామరి, కపాట, కుక్షకంథె, జ్వాలత్కంథె, సింహ ఇత్యాది.

3. శ్రీ ఏకోరామారాధ్యులవారు :- అఘోర ముఖము, ద్రాక్షారామ క్షేత్రమురామనాథ లింగము నందుద్భవము, హిమవత్కేదార సింహాసనము, భృంగిగోత్రము, లంబన సూత్రము, (ఉద్దానభగి) త్ర్యక్షరశివాచార్య ప్రవరము, అతివర్ణము, ఘంటా కర్ణశాఖ, సామవేదము, అగ్ని తత్వము, జ్ఞానశక్తి, చరలింగము, శ్రీకార ముద్ర, పంచాక్షరీజపము, పశ్చిమ దిశ యందలి లోహ కలశము, నీలివస్త్రము, వేత్రదండము, లింగార్పిత భిక్షా వాక్య శి' కార ప్రణవము.

ఈ లంబక మహాసూత్రము యొక్క ఉపసూత్రములు ౧౨ త్రిపుటి రజ్జుకంథే, భస్మి, సిఖరి, శాప్యక, చంద్ర గుండము, మృత్కంథే, కాష్మక, పవన, రామగిరి, గిరీశ, ఖడ్గి ఇత్యాది.

4. శ్రీ పండితారాధ్యులవారు :- తత్పురుష ముఖము సుధాకుండ క్షేత్రము, మల్లికార్జున లింగమురో జననము. శ్రీశైల పర్వత సింహాసనము, వృషభ గోత్రము, ముక్తాగుచ్ఛ సూత్రము, (ముత్యపు పెండి, భగి) చతురక్షర శివాచార్య ప్రవరము, అతివర్ణము, గోకర్ణశాఖా, అథర్వణ వేదగానము, వాయు తత్వము, క్రియాశక్తి, శివలింగము, ఆవర్తన ముద్ర, శివగాయత్రీ జపము, ఉత్తర దిక్కులోని కంచుకలశము, తెల్లని వస్త్రము, మఱ్ఱి(వట) దండము. "దయాధర్మ భిక్షా వాక్యము" వకార ప్రణవము.

ఈ ముక్తా గుచ్ఛ మహాసూత్రము యొక్క ఉప సూత్రములు. ౧౨ గోణికంథే, దంతి, జఠర, అగ్ని, కేశకంథే, లలాట, వ్యాఘ్ర కంథే, లోచనభగి, జాలంధకంథే, నట బోదడి ఇత్యాది.

5. శ్రీ విశ్వారాధ్యులవారు :- ఈశాన ముఖము, కాశి క్షేత్రము, విశ్వేశ్వర లింగము నందు జననము, కాశి సింహాసనము, స్కంధ

గోత్రము, పంచవర్ణము సూత్రము (బగి) పంచాక్షర శివాచార్యప్రవరము, అతివర్ణము, విశ్వకర్ణశాఖ, అజప వేదగానము, ఆకాశ తత్వము, పరాశక్తి, ప్రసాదలింగము, కుండలాకార ముద్రా, మూల పంచాక్షరీ జపము, మధ్య నుండు బంగారు కలశము, పసుపువస్త్రము, బిల్వ దండము "కేవల మాత్రకమైన భిక్షా వాక్యము" "య"కార ప్రణవము.

ఈ పంచవర్ణమునకు మహాసూత్రము యొక్క ఉపసూత్రములు ౧౨ క్షోభాంశము, వృషభము, దశాస్యము, జర్ఝురకంథ, పంచవక్త్రము, గుహాగ్రకము, గోచరము, గగనము, ముసలము, లగుడి, శిథిలము, పశుపతి. ఇత్యాది.

వి. సూ. :- ప్రతియొక్క వీరశైవుడు జన్మ గురువునకు ఏ గోత్ర సూత్రములుండునో అవే వారికి గూడ ఉండునని దెలియవలెను.

ముక్తి పంచకం

శ్లో॥ ఆచార్యః పరిసేవ్యతాం, శివకరం లింగం సదాధార్యతాం
నిత్యం జంగమ మీడ్యతాం, పరతరం పాదోదకం పీయతాం ।
శుద్ధాన్నం పరిగృహ్యతాం - భవహరం భస్మానుసం లిప్యతాం
పంచాచార్య పదాంబు జేషు - సతతం చేతస్స మాధీయతాం ॥౧॥

రుద్రాక్షః పరిధార్యతాం - ప్రియకరీ పంచాక్షరీ జప్యతాం
పంచాచార చయోఽర్జ్యతాం - పశుపతిః పంచాననః పూజ్యతాం ।
పంచ క్లేశగణోఽర్ద్యతాం - భ్రమకరః పంచాయుధో భ్రస్యతాం
పంచా చార్య పదాంబు జేషుసతతం - చేత స్సమాధీయతాం ॥౨॥

ధర్మే దుర్మతి రుజ్ఝ్యతాం శృతిమతం - కర్మస్వనుష్ఠీయతాం
శర్మత్వం పరిధార్యతాం - దృఢతరం - ప్రాక్కర్మ సంహార్యతాం ।
శాంతింసంతత మీప్స్యతాం - గురుకులే భక్తిః సమాశ్రీయతాం
పంచాచార్య పదాంబు జేషు సతతం - చేతః స్సమాధీయతాం ॥౩॥

వేదార్థో హివిచార్యతాం - గురుకృతం సూత్రం సమాలోచ్యతాం
తద్భాష్యం సుసమీక్ష్యతాం - గురు ముఖాచ్ఛ్రైవాగమః శ్రూయతాం ।
దుస్తర్కః పరిభూయతాం - శివమయం. జ్ఞానంచ సంపాద్యతాం
పంచాచార్య పదాంబు జేషు - సతతం చేతస్సమాధీయతాం ॥౪॥

మోహం బ్రహ్మణి బధ్యతాం - తదపరే బాఢం సముత్సృజ్యతాం
సర్వ శ్శైవమి తీర్యతాం - పరశివ ద్వైతె మతి ర్యుజ్యతాం ।
కైవల్యం పరిమృగ్యతాం - పరశివ బ్రహ్మేత్యహం భావ్యతాం
పంచాచార్య పదాంబు జేషు సతతం - చేత స్సమాధీయతాం ॥౫॥

శ్రీ కాశినాథ కవిప్రోక్తం - పంచకం భక్త కంచుకం ।
యఃపఠేత్పరయా భక్త్యా - సయాతి పరమంపదం ॥

పాదోదక మహాత్మ్యము

శ్లో॥ ప్రక్షాళ్యతోయై శివ మంత్ర పూత -
స్సంపూజ్య పాదౌచర లింగమూర్తేః ।
గంధాక్షతాభిర్వి విధోపచారైః -
పాదోదకం పుణ్యమహంపిబావిత్ ॥౧॥

గంగాది తీర్థాని సముచ్చయాని -
ఆశ్రిత్య పాదౌచర లింగమూర్తేః ।
తిష్ఠంతి తస్మాదఘ పంక హారి -
పాదోదకం పుణ్యమహంపిబామి ॥౨॥

పాపాద్రి వజ్రం పరమం పవిత్రం -
దారిద్ర్యపీడా భవదావదాహం ।
దుఃఖాబ్ధిపోతం దురితాలవిత్రం -
పాదోదకం పుణ్యమహంపిబామి ॥౩॥

ఆద్యంత శూన్యశ్చ పరాత్పరశ్చ -
సంసార మాయా మలవర్జితస్య ।
ఈశావతారం శ్రుతి జంగమశ్చ -
పాదోదకం పుణ్యమహంపిబావి ॥౪॥

నందీశ ముఖ్య ప్రమథైః ప్రసేవ్యం -
శ్రీ వీరభద్ర ప్రముఖైశ్చ ముద్రైః ।
ఆది ప్రసీదం శ్రుతి బోధి తవ్యం -
పాదోదకం పుణ్యమహంపిబామి ॥౫॥

కుష్టఘ్న మేత ద్విషమ జ్వరఘ్నం -
యాక్ష్మాదినానారుజ సంగఘాతం ।
విస్ఫోటకఘ్నం భగం దరఘ్నం -
పాదోదకం పుణ్యమహంపిబామి ॥౬॥

యద్బ్రహ్మ హత్యా శిశు గోష్ఠ హత్యా -
ద్యనేక జన్మార్జిత పాపరాశి ।
హేమాద్రితుల్యం చదహంతి సద్యః -
పాదోదకం పుణ్యమ హంపిబామి ॥౭॥

పాదాంబు మహాత్మ్య మిదం ప్రణీతం -
శ్రీశాంత మల్లేశ్వర దేవనామ్నా ।
శ్రీ వీరశైవా మృత వార్ధి లగ్నం -
శివై కనిష్ఠం వ్రతమోాతు చిత్తం ॥౮॥

మ ం గ ళ ము

మంగలమయ మహాలింగోద్భ వరిగే - మంగల వెన్నిరి సొంగదలి ।
అంగజభంగ శివాంగ సంగ గురులింగ - జంగమాచార్యరిగే ॥పల్లి॥

క్షోణియొళురుతర లీలావి సరది - క్షోణియ పావనగైదవరిగే ।
అణుతృణ కాష్ఠ దొళనుదిన నెలెసిహ - గణకుల నాయక రేణుకగె ॥౧॥

భూరి మహిమ భవ దూరనిగమ సువి - చారకలుష సంహారకగే ।
వీరశైవ నయాంబుధి శశిధర - పారకరుణి గురు దారుకగే ॥౨॥

లోకదొళుత్తమ ఖ్యాతియ ధరిసుత - కాకుమతంగళ జయిసిదగె ।
నాకభవర్చిత నాకగమనయుత - శోకహరై కోరామనిగే ॥౩॥

చండ మతంగళ ఖండిసి బ్రహ్మా - ఖండతత్త్వవ బోధిసగె ।
ఖండ పరశువిన తుండజనితచిద - ఖండ పండితారాధ్యరిగె ॥౪॥

ఈశ్వర భక్తియ శాశ్వత గొళసుత - విశ్వకె గురువాగిర్పనిగె ।
విశ్వనాథనొళగుద్భవిసిద మహా - విశ్రుత విశ్వారాధ్యనిగే ॥౫॥

జ య మ ం గ ళ ం

జయమంగళం నిత్య శుభమంగళం। జయజయతు శివమహాంత [illegible] ।
ధరేయభక్తరు మహేశ్వరుగళ పుత్రనిగే। శరణబసవాది ప్రమథరకం[illegible]
పరశివనపార్వతియ తొడెయ మేలాడుతల। హరుషద్ది హెచ్చిసువ
గురు పుత్రనే ౧

ఆకాశవను మోడ ముసుకిదరు కెడదంతె। ఏకాగ్రచిత్తదలి మనవనిరిసి
బెకుబేడెంబెరడు భవ బీజగళహారిసు। లోకదొళి[illegible]
మహి[illegible] ౨

హ్యాగె మాళ్పరు హాగె సకల ఉపచారగళు [illegible]
బంగారు కబ్బునవహిరి కిరిదు సమానంద [illegible] -
[illegible] ౩

సత్యం పుష్పం క్షమాపుష్పం - వస్తుషూచ్చావ చేష్వపి |
అవవ్య పీడనం పుష్పం - పరోపకృతి ముత్తమం |
స్వమతే విమతై మూఢే - పఘారోపుప కర్తరి |
సర్వత్ర భావయే దేకం - వీరశైవ మతె శివే |
యఃపూజయేన్స్వామీశానం - పుష్పైరేతై రతంద్రితః ||

(పార.ప.౧౦-౬౦-౬౨)

శివ పంచాక్షరీ స్తోత్రము

నాగేంద్రహారాయ - విలోచనాయ - భస్మాంగరాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ - తస్మై"న"కారాయ నమః శివాయ ||౧||

మందాకినీసలిల చందనచర్చితాయ - నందికేశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ|
మందార ముఖ్యబహుపుష్పసుపూజితాయ - తస్మై "మ" కారాయ నమః శివాయ ||౨||

శివాయ గౌరీ వదనాబ్జబృంద - సూర్యాయ దక్షా ధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ - తస్మై "శి" కారాయ నమః శివాయ||౩||

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య - మునీంద్ర దేవార్చితశేఖరాయ |
చంద్రార్క వైశ్వానరలోచనాయ - తస్మై "వ" కారాయ నమః శివాయ ||౪||

యక్షస్వరూపాయ జటాధరాయ - పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయదేవాయ దిగంబరాయ - "తస్మై" యకారాయ నమః శివాయ ||౫||

శివ మానస పూజా స్తోత్రము

రత్నైఃకల్పిత మానసం హిమజలైః స్నానంచ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం ।
జాతీచంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా
దీపందేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం ॥౧॥

సౌవర్ణే నవరత్నఖంచరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతంరంభా ఫలం పానకం ।
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసామయా విరచితం భక్త్యాప్రభో స్వీకురు ॥౨॥

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకంచాదర్శకం నిర్మలం
వీణా భేరిమృదంగకాహలకలా గీతంచ నృత్యం తథా ।
సాష్టాంగ ప్రణతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవవిభో పూజాం గృహాణ ప్రభో ॥3॥

ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణాశ్శరీరం గృహం
పూజాతెవిషయోపభోగరచనా నిద్రాసమాధి స్థితిః ।
సంచారః పదయో ప్రదక్షిణ విధిఃస్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం ॥౪॥

కరచరణ కృతం వాక్కాయజం కర్మజంవా
శ్రవణ నయజంవామానసంవాఽపరాధం ।
విహితమవిహితంవా సర్వమేతత్ క్షమేథాః
శివశివ కరుకరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో ॥౫॥

(ఇతి శ్రీ శంకరాచార్యకృతం శివమానసపూజా స్తోత్రం సమాప్తం)

గు రు శం క రే శ్వ రా

పరపురుషార్థమం పరహితార్థమనర్గళ పారమార్థమం
నిరుపమ లింగనిష్ఠెయమహా గణతుష్టియనీశగోష్ఠియం
సురుచిర సత్యశాంతి దమెయం క్షమెయన్నభయ ప్రసాదమం
కరుణిసుదేవమూజగదజీవరిగుం గురుశంకరేశ్వరా (శ్రీశంకరదేవరు)

శ్రీ శై ల జా వ ల్ల భా

శ్రీమత్పూర్ణ సుఖాబ్ధి నిత్య నిరుపాధి జ్యోతి విఖ్యాత
మాయా మోహామయ దూరపార నిగమాంతాభేద్య సద్రూపచి ।
ద్వ్యోమాకారయమీంద్ర మానస ముల్లాసాస్పదా వాసని ।
ష్కామప్రేమ మహేశరక్షిసాలవింశ్రీశైలజావల్లభా ॥౧॥

శివనిన్నంఘ్రియనావ వొర్మెనెనెవం సద్భక్తియిందా తనం
దివిజర్కాళ్ నెనెవర్ త్వదంఘ్రిగెరపంతానావనాతంగెయో ।
గివరవర్తా వెరవర్ భవన్నుతియ నావం మాళ్పనాధన్యనం
సవివాతింనుతిగైవుదాగమచయం శ్రీ శైలజా వల్లభా ॥౨॥

కరదొళ్ళత్త నిజేష్టలింగదెమనం పంచాక్షరం వక్త్రదోళ్
కొరళొళ్ళత్త శివాక్షమాలె భసితాలేపం లలాటాగ్రదోళ్ ।
గురుపాదాంబుజసెవెకాయదొళొడంబట్టిర్పభక్తం
గదార్పరినీనాతన ఘనతె సతతం శ్రీ శైలజావల్లభా ॥3॥

(శ్రీ షడక్షరదేవరు)

శ్లో॥ వాగాతీతం మనోతీతం - భావాతీతం నిరంజనం ।
సర్వం శూన్యం నిరాకారం - నిత్యత్వం పరమం పదం ॥

(1424, చన్నబసవ వచనము)

శ్లో॥ లింగంతు త్రివిధం ప్రోక్తం - స్థూలం సూక్ష్మం పరాత్పరం ।
ఇష్టలింగమిదం స్థూలం - యద్దేహె ధార్యతేత్యసౌ ॥ (సి, శి)

శ్లో॥ త్రికాలమర్చయెల్లింగ - మేకకాలేతు భావయేత్ ॥

తా॥ లింగమును త్రికాలములందు పూజించాలి, లేదా ఉదయం ఒక పూటనైన తప్పకుండ పూజించాలి.

శ్లో॥ అరుణోదయవెలాయాం - యఃకరోతి శివపూజనం ।
ఋణత్రయ వినిర్ముక్త - స్తస్యాంతే బ్రహ్మతత్పదం ॥

తా॥ సూర్యోదయ కాలమునందు శివలింగాన్ని పూజించినచో ఏడు జన్మల పాపము నశించును. శివసాయుజ్య పదవిని బడయుదురని శివరహస్యము బోధించుచున్నది.

శ్లో॥ పూజయా భక్తిమాప్నోతి - పూజయా ముక్తిమాప్నుయాత్ ।
పూజయా సదృశం పుణ్యం - నాస్తిలోకత్రయెష్వపి ॥ (లిం, పు)

జగద్గురు శ్రీ రేణుకాచార్య స్తోత్రము

శ్లో॥ నమోనమస్తే శివభక్త పక్ష - ఎమోనమస్తే సుజనాళి రక్ష
నమోనమస్తే పరవాది రూక్ష - నమోనమస్తే విజితాఖిలాక్ష ॥౧॥

నమో నమో మోక్ష విచార దక్ష - నమో నమో వేదవిధాన శిక్ష।
నమో నమః పాపకృతాం విపక్ష - నమో నమో రేవణ కల్పవృక్ష ॥౨॥

భద్రాంకురాయ భజతామభయంకరాయ
మోహాంధకారాయ రవయే కవయే మనూనాం।
కైవల్య కల్పతరవే గురవే గురూణాం
శ్రీ రేణుకాయ గణపాయ నమోఽస్తు తుభ్యం ॥౩॥

నసేవేరమేశం నసేవే ప్రజేశం - నసేవే సురేశం నసేవే గణేశం।
మహేశం ప్రభావం మహాచార్య దేవం -
ఆహోబద్ధదేహం భవంతం భజేహం ॥౪॥

సంసారమయ సద్వైద్య - జ్ఞానసాగర వర్ధన -
సర్వజ్ఞ సకలాధార, సర్వాభీష్ట ఫల ప్రద।
కేన చిత్కారణే నాహం శివవాక్యాను సారతః -
గురోస్త్వదంతికం ప్రాప్తః ప్రసీదకరుణానిధే ॥౫॥

ఇతి శ్రీ శంకరాచార్య కృతం శ్రీ భగవత్పాద రేణుకాచార్య స్తోత్రం
సంపూర్ణము



వీరశైవ ధర్మ సంస్థాపకులైన
జగద్గురు శ్రీ రేణుకాచార్యులవారు శ్రీ ఆదిశంకరాచార్యులకు
చంద్రమౌళీశ్వర లింగమును అనుగ్రహించుట.

అంత్యేష్టి విధి

లింగాంగ సంబంధముండిన మాహేశ్వరుడుగాని, అథవా శివ శరణుఁడుగాని, తనయొక్క అంతిమ సమయములో భక్త మాహేశ్వరులను రప్పించుకొని తానుగాని, లేదా తన కర్తృవైన (ఆచార్యుడుగాని అథవా శిష్యుఁడు - కుమారుడు, అన్నదమ్ములు, భక్తుడు, బంధువు, స్నేహితుడు, శివజ్ఞానిగాని) ఎవరైనను ఒకరు స్నానము శుద్ధాచమనము నాచరించి, మడిదుస్తులను ధరించి, విభూతి రుద్రాక్షలను దాల్చి వచ్చియుండిన భక్త మాహేశ్వరుల సమ్ముఖములో, విభూతి వీళ్యము (తమ్మలపాకు)లనుంచి నమస్కరించి వారి యాజ్ఞనుబొంది, ఆ మాహేశ్వరుడు శివైక్యమగు కాలమును గుర్తించి, జంగమ పాద పూజ యొనర్చి, తీర్థప్రసాదముల నొసఁగి, పూజించినట్టి జంగమ[1] శ్రేష్ఠుని పాదము యొక్క కొలతను దీసికొనియుంచి, భూమిపై షట్ సమ్మార్జనముతో పరిశుద్ధపరచి, రంగవల్ల్యాది ముగ్గులతో నలంకరింపఁజేసి, భస్మపు ఆసనమును గల్పించి, దానిపై ఆ లింగ శరీరమును గూర్చుండబెట్టి, భవిజనులు జూడకుండఁజేసి లింగైక్యమగు నాతవి శరీరమునందు భస్మ రుద్రాక్షలను ధరించి కుడి ప్రక్కన చెవిలో ప్రణవ సహితమగు పంచాక్షరీ మంత్రమును ముప్పదియారు (36) మారులు జపించవలెను.

మరియు భక్త మాహేశ్వరులతో గూడుకొని, శ్రీ రుద్రము శ్వేతాశ్వతరము, అథర్వశిరము, అథర్వశిఖా కైవల్యములనుపంచ రుద్రములను ఉన్నత స్వరముతో (గట్టిగా) జెప్పవలెను.

---

[1] ఈ పాదము యొక్క కొలతను సమాధిని సిద్ధగించునప్పుడుగాని, మరియు విమానమును సిద్ధగించునప్పుడుగాని, దీనినుపయోగించవలెను.

ఆపైన లింగమునందైక్యమైన సంగతిని దెలిసికొని స్నానమును జేయించుటకై సంకల్పము నుచ్చరించవలెను. ఎట్లనగా దేశకాలాదులను జేర్కొని.

మంత్రము :- "అస్యాం శుభతిథౌ లింగస్య పితుర్గోత్రస్య[1] (అముక) శర్మణః లింగ పురస్సరం లింగరూప శరీరం, సహస్రశీర్షాః, నమస్తే రుద్రమన్యవ పంచబ్రహ్మ మంత్రైస్సహస్నాపయిష్యే"

అని సంకల్పమును జెప్పి.

మంత్రము :- "ఓం సహస్రశీర్షా ... వృణీమహే" "ఓం నమస్తే రుద్ర మన్యవ... ఓం జంభే దధామి" "ఓం సద్యోజాతం ప్రపద్యామి ... బ్రహ్మ శివోమే అస్తు"

అను మంత్రములతో ఆలింగపూర్వకముగు లింగస్వరూపంబైన శరీరమునకు స్నానమును జేయించి, తెల్లని వస్త్రములను ధరింపజేసి శరీరమునకు భస్మమును లేపించి (పూసి) జలమిశ్రితమగు భస్మముతో ఉక్త స్థానములందు త్రిపుండ్ర ధారణమొనర్చి, రుద్రాక్షలతో నలంకరింపజేసి, శుద్ధమగు స్థలములో గాయత్రీ మంత్రముచేత జలమును బ్రోక్షించి గోడకు సమీపమున భస్మమును బరచి యా శుభాసనములో నా లింగ శరీరమును గూర్చుండబెట్టి గంధాద్యుపచారములతో సర్వపూజా ప్రకరణములో జెప్పిన విధముగా, పూజించవలెను.

అలా పూజ యొనర్చిన పిదప

---

1 శివైక్యమైనవారు స్త్రీలైనచో "లింగస్య మాతుర్గోత్రాయాఃదేవ్యాః" అని చెప్పవలెను.

మంగలహారతి గీతము :-

జయమంగళం నిత్య శుభమంగళం । జయ జయతు శివలింగ వరమూర్తిగె ॥పల్ల॥ నరజన్మదలిపుట్టి గురుదీక్షెయంపడెదు । హరిదు భవబళ్ళియనుకిత్తిడ్యాడుతె ॥ శరణగణ సాక్షిముంతాగి మంత్రదరువిందే హరలోకక్కైది పరమనోళుబెరెదగె ॥౧॥

హిందె హరిదు ముందే మురిదునడువిరువ గొందణవ, కడిదుళిదుసత్క్రియగళా । అందవనుతిళిదు శివ శివయెనుత మందరా గిరిగ్గైది కందుగొరళనోళ్ బెరెదగె ॥౨॥

అనుభవదహాదియంతిళిదు మహాఘనవాద అనుభవద రచనెయంచరి సుత్తలి । మనవు బొమ్మదినిందు సత్యదిం తను సహ శివలింగమూర్తి యాదవరిగె ॥3॥ ॥ జయ మంగళం నిత్య శుభ మంగళం ॥

మంగళ నీరాజనమిచ్చి పుష్పాంజలి యొనర్చవలెను. విచ్చేసియున్న భక్తా మాహేశ్వరులు విమానము మరియు సమాధి సిద్ధమగువరకు, శివశాస్త్రము- శివకథాశ్రవణము. అథవా భజన (సంకీర్తనము) జేయుచు కాలక్షేపమును జేయవలెను.

విమాన రచనా క్రమము :-

5 పాదముల కొలత మేరకు చౌకము. మూలలకు నాలుగు నాలుగు చొప్పున నాలుగు మూలలు గల్పి 16 కలశములు, వాటిపై నాలుగు పాదము, మూలకు మూడు చొప్పున 12వ కలశములు, దానిపై 3 పాదము, నాలుగు మూలలకు గల్పి పది (10) కలశము, దానిపై

3 పాదము నాలుగు మూలలు గల్గి 6 కలశము, దానిపై 2 పాదము రెండు కలశము దానిపై నొక్క పాదము దానిపై నొక పెద్ద కలశము, ఈ విధముగా విమానమును నిర్మించాలి. ఇట్లు సాధ్యపడనిచో నాల్గు స్తంభాలు, తోరణము, చిత్రపటాదులతో నలంకరించిన విమానమును సిద్ధపరచవలెను.

సమాధి క్రమము

దేవస్థానము స్థలములోగాని, లేదా మఠముయొక్క స్థలములోగాని, శివ సంబంధితమైన తోటల సమీపములోగాని, శివ సంబంధితమైన తీర్థ క్షేత్రముల సమీపమందుగాని, నదీతీరమున, పుష్ప వాటికలోగాని, వీటిలో నొకదానిని శుభ స్థలముగా నిర్ణయించి, అట్టి స్థలమును గోమయముతో సమ్మార్జనంబొనర్చి (అలికి)

"ఓం హ్రాం పృథివ్యై నమః" అను మంత్రముచేత గంధ, అక్షత, పుష్పాదులతో భూమిని పూజించి,

5 అడుగులుచుట్టు చౌకము, (చతురస్రాకారము)

9 అడుగుల లోతు (ఇట్లు ప్రమాణము మేరకు తప్పకుండ త్రవ్వి) సోపానములను ఉత్తరదిశలో పొడవు-వెడల్పు-ఎత్తు, ఒక అడుగు మాత్రము ఒక సోపానమును, పొడుగు, వెడల్పు, ఎత్తు రెండడుగులు 2వ సోపానము, పొడుగు, వెడల్పు, ఎత్తు మూడడుగుల 3వ సోపానములను సిద్ధగించవలెను.

సమాధి మధ్యన మూడడుగులంత వెడల్పు, మూడడుగులంత పొడుగు, ఒక అడుగు ఎత్తు వేదికను నిర్మించి, ఈ వేదికకు దక్షిణమున-

తూర్పున - పడమరలకు రెండడుగులు వదలి, పొడుగు - వెడల్పు ఎత్తు 3 అడుగులంత పరిమాణము త్రికోణమువలె గూడును త్రవ్వి

సమాధిని త్రవ్వే మంత్రము :-

మంత్రము :- "మావోరిషత్ఖనితా యస్మై చాహంఖనామివః ।
ద్విపచ్చతుష్పదస్మాకగ్ం సర్వమస్త్వనాతురం ॥

అను మంత్రముతో సమాధిని త్రవ్వాలి

ఆ మీదట సమాధి సిద్ధము కాగానే అందు గోమయముతో అలికి (సమార్జనము జేసి) సున్నము - ఎఱ్ఱమట్టితో బూసి, అరటిబోదెలతోను, టెంకాయ చెట్టుకొమ్మలతోను, మామిడాకుల తోరణములతోను, అలంకరించి, ఆ త్రికోణమును గాయత్రీమంత్రముచేత ఉదకమును ప్రోక్షించి,

మంత్రము :- "యాతెరుద్రశివాతనూరఘోరా పాపకాశినీతయా ।
నస్తనువాశంత, మాయాగిరిశంతాభిచాకశీహి ॥

రంగవల్లి (ముగ్గులు) వేసి, దీపమును వెలిగించి, ధూపముచేత సుగంధ విశిష్టముగా నొనర్చవలెను.

మంత్రము :- "అగ్నిరితి భస్మ, వాయురితిభస్మ, జలమితిభస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతిభస్మ, సర్వగ్ం హవాఇదంభస్మ, మనఇత్యేతాని చక్షూంసి కరణానిభస్మ"

అను మంత్రముతో త్రికోణమునందు భస్మమును ఆసనముగా బరచి (ప్రోక్షించవలెను)

మంత్రము :- "అగ్నిరస్మిజన్మనాజాతవేదా ఘృతంమే చక్షురమృతంమా ఆసన్ । అర్కస్త్రిధాతూ రజసో విమానోజస్రో ఘర్మోహవిరస్మినామ"

అను మంత్రముతో

పత్రి పుష్పములను వేయవలెను (ఉంచవలెను) ఈ సమాధికి మంత్రా క్షరములతో గూడిన రాగిరేకులను అమర్చవలెను. అవిలేని పక్షమున తాటి యాకులపై గాని లేదా భూర్జ పత్రములపైన గాని వ్రాయవలెను.

ఈ విధముగ విమానము - సమాధి సిద్ధమైనపిదప అట్టి లింగ శరీరమునకు మరల పుష్పాంజలి యొనర్చి, విమానమువద్దకు దీసికొనివెళ్ళి

మంత్రము :- "ఆపోహిష్ఠా మయోభువ...ఆపోజనయథాచనః"

ఈ మంత్రముచేత విమానమునకు జల సంప్రోక్షణముగావించి

మంత్రము :- "సుర్కిసుర్కి శల్మలిన్ విశ్వరూప హిరణ్యవర్ణాన్। సుక్రతిన్ సుచక్రన్ ఆరోహవదమృతస్యసుర్క్యస్యోనం పత్యావహంతుం కృణుష్వా- సుగన్వః నమాబుుక్షమరిష్టన్ స్వస్తివాహనం యస్మిత్వరోనరిష్యత్యేనేషా విదంతే వసు"

అను మంత్రముతో ఆ లింగ శరీరమును విమానము మధ్యన గూర్చుండబెట్టవలెను.

మంత్రము :- "తీక్ష్ణశృంగాయ విద్మహే వేదపాదాయ ధీమహి-
తన్నో వృషభః ప్రచోదయాత్"

ఈ మంత్రము నుచ్చరించి విమానమును మోయుటకు నల్గురు మహేశ్వరులనుగాని, అథవా భక్తులనుగాని వరించవలె (నియమించ వలయు)ను. వీరికి క్రొత్త విభూతితో గూడిన వస్త్రాదుల నొసంగవలెను.

మంత్రము :- "మూర్ధానం పత్యురారోహ వ్రజయాచ విరాడ్భవ"

అను మంత్రము నుచ్చరించి విమానము నెత్తించి అత్యం త్యుత్సవముతో (వైభవముతో) రాజవీధులందు మంగళ వాయిద్యములతో ఊరేగించుతు సమాధి మార్గము ననుసరించి వెళ్ళి సమాధి స్థలమునకు పదహారడుగుల దూరముండగా శుద్ధ స్థలములో విమానమును దించి

మంత్రము :- "స్యోనాపృథివీభవానృక్షరానివేశనీయచ్ఛానశ్శర్మ సప్రథాః"

అను మంత్రము నుచ్చరిస్తు విమానమును క్రిందికి దింపవలెను.

తరువాత "ఉఘేఉఘే" యనుకుంటు "జయ శంకర" శబ్దము నుచ్చరిస్తు, ఘంట, శంఖానాదము, వాయిద్యములు మ్రోగుచుండ పుష్ప వర్షమును గురిపిస్తు ఆ లింగ దేహమును మంగళాసనమున ఉత్తరాభి ముఖముగా వేదికపై గూర్చుండబెట్టి

మంత్రము :- "యోరుద్రోఅగ్నౌ యో అప్సు యఓషధీషు - యోరుద్రో విశ్వాభువనాని వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు"

అను మంత్రము నుచ్చరించి ఆ లింగదేహమున (తామ్ర) రాగి రేకులను ధరించవలెను.

అవి యెట్లనగా

"ఓం"కారమును వ్రాసిన రేకును నాలుకపైన, "న" కారముండిన రేకును కుడి భుజముపైన, "మ" కారముగల రేకును ఎడమ భుజముపైన, "శి" కారమున్న రేకును నాభియందు, "వ" కారమున్న రేకును కుడి పాదముపైన, "య" కారమున్న రేకును ఎడమ పాదముపైన, "ఉ" ౧, బసవా క్షరములు ౩, గల్సి నాలుగు "ప్రణవము"ను వ్రాసిన రేకును ఎద గుండెపైన, "మ" కారము ౧, అ, ఉ, మ ౩, గల్సి ఈ నాలుగు, ప్రణవములను వ్రాసిన రేకును వెనుక వీపుపైన, "అ" కారము ౧, ఓం నమః శివాయ ౬ ఈ ౭ ప్రణవముతో గల్సిన రేకును ఎడమ తుంటిపైన, "ఓం" కారము ౧ హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రౌం హ్రః ఇవి ఏనమిది ప్రణవమును వ్రాసిన రేకును కుడి తుంటిపైన ధరింప జేయవలెను. ఈ రీతి రాగిరేకులను ధరించిన పిదప లింగ శరీరమునకు సరిపడునట్లు ఒక తెల్లబట్టతో సంచిని గుట్టించి యుంచవలెను. ఆ సంచిని లింగ శరీరమునకు దొడగించవలెను.


పు ష్పాం జ లి

గురుదీక్షెయుంపడెదు శరీరధర్మవనీగి గురు - లింగ - జంగమదగుప్త భక్తియమాడి వరతీర్థ ప్రసాదవం పడెదు సేవిసుత్తం । శిరదొళిహాకళె ఇష్టవే పరబ్రహ్మవెంబదు హిడిదు సత్క్రియగళిందాచరిసుత్త ధరెయ భోగ వనళిదు హరలోకక్కైది వర్త్యకె తిరుగదిరు ఎందురజతపుష్పవనీయువె ॥౧॥

శివ జన్మదలిహుట్టి శివశిక్షెయం పడెదు శివశేషవనె సవిదు భవవ పరిహరిసుత్త శివమంత్రదరుహిందె సంసారనిఃప్రియనాగి । తవె హరుష దింద షట్ స్థలవనం గొండుత్తం । సవికల్పతె తత్త్వదాది ఇదే ఎందున వస్థానదొళిహనవవర్ణవస్తువినొళగె శివ శివా శివ ఎనుత శివలోకక్కైది భువనవనుబయసబెడెందు సువర్ణ పుష్పవనీయువె ॥౨॥

తను గురువు ఆయతదీక్షెయం శుద్ధతానాగి, ప్రాణచర సన్నిహిత దీక్షదిం ప్రసిద్ధను తానాగి సన్మతదుపదేశ దనుగ్రహవనుపడెదు మత్తం । మన బుద్ధిచిత్త అహంకారవనుళిదు ఇనితు వంచనె ఇల్లదె గణసాక్షి ముంతాగి ఘనలింగ తానాగి గగనక్కైదుత్త బళికమనుజ జన్మక్కిళియదిరు ఎందు సర్వ పుష్పవనీయువె ॥౩॥ ఇతి

సమాధి చక్రము



ముద్రిత గ్రంథములు

1. వీరశైవధర్మ భావగీతికలు (నూతన పక్కీలో, తెలుగు, కన్నడ, హిందీ, సంస్కృతములలో నున్నవి) రూ. 15-00

*2. శ్రీ బసవేశ్వరతత్వములు (సంపాదకీయ వ్యాసాలు) రూ. 5-00

*3. వీరశైవ ధర్మాన్వేషణము (కన్నడకు తెనుగుసేత) రూ. 3-00

4. నేనెవరు ? (వీరశైవ సమాజోద్యమము జి. మెదకు). రూ. 5-00

5. రత్నత్రయము, (నీతిబోధక వ్యాసములు) రూ. 6-00

*6. మహాజ్ఞాని చన్నబసవన్న (కన్నడకు తెనుగుసేత) రూ. 0-50

7. అల్లమప్రభు విజయము (నాటిక)
8. వీరవిరాగిణి అక్కమహాదేవి (నాటిక)
9. ప్రతిజ్ఞా పూర్తి (నాటిక)
} రూ. 15-00

10. షష్టిపూర్తి విశేష సంచికలో శ్రీ బసవేశ్వర కన్నడ వచనాలకు తెనుఁగుసేత, సూక్తిసుధా, సంస్కృత శ్లోకములకు తెలుగుసేత రూ. 15-00

11. ఇష్టలింగార్చనావిధిః (అర్చక పరీక్షార్థులకొరకు వ్రాసినది) రూ. 6-00

12. శ్రీ రేణుకాచార్య జయంత్యుత్సవ సందర్భమున శ్రీ స్వామి వీరభద్ర శివాచార్య మహాస్వాములవారి కన్నడకు తెలుగుసేత రూ. 1-00

13. జ॥ శ్రీ రేణుకాచార్యుల చరితామృతము (వచనకావ్యము) రూ. 20-00

14. ప్రాచీన వీరశైవము రూ. 20-00

15. వీరశైవులాచరింపదగిన సూచనలు రూ. 0-50

16. వీరశైవ గోత్ర సూత్ర పటము రూ. 1-00

17. జగద్గురు పంచాచార్యుల సంక్షిప్త పరిచయము రూ. 12-00

18. స్వయం పురోహితము (తెలుగు) రూ. 50-00

* ఈ పూవు గుర్తులు గల ప్రతులు అయిపోయినవి.

19. జీవిత చరిత్ర (గ్రంథకర్తది) రూ. 30-00
20. ఆం. ప్ర. వీర మాహేశ్వర (జంగమ) మహాసభ బైలాసు రూ. 5-00

అ ము ద్రి త ము లు

1. శివానుభవ వ్యాస సంపుటి. భా. 1-2.
2. వీరశైవ గత వైభవము.
3. విరాగి (నవల)
4. దారిద్ర్య పెనుభూతము (నాటకము)
5. ఆదర్శపు వివాహము (నాటకము)
6. జగజ్జ్యోతి బసవన్న (నాటకము)
7. బసవ గాంధి తత్వసామ్యము.
8. శాంత (నాటిక)
9. ఆదర్శపు విద్యార్థులు (నాటిక)
10. పోలీసు దద్దమ్మ (చిన్న నాటిక)
11. జగద్గురు శ్రీ రేణుకాచార్యులు (నాటిక)
12. అద్భుత ప్రేమ అందని తేమ (కథానిక)
13. వీరశైవ ధార్మిక వ్యాసములు.

ఇంకను ననేక వ్యాసములను ధార్మిక-సాంఘిక-సాహిత్యక-సాంస్కృతికములకు సంబంధించినవి, కన్నడ-తెలుగు-సంస్కృతములలో అనేక పత్రికల ద్వారా ప్రకటించడమైనది. మరియు ఆలిండియా రేడియో (ఆకాశవాణి) ద్వారా సిద్ధాంత శిఖామణి, శివ శరణులు, సంఘ సంస్కర్త శ్రీ బసవన్న అను ప్రసంగములను అమరవాణి, సంస్కృతములోను కన్నడ తెలుఁగులోను ప్రకటించనైనది. "వీరశైవధర్మ" అను పత్రికను తెలుగులో ధర్మ ప్రచారమునకై నిరర్గళముగా వరుసగా పది సం॥ములు నిర్వహించఁబడినది.

గ్రంథకర్త పరిచయము

తెలంగాణ మెదకు మండలాంతర్గతమైన ఆందోలు తాలూక జోగిపేట నగరమున సదాచార సంపన్నులైన వీరశైవ సత్కుటుంబములో శ్రీ వీరయ్యగారు మరియు శ్రీమతి నాగమాంబల పుణ్యగర్భశుక్తిక యందు పం॥ రాచవీరదేవరగారు స్వస్తిశ్రీ రుధిరోద్గారి నామ సం॥ 1925 న జన్మించిరి.

శ్రీ రాచవీర దేవరగారిని నిరతాన్న దాన ప్రవర్తకులునైన జ్యేష్ఠ పితృవ్యులు పూజ్య శ్రీ గొల్లాళప్పగారు (షడక్షరి మహస్వాములవారు) ను తమ సదాశివపేట మరియు జోగిపేట పెద్దమఠములకుత్తరాధికారిగా స్వీకరించి స్వస్తిశ్రీ రక్తాక్షినామ సం॥ ఫాల్గుణ బహుళ ౧, పాడ్యమి బుధవారమునాడు కారణ సంస్కారములతివైభవముగా జరిపించిరి.

వీరు సంస్కృతమున "కావ్యతీర్థ", కన్నడ "జాణ", హింది "భూషణ" మరియు ఉస్మానియా యూనివర్సిటీ M.O.L., సంస్కృతములో "భాషాప్రవీణ" పరీక్షలో నెగ్గి పట్టభద్రులై యున్నారు.

కుటుంబపోషణకై ప్రభుత్వోపాధ్యాయ వృత్తినవలంభించియున్నారు. అవకాశమును బురస్కరించుకొని వీరశైవ సమాజమునకుదుతాభక్తి సేవ జేయుచున్నారు. హైదరాబాదు, సికింద్రబాదు ఉపాధ్యాయ పండిత పరిషత్తునకు ప్రధానకార్యదర్శిగాను తరువాత అధ్యక్షులుగాను ఉండి సాహిత్యసేవ యొనర్చియున్నారు.

వీరు స్వభావముచేత నిరాడంబరజీవులు. మృదుస్వభావము, దయార్ద్ర హృదయులు. సదాచార సచ్ఛీల సద్గుణసంపన్నులు. వీరశైవ సమాజమునకు సాహిత్య, సాంఘిక, వైజ్ఞానిక, ధార్మికముల ననుసరించి యెల్లపుడు వీరు సేవ జేసి యున్నారు. చేయుచున్నారు గూడ.

7-3-1959 లో శివానుభవగోష్ఠి ని ప్రారంభించ

18-4-1960 హైదరాబాదునగర వీరశైవతరుణ

12-8 1963 హై. నగర వీరశైవ సమాజము

1-12-1965 ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య

సమితి, హైద్రాబాద్‌కు అధ్యక్షు

6-8-1967 హైదరాబాదు, సికింద్రబాదు

పరిషత్తునకు ప్రధాన కార్యదర్శి

11-3-1970 నగర వీరశైవ సమాజమునకు ప్ర

14-4-1971 జంటనగరముల ఉపాధ్యాయ పం

సారి "ప్రధాన కార్యదర్శిగను"

16-1-1973 హైదరాబాదు వీరశైవ సా

సంఘాధ్యక్షులుగను.

1973 లో ఆంధ్రప్రదేశ్ వీరమాహే

సభాధ్యక్షులుగను.

24-3-1982 వరకు ఉ. పం. పరిషదధ్యక్షులు

అత్యంత వైభవోపేతముగ నెర

డా॥ దివాకర్ల వేంకటావధానిగా

25-5-1987 అరువది మూడు మంది పురాత

వీరమాహేశ్వర (జంగమ) మహా

హైద్రాబాద్‌లో జరిపిరి.

ఇట్లాయాసంస్థల ద్వారా ఎన్నుకొనబడి వీరు త

చున్నారు.

ప్రభులింగదే

లో శివానుభవగోష్ఠిని ప్రారంభించి నడిపియున్నారు.

1 హైదరాబాదునగర వీరశైవతరుణ సంఘాధ్యక్షులుగను.

3 హై. నగర వీరశైవ సమాజమునకు ఉపాధ్యక్షులుగను.

5 ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాల విద్యార్థిసాహిత్య సమితి, హైద్రాబాద్‌కు అధ్యక్షులుగను.

7 హైదరాబాదు, సికింద్రబాదు ఉపాధ్యాయ పండిత పరిషత్తునకు ప్రధాన కార్యదర్శిగను.

) నగర వీరశైవ సమాజమునకు ప్రధాన కార్యదర్శిగను.

1 జంటనగరముల ఉపాధ్యాయ పండిత పరిషత్తునకు రెండవ సారి "ప్రధాన కార్యదర్శిగను" పిదప "అధ్యక్షులుగను".

3 హైదరాబాదు వీరశైవ సాహిత్య — సాంస్కృతిక సంఘాధ్యక్షులుగను.

3 లో ఆంధ్రప్రదేశ్ వీరమాహేశ్వర (జంగము) మహా సభాధ్యక్షులుగను.

2 వరకు ఉ. పం. పరిషదధ్యక్షులుగా నుండి రజతోత్సవాన్ని అత్యంత వైభవోపేతముగ నెరవేర్చిరి. సంస్థ తరపున డా॥ దివాకర్ల వేంకటావధానిగారిని సన్మానించిరి.

7 అరువది మూడు మంది పురాతనుల పూజలు, ఆం. ప్ర. వీరమాహేశ్వర (జంగమ) మహాసభపక్షాన V. V. హాస్టలు హైద్రాబాద్‌లో జరిపిరి.

స్థల ద్వారా ఎన్నుకొనబడి వీరు తమ యధాశక్తి సేవలొనర్చు

ఇట్లు

ప్రభులింగదేవర, M.A., M.Phil.

0883 - 246 2565
903 246 2565

MOHAN PUBLICATIONS

మోహన్ పబ్లికేషన్స్,

అజంతా హోటల్ ఎదుట, కోటగుమ్మం, రాజమహేంద్రవరం - 533101.

WWW.MOHANPUBLICATIONS.COM

మావద్ద లభించు గ్రంథములు

1. వ్రతకథలు - పూజలు

1.	శ్రీ వినాయక వ్రతం	వెల రూ.10-00
2.	శ్రీ విఘ్నేశ్వరపూజా-పుణ్యాహవాచనం	30-00
3.	శ్రీ విఘ్నేశ్వరపూజ (కాణిపాకక్షేత్రమాహాత్మ్యంతో)	10-00
4.	సంకష్టహరచతుర్థి శ్రీమహాగణపతి వ్రతం	30-00
5.	వరలక్ష్మీ వ్రతం	10-00
6.	కేదారేశ్వర వ్రతం	10-00
7.	త్రినాధ వ్రతం(కలర్)	10-00
8.	త్రినాధవ్రతం(సాదా)	5-00
9.	క్షీరాబ్ధి వ్రతం	12-00
10.	మంగళ గౌరీవ్రతం	10-00
11.	వైభవలక్ష్మీ వ్రతం ఫోటో యంత్రంతో	25-00
12.	శ్రీలక్ష్మీ కుబేర వ్రతం (ఫోటో యంత్రంతో)	25-00
13.	కనకమహాలక్ష్మీ వ్రతం (కామేశ్వరీపాటతో)	25-00
14.	సంతోషీమాతా వ్రతం	25-00
15.	ఏడు శనివారాల వ్రతం	25-00
16.	సత్యనారాయణవ్రతం	25-00
17.	శ్రీ సువర్చలాహనుమద్దీక్ష	30-00
18.	శివదీక్ష	10-00
19.	కాత్యాయనీ వ్రతం	20-00
20.	సౌభాగ్య గౌరీవ్రతం	20-00
21.	తిరుప్పావై (ధనుర్మాసవ్రతం)	36-00
22.	స్త్రీల వ్రతకథలు	36-00
23.	స్త్రీలవ్రతకథలుస్థూలాక్షరి (నేదునూరిగంగాధరరావుగారి)	54-00
24.	పెళ్ళి పాటలు - స్త్రీలపాటలు (కామేశ్వరిపాటతో)	36-00
25.	సర్వదేవతా పూజావిధానం	25-00
26.	ఆరువ్రతాలు	30-00
27.	రాహుకాలంలోదుర్గాదేవీపూజా	10-00

ఈ ధరలు నికరముకాదు, ఎప్పటికప్పుడు మారుచుండవచ్చును.

28.	తులసి నిత్యపూజ, తులసీఉపయోగాలు	10-00
29.	శ్రీ చక్ర రహస్య విజ్ఞానమ్	36-00
30.	శ్రీచక్ర పూజావిధానం(పెద్దది)	36-00
31.	లక్ష్మీ - గౌరీ నిత్యపూజ	10-00
32.	శ్రీ సరస్వతీ నిత్యపూజ	10-00
33.	శ్రీ దుర్గానిత్యపూజ	10-00
34.	కాలభైరవ నిత్యపూజ	10-00
35.	శివపూజ	10-00
36.	వీరభద్ర పూజ	10-00
37.	ఆంజనేయ నిత్యపూజ	10-00
38.	నాగేంద్ర స్వామి పూజ	10-00
39.	సుబ్రహ్మణ్య నిత్యపూజ	10-00
40.	రామదేవుని కథ	10-00
41.	శివదేవుని కథ	10-00
42.	లక్ష్మీనరసింహపూజ	10-00
43.	వేంకటేశ్వరపూజ	10-00
44.	బ్రహ్మంగారి నిత్యపూజ	10-00
45.	సూర్య నిత్యపూజ	10-00
46.	నవగ్రహ నిత్యపూజ	10-00
47.	రుక్మిణీ కల్యాణం	25-00
48.	ఉమామహేశ్వర వ్రతం	36-00
49.	శ్రీ కామేశ్వరీ వ్రతం	36-00
50.	16 సోమవారముల వ్రతము	25-00
51.	పార్వతీకల్యాణం	25-00
52.	సహస్రకమలవర్తి వ్రతము	25-00
53.	పంచముఖ ఆంజనేయ పూజావిధానము	36-00
54.	అష్టనాగపూజ	36-00
55.	పూజలు ఎందుకుచేయాలి ?	36-00
56.	ఏ దేవునికి ఏపుష్పాలతో పూజించాలి?	36-00
57.	ఏ దేవునికి ఏప్రసాదం నైవేద్యం పెట్టాలి?	36-00
58.	ఏదేవునికి ఏవిధముగాదీపారాధనచెయ్యాలి?	36-00
59.	ఏదేవునికి ఎన్ని ప్రదక్షిణలుచేయాలి ?	36-00
60.	హనుమద్ వ్రతం	36-00
61.	పంచాయతన పూజ	63-00
62.	28 వ్రతములు	120-00

63.	కలశపూజలు (9ఒకేసారి)	150-00
64.	కలశపూజలు (విడివిడిగా) (ప్రింటులో)	....
65.	హ్రీంకార మహాయజ్ఞం (ప్రింటులో)	....
66.	గోమాత	40-00

2. స్తోత్రాలు-సుప్రభాతములు సహస్రనామములు

1.	శ్రీ లలితా విష్ణు సహస్రనామస్తోత్రాలు పురాణపండ రాధాకృష్ణమూర్తిగారి సంకలనం	45-00
2.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (హిందీ) ,,	50-00
3.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రములు (ఇంగ్లీషు) ,,	50-00
4.	స్థూలాక్షరిలలితావిష్ణుసహస్రనామస్తోత్రములు(పత్రికసైజ్)	99-00
5.	లలితావిష్ణు (కేస్ బైండ్) 1/8 డెమ్మి	63-00
6.	స్థూలాక్షరీ లలితావిష్ణు (క్రౌన్‌సైజు)కేస్‌బైండ్	108-00
7.	సర్వదేవతా స్తోత్రమంజరి	120-00
8.	సకలదేవతా అష్టోత్తరశతనామావళిః (63)	24-00
9.	విష్ణుసహస్రనామస్తోత్రమ్ (క్రౌన్)	25-00
10.	లలితా సహస్రనామ స్తోత్రమ్ (క్రౌన్)	36-00
11.	లలితా సహస్రనామములు	24-00
12.	లక్ష్మీ సహస్రనామములు	24-00
13.	దుర్గా సహస్రనామములు	24-00
14.	ఆంజనేయ సహస్రనామములు	24-00
15.	శివ సహస్రనామములు	24-00
16.	విష్ణు సహస్రనామములు	24-00
17.	గణపతి సహస్రనామములు	24-00
18.	సుబ్రహ్మణ్య సహస్రనామములు	24-00
19.	గాయత్రి సహస్రనామములు	24-00
20.	లలితావిష్ణు సహస్రనామస్తోత్రాలు	24-00
21.	శ్రీరామా సహస్రనామములు	24-00
22.	సరస్వతి సహస్రనామములు	24-00
23.	సూర్యసహస్రనామములు & ఆదిత్యహృదయం	24-00
24.	శ్రీవేంకటేశ్వరసహస్రనామములు	24-00
25.	మణిద్వీపవర్ణన (పెద్దది)	24-00
26.	సంధ్యావందనం	24-00
27.	మంత్రపుష్పమ్	....
28.	త్రిభాషా హనుమాన్‌చాలీసా	15-00
29.	హనుమాన్ చాలీసా	10-00

30.	మణిద్వీపవర్ణన (పాకెట్)	10-00
31.	ఆరు చాలీసాలు	10-00
32.	శివారాధన (శివస్తోత్రాలు)	10-00
33.	వేంకటేశ్వర సుప్రభాతం (పాకెట్)	10-00
34.	ఆరుదండకాలు	5-00
35.	వేంకటేశ్వర గోవిందనామములు	5-00
36.	అష్టలక్ష్మీ స్తోత్రమ్ కనకధారాస్తోత్రమ్	10-00
37.	దేవీఖడ్గమాలాస్తోత్రమ్ (మహిషాసురమర్దనీస్తోత్రంతో)	10-00
38.	సుందరకాండ (పాకెట్)	10-00
39.	భగవద్గీత మూలం	27-00
40.	రామరక్షాస్తోత్రమ్	15-00
41.	స్తోత్ర రత్నావళి	36-00
42.	పురాణపండ లలితా-విష్ణు సహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
43.	పురాణపండ లలితాసహస్రనామస్తోత్రమ్(మినీ)	10-00
44.	పురాణపండ విష్ణు సహస్రనామస్తోత్రమ్	10-00
45.	పురాణపండ ఆదిత్య హృదయం	10-00
46.	మంత్రపుష్పం (మినీ)	10-00
47.	శివానందలహరి-సౌందర్యలహరి	36-00
48.	కుజదోషం	10-00
49.	కాలసర్ప దోషం	10-00
50.	మీ అప్పులు తీరాలా?	10-00
51.	దృష్టిదోషాలు నివారణ	10-00
52.	పంచసూక్తములు	10-00
53.	సంధ్యావందనం	10-00
54.	రుద్రనమకమ్-చమకమ్	10-00
55.	గాయత్రీమంత్రాలు	10-00
56.	హయగ్రీవ స్తోత్రమాల	10-00
57.	దక్షిణామూర్తి స్తోత్రమాల	10-00
58.	ద్వాదశ జ్యోతిర్లింగాలు - పంచారామాలతో	10-00
59.	శ్రీసూక్తం పురుష సూక్తం	10-00
60.	నవగ్రహస్తోత్రమాల	36-00
61.	మహాన్యాసమ్	36-00
62.	సుందరకాండ గానామృతం	36-00
63.	గోమాతపూజావిధానము	10-00
64.	ఆనందసిద్ధి - 1 శ్రీదేవీ స్తోత్రమాల	108-00

65.	ఆనందసిద్ధి - 2 ఏ సమస్యకు ఏ స్తోత్రమ్ పారాయణచేయాలి	108-00
66.	ఆనందసిద్ధి-3 మానసదేవీ స్తోత్రమాల	108-00
67.	శ్రీ కాలభైరవ రక్షా కవచమ్	63-00
68.	అర్చన	40-00
69.	నిత్యదేవతార్చన	40-00
70.	సర్వదేవతా స్తోత్ర నిధి	99-00
71.	శ్రీచక్ర నవవరణార్చన	63-00
72.	చండీ సప్తశతి పారాయణ క్రమం	99-00
73.	శ్రీదేవి స్తోత్ర రత్నావళి 32 దేవి స్తోత్రాలకు తాత్పర్యంతో	99-00
74.	వనదుర్గా మంత్రానుష్ఠాన క్రమమ్	63-00
75.	శ్రీ కాలభైరవ వ్రతము	63-00

3. శ్రీ సాయి దత్త గ్రంథములు

1.	శ్రీ సాయిబాబా సచ్ఛరిత్ర	120-00
2.	సంపూర్ణ శ్రీ గురు చరిత్ర	120-00
3.	శ్రీ సాయిఆరాధన-షిర్డివైభవం	120-00
4.	శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర (క్రౌన్)	63-00
5.	శ్రీ గురుచరిత్ర (క్రౌన్)	63-00
6.	నవనాథ చరిత్ర	99-00
7.	శ్రీసాయిచరిత్ర (భైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
8.	శ్రీగురుచరిత్ర (భైండు) ప్రయాణపుపారాయణగ్రంథం	63-00
9.	సత్యదత్తవ్రతం దత్తాత్రేయపూజాకల్పం,సహస్రంతో	30-00
10.	అనఘాదేవీ వ్రతం	30-00
11.	భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు	30-00
12.	శ్రీ సాయిపూజాకల్పం (సహస్రంతో)	25-00
13.	శ్రీ సాయిభజనమాల	20-00
14.	శ్రీ సాయి భజన్స్	20-00
15.	శ్రీ సాయిభక్తి గీతాలు	20-00
16.	శిరిడిహారతులు (భావంతో)	20-00
17.	"శ్రీసాయి"కోటి	27-00
18.	"శ్రీసాయిరామ్"కోటి	20-00
19.	శ్రీ సాయినాథ స్తోత్రమంజరి	10-00
20.	శ్రీ సాయివేయినామాలు	8-00
21.	శ్రీ సాయి హారతులు (పాకెట్)	15-00
22.	శ్రీ సాయి స్తవనమంజరి	10-00
23.	హిందీ శ్రీ సాయి హారతులు	15-00

24. శని సింగణాపూర్ క్షేత్రమాహాత్మ్యం	63-00
25. ఇంగ్లీషు శ్రీ సాయిహారతులు	15-00
26. షిరిడి దర్శనం-శ్రీసాయి వైభవం	99-00
27. సాయిసత్యవ్రతం	30-00
28. సాయి అనుగ్రహమ్	120-00
29. నవగురువారాల వ్రతకల్పము	15-00
30. శ్రీదత్తలీలామృతము	99-00
31. హృదయంలో సాయి	15-00
32. శ్రీషిరిడీసాయి లీలామృతం(శ్రీసచ్చరిత్ర)	120-00
33. గజాననమహరాజ్ చరిత్ర	99-00

4. జ్యోతిషాలు

1. 'కాలచక్రం' గంటలపంచాంగం (గార్గేయ)	72-00
2. గ్రహభూమి పంచాంగము (గార్గేయ)	108.00
3. ఆనందసిద్ధి పంచాంగం (వై.వి.శాస్త్రి)	63.00
4. ములుగు వారి రాశిఫలితాలు (12రాశులువారికి)	50.00
5. ములుగు వారి రాశిఫలితాలు విడివిడిగాఒక్కొక్కటి	12.00
6. కాలచక్రంజ్యోతిషక్యాలండర్	25.00
7. గ్రహబలం క్యాలండర్ (శ్రీనివాసగార్గేయ-భక్తిటివి)	25.00
8. శుభమస్తు (పిడపర్తి) క్యాలండర్	25.00
9. సాదా క్యాలండర్	5.00
10. పాకెట్ క్యాలండర్	15.00
11. తాజకనీలకంఠీయమ్	100-00
12. కేరళ జ్యోతిష రహస్యాలు	180-00
13. జ్యోతిష బ్రహ్మ రహస్యాలు	180-00
14. మానసాగరి జాతకపద్ధతి	180-00
15. వరాహమిహిర జాతకపద్ధతి	180-00
16. వధూవర వివాహమైత్రిద్వాదశకూటములు	99-00
17. సింపుల్ రెమిడీస్	180-00
18. శంభు హోరప్రకాశిక	250-00
19. పూర్వ పరాశరి	100-00
20. పరాశర జ్యోతిషవిజ్ఞాన సర్వస్వం	200-00
21. ప్రశ్న సింధు	99-00
22. నక్షత్ర విశేష ఫలితాలు	63-00
23. సూర్యసిద్ధాంతపంచాంగగణితంచేయడంఎలా?	180-00
24. దృక్సిద్ధాంతపంచాంగగణితం చేయడంఎలా?	180-00

25. ఆయుర్దాయ నిర్ణయం	63-00
26. జాతక గణిత ప్రవేశిక	63-00
27. జ్యోతిషమర్మబోధిని	63-00
28. జ్యోతిష ప్రశ్నోత్తరమాల	63-00
29. ముహూర్తం నిర్ణయించడంఎలా?	63-00
30. జాతక మకరందం	63-00
31. జ్యోతిష సరస్వతి	63-00
32. మీజననకాల విశేషాలు	63-00
33. ముహూర్త విజ్ఞాన భాస్కరం	63-00
34. జ్యోతిష స్వయంబోధిని	63-00
35. శుభముహూర్త శిరోమణి	63-00
36. నక్షత్ర ఫలమంజరి	36-00
37. పంచాంగం చూసే విధానం	36-00
38. సర్వార్థ జ్యోతిషం	36-00
39. ప్రాథమిక జ్యోతిషం	36-00
40. నవరత్నములు శుభయోగములు	36-00
41. శుభశకునాలు	30-00
42. హస్తరేఖాఫలితాలు	36-00
43. సంఖ్యల్లో భవిష్యత్	36-00
44. ముహూర్త దీపిక	99-00
45. పుట్టుమచ్చలు ఫలితాలు	30-00
46. కలలు ఫలితాలు	30-00
47. జాతక చక్రం వేయడం ఎలా?	36-00
48. మానసాగరి (ప్రాచీనజ్యోతిషగ్రంథం) -పుచ్చాశ్రీనివాసరావు	250-00
49. జ్యోతిషశాస్త్ర చిట్కాలు	120-00
50. గుప్తా శతాబ్ది పంచాంగం (1940-2050)	999-00
51. ప్రశ్నచండేశ్వరమ్	63-00
52. ద్వాదశభావ ఫలచంద్రిక	250-00
53. జ్యోతిష శతయోగరత్నావళి (నూరుయోగాలఫలితాలు)	120-00
54. అంగసాముద్రికం	36-00
55. హస్త సాముద్రికం	63-00
56. లాల్ కితాబ్	99-00
57. శకునశాస్త్రం	63-00
58. ఆధునికప్రశ్నశాస్త్రం	120-00
59. పరాశరజ్యోతిష ప్రశ్నజ్యోతిషం	180-00

60.	అష్టకవర్గు (కొండపల్లి)	63-00
61.	బృహత్‌జాతకం (ప్రాచీనప్రతికిపునర్ముద్రణ)	250-00
62.	లగ్నరత్నాకరం	63-00
63.	షట్పంచాశిక	120-00
64.	40 రోజుల్లో జ్యోతిషంనేర్చుకొనండి	270-00
65.	40 రోజుల్లో సాముద్రికంనేర్చుకొనండి	180-00
66.	40 రోజుల్లో సంఖ్యాశాస్త్రం	180-00
67.	40 రోజుల్లో నక్షత్ర (నాడీ) ఫలితములు	270-00
68.	40 రోజుల్లో వైద్యజ్యోతిషం నేర్చుకోండి	250-00
69.	మీ పుట్టినతేదీ అద్భుతరహస్యాలు (సాయిగణపతిరెడ్డి)	270-00
70.	కె.పి.జ్యోతిషం (పరిచయం)	63-00
71.	ముహూర్తచింతామణి	99-00
72.	సూర్యచంద్ర గ్రహణములు	63-00
73.	ప్రసిద్ధవ్యక్తుల జాతకాలు (వేరేకొండప్ప)	180-00
74.	అదృష్టరెమెడీస్	144-00
75.	గ్రహసంచార ఫలనిర్ణయదీపిక	63-00
76.	జ్యోతిష రెమిడీస్	300-00
77.	జాతకమార్తాండం పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
78.	జ్యోతిషవిద్యాప్రకాశిక పాతప్రతికి యథాతథం (కొండపల్లి)	250-00
79.	నాడీజ్యోతిషం	63-00
80.	నక్షత్రపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
81.	లగ్నపారిజాతం (గోరసవీరభద్రాచార్య)	63-00
82.	గౌతమసంహిత	63-00
83.	హోరరత్నమాల	63-00
84.	జాతకఫల మణిమంజరి	200-00
85.	పుష్కర పంచాంగం (2013-14నుండి 2024-25)	560-00
86.	దశాభుక్తిఫల నిర్ణయం	250-00
87.	వింత జోష్యములు	63-00
88.	షోడశవర్గులు	200-00
89.	రవిగ్రహ సమస్త ప్రభావములు	99-00
90.	చంద్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00
91.	కుజ గ్రహ సమస్త ప్రభావములు	99-00
92.	బుధ గ్రహ సమస్త ప్రభావములు	99-00
93.	గురు గ్రహ సమస్త ప్రభావములు	99-00
94.	శుక్ర గ్రహ సమస్త ప్రభావములు	99-00

95.	శని గ్రహ సమస్త ప్రభావములు	99-00
96.	రాహు & కేతు గ్రహముల సమస్త ప్రభావములు	99-00
97.	ఆధునిక గ్రహములు-ఉపగ్రహములు సమస్త ప్రభావములు	99-00
98.	ముహూర్తమార్తాండం	63-00
99.	లఘుజాతకం	63-00
100.	జాతకాలంకారము	63-00
101.	మేషలగ్న ఫలితములు	99-00
102.	వృషభ లగ్న ఫలితములు	99-00
103.	మిధున లగ్న ఫలితములు	99-00
104.	కర్కాటక లగ్న ఫలితములు	99-00
105.	సింహలగ్న ఫలితములు	99-00
106.	కన్యలగ్న ఫలితములు	99-00
107.	తుల లగ్న ఫలితములు	99-00
108.	వృశ్చిక లగ్న ఫలితములు	99-00
109.	ధనుస్సు లగ్న ఫలితములు	99-00
110.	మకర లగ్న ఫలితములు	99-00
111.	కుంభ లగ్న ఫలితములు	99-00
112.	మీన లగ్న ఫలితములు	99-00
113.	నారద సంహిత	200-00
114.	పంచాంగపీఠికలేఖికాగణితం	250-00
115.	తారాబలం - చంద్రబలం (వేరే కొండప్ప)	99-00
116.	సులభలగ్న సాధన (చిత్రాలగురుమూర్తిగుప్తా)	200-00
117.	రాహు కేతువుల యోగము	99-00
118.	ఛాయాగ్రహములు	99-00
119.	జ్యోతిషవిజ్ఞాన దీపిక	63-00

బి.వి.రామన్ గారి గ్రంథములు

120.	జ్యోతిష విద్యారంభం	50-00
121	గ్రహభావ బలములు	50-00
122.	కాలచక్రదశ	50-00
123.	అనుభవ ప్రశ్నాజ్యోతిషం	50-00
124.	జ్యోతిషశాస్త్రంలో వాతావరణ భూకంపాలు	50-00
125.	పురోగామి జాతకం	50-00
126.	భావార్ధరత్నాకరం	75-00
127.	భారతీయజ్యోతిష సర్వస్వం	75-00
128.	అష్టకవర్గ పద్ధతిః	75-00

129. జ్యోతిషశాస్త్రంలో సందేహాలు,సమాధానాలు	75-00
130. ప్రశ్నతంత్ర	75-00
131. ముహూర్తం	75-00
132. విశిష్ట జాతకములు	125-00
133. భారతీయఫలితజ్యోతిషం	125-00
134. 300 ముఖ్యమైన యోగములు	125-00
135. జాతకంపరిశీలించడంఎలా ?	300-00

రాష్ట్రపతి అవార్డుగ్రహీత, మహామహోపాధ్యాయ, వాచస్పతి
శ్రీ మధురకృష్ణమూర్తిగారి గ్రంథములు

136. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-1	200-00
137. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-2	200-00
138. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-3	200-00
139. బృహత్‌పరాశరహోరాశాస్త్రము-4	200-00
140. భావార్థరత్నాకరము	100-00
141. ముహూర్త చింతామణి	100-00
142. ముహుర్త చింతామణి-పార్టు2	200-00
143. స్వప్న శాస్త్రము	36-00
144. శతయోగమంజరి	50-00
145. వ్రతనిర్ణయకల్పవల్లి	250-00
146. దైవజ్ఞవల్లభం	75-00
147. వసంతరాజశకునమ్ (బృహత్‌శకునశాస్త్రం)	250-00
148. వాస్తుశాస్త్రవివేకము-1	100-00
149. వాస్తుశాస్త్రవివేకము-2	200-00
150. వాస్తుశాస్త్రవివేకము-3	100-00
151. వాస్తుశాస్త్రవివేకము-4	200-00
152. అనుభవసులభవాస్తు - 1	50-00
153. అనుభవసులభవాస్తు - 2	100-00
154. పంచాంగ వివేకము	99-00
155. వశిష్ఠ సంహిత	360-00
156. పంచపక్షి శాస్త్రం (కేస్‌బైండ్)	200-00

5. వాస్తులు

1. 40 రోజుల్లో "వాస్తువిద్య" నేర్చుకొనండి	180-00
2. వాస్తుశాస్త్ర రహస్యములు	200-00
3. వాస్తునుబట్టి మీ ఇల్లు	63-00
4. మీరూ మీ వాస్తు	63-00

5.	గృహవాస్తు చిట్కాలు	63-00
6.	వాస్తు పూజ	63-00
7.	వాస్తు సూత్రములు	63-00
8.	వాస్తుశాస్త్ర రహస్యాలు	63-00
9.	గృహవాస్తు వర్గులు	99-00
10.	విశ్వకర్మవాస్తు శాస్త్రరీత్యా మీ ఇంటి ప్లానులు	63-00
11.	విశ్వకర్మ వాస్తుశాస్త్రరీత్యా మీఇండ్లఆయములు	99-00
12.	విశ్వకర్మ వాస్తు శాస్త్రం(చిత్రాలగురుమూర్తిగుప్తా)	180-00
13.	ఆధునిక గృహవాస్తు	99-00
14.	శుభవాస్తు	270-00
15.	వాస్తుయంత్ర రత్నావళి	120-00
16.	వాస్తుశాస్త్రం	120-00
17.	హౌస్ ప్లాన్స్	63-00
18.	గృహనిర్మాణ వాస్తు	63-00
19.	వాస్తు రెమెడీస్	63-00
20.	గృహవాస్తు దర్పణం	63-00
21.	జ్యోతిష-గృహవాస్తుచంద్రిక	200-00
22.	వాస్తురత్నాకరం (కొండపల్లి)	63-00
23.	వాస్తుశిరోమణి ,,	120-00
24.	వాస్తుసంగ్రహమ్ ,,	63-00
25.	పంచవాస్తు పారిజాతం ,,	120-00
26.	వాస్తుడిండిమమ్ ,,	63-00
27.	వాస్తుదుందిభి ,,	120-00
28.	విశ్వకర్మవాస్తుప్రకాశిక (కేస్‌బైండ్)	250-00
29.	కృష్ణవాస్తుశాస్త్రము	63-00
30.	జలవాస్తు,శల్యవాస్తు (దంతూరిపండరీనాథ్)	99-00
31.	మయవాస్తు (గోరసవీరభద్రాచార్య)	120-00
32.	వాస్తు జ్యోతి	63-00
33.	మన ఇల్లు-మనవాస్తు	99-00
34.	వాస్తవ వాస్తుపూజావిధానము	108-00
35.	వాస్తు దర్పణం	120-00

6. మంత్రశాస్త్రాలు

1.	మంత్రసాధన	63-00
2.	తంత్రజాలం	63-00
3.	మంత్రశక్తి	63-00

4.	దత్తాత్రేయ తంత్రవిద్య	63-00
5.	దత్తాత్రేయ మూలికాతంత్రమ్	63-00
6.	తాంత్రిక పంచాంగం	63-00
7.	యక్షిణీ తంత్రం	63-00
8.	మంత్రానుష్ఠాన చంద్రిక	63-00
9.	సర్వదేవతా మంత్రకవచములు	63-00
10.	మంత్రాక్షరాలరహస్యం (బీజాక్షరనిఘంటువు)	63-00
11.	సర్వదేవతా మంత్రరత్నావళి	63-00
12.	సదాచార దీపిక	63-00
13.	యోగినీ-వామకేశ్వరతంత్రం	63-00
14.	ప్రపంచసారతంత్రం	63-00
15.	బదనిక తంత్రమ్	63-00
16.	ఉచ్ఛిష్ట గణపతి తంత్రమ్	63-00
17.	గుప్త సాధన తంత్రం	63-00
18.	గంధర్వ తంత్రమ్	63-00
19.	సౌందర్యలహరి (మంత్రయంత్రరత్నావళి)	63-00
20.	యంత్ర మంత్ర తంత్ర	63-00
21.	పాశుపత తంత్రం	99-00
22.	పంచదశ మహాఖడ్గ తంత్రం	99-00
23.	రుద్రాష్టాధ్యాయః	99-00
24.	మంత్రసిద్ధి	120-00
25.	పరశురామతంత్రమ్	108-00
26.	శ్రీలలితావిలోమ పంచదశీ	108-00
27.	శ్రీ గురు తంత్రం	108-00
28.	గాయత్రీ తంత్రమ్	108-00
29.	మహాశక్తి మంత్ర తంత్ర రహస్యాలు	150-00
30.	శ్రీ దుర్గ తంత్రమ్	200-00
31.	మహామృత్యుంజయఅమృతపాశుపతమ్	200-00
32.	సర్ప (నాగ)తంత్రం	250-00
33.	హవన తంత్రం	250-00
34.	షోడశనిత్యతంత్రం	250-00
35.	శాక్తేయతంత్రం	250-00
36.	రుద్రయామళతంత్రం	250-00
37.	లక్ష్మీప్రత్యంగిరా తంత్రమ్	250-00
38.	హిరణ్యశూలినీ తంత్రమ్	250-00

39.	మాయాప్రత్యంగిరా తంత్రమ్	250-00
40.	శ్రీ విశ్వరూప ప్రత్యంగిరా తంత్రమ్	250-00
41.	స్వర్ణాకర్షణభైరవతంత్రం	250-00
42.	కాశీవిశాలాక్షి తంత్రం	250-00
43.	శాంతితంత్రమ్	250-00
44.	యంత్రసిద్ధి	360-00
45.	శ్రీ లక్ష్మీతంత్రమ్	360-00
46.	మంత్రమహోదధి (స్త్రీదేవతాఃకల్పమ్)	360-00
47.	మంత్రమహోదధి (పురుషదేవతాఃకల్పమ్)	360-00
48.	మంత్రశాస్త్రం (గ్రంథము)	360-00
49.	ప్రత్యంగిరాకృత్యాతంత్రం	360-00
50.	కామధేనువు తంత్రం	360-00
51.	శూలినీదుర్గాతంత్రం	360-00
52.	శ్రీవిద్య రహస్యం	290-00
53.	కులార్ణవ తంత్రమ్	150-00
54.	ఆచార్య సిద్ధ నాగార్జునతంత్రం (ఒరిజనల్)	390-00
55.	సిద్ధమూలిక రహస్యం (మంత్ర,యంత్రసహితం)	63-00

7. గ్రంథాలు - ఆరాధనలు

1.	భగవద్గీత శ్లోక తాత్పర్య సహితం	54-00
2.	భగవద్గీత (వచనం)	99-00
3.	భగవద్గీత శ్లోకతాత్పర్యం-కేసుబైండింగ్	72-00
2.	గణేశ ఆరాధన 1	99-00
3.	గణేశోపాసన 2	99-00
4.	నవగ్రహవైభవం	99-00
5.	నవగ్రహ రెమెడీస్	99-00
6.	నవగ్రహ వేదం	99-00
7.	శనిగ్రహారాధన	99-00
8.	ఆదిత్యారాధన	99-00
9.	సుబ్రహ్మణ్యారాధన	99-00
10.	శ్రీ శివ ఆరాధన	99-00
11.	లక్ష్మీ ఆరాధన	99-00
12.	హనుమదారాధన	99-00
13.	లలితారాధన	99-00
14.	శ్రీ చక్రారాధన	99-00
15.	గాయత్రీ ఆరాధన	99-00

16.	వీరభద్రారాధన	99-00
17.	కుజగ్రహారాధన	99-00
18.	భైరవారాధన	99-00
19.	దైవారాధన	99-00
20.	గీతారాధన (భగవద్గీత శ్లోకతాత్పర్యసహిత)	99-00
21.	శ్రీవేంకటేశ్వరాధన	99-00
22.	హయగ్రీవారాధన	99-00
23.	లక్ష్మీనరసింహారాధన	99-00
24.	శ్రీ బాలాత్రిపురసుందరీ స్తోత్ర కదంబం	99-00
25.	దేవీ లీలామృతం	99-00
26.	పురాణపండ సుందరకాండ వచనం	99-00
27.	పురాణపండ రామాయణం	99-00
28.	పురాణపండ భారతం	99-00
29.	పురాణపండ భాగవతం	99-00
30.	(సూరి) వాల్మీకి రామాయణం	99-00
31.	కాలసర్ప యోగం	99-00
32.	నిత్య జీవితములో రుద్రాక్షలు	99-00
33.	నిత్య జీవితములో నవరత్నాలు	99-00
34.	వేదసూక్తములు	99-00
35.	వేమన పద్యసారామృతం	99-00
36.	పండగలు పర్వదినాలు	99-00
37.	సూక్తిరత్నాలు	99-00
38.	హనుమచ్చరిత్ర	99-00
39.	నవగ్రహ దర్శనమ్	99-00
40.	నిత్యజీవితంలో నవగ్రహాలు	99-00
41.	సాలగ్రామములు	99-00
42.	గురుశుక్ర ప్రభావము చంద్రకళానాడీ	99-00
43.	శనిగ్రహరెమిడీస్	99-00
44.	జాతకసుధాసారము-జాతకమోక్షప్రదాయిని	99-00
45.	వివాహజ్యోతిషమంజరి-మ్యారేజ్‌మ్యాచింగ్‌గైడ్ (సాయిగణపతిరెడ్డి)	99-00
46.	మీపుట్టినతేదీనిబట్టి మీజీవితరహస్యాలు (న్యూమరాలజీ లైఫ్‌గైడ్) ,,	99-00
47.	మీఅదృష్టానికి (పేరు) నేమ్‌కరక్షన్ ,,	99-00
48.	న్యూమరాలజీ రెమిడీస్	99-00
49.	మూకపంచశతీ	99-00
50.	శ్రీరామకర్ణామృతం	99-00

51.	రహస్యకుక్కుటశాస్త్రం	300-00
52.	ఉపాసన విధానం	99-00
53.	పంచమవేదం మహాభారతం	99-00
54.	దేవుళ్ళు డాట్ కామ్	99-00
55.	గణపతిభాష్యం	99-00
56.	యజుర్వేద ఉపనయనవివాహప్రయోగమంజరి	99-00
57.	నవయోగులు	99-00
58.	ఆంధ్రప్రదేశ్‌లోనిదర్శించవలసిన ప్రముఖదర్గాలు	99-00
59.	సకలదేవతాఅష్టోత్తరాలు(పెద్దది)-(180అష్టోత్తరశతనామావళులతో)	99-00
60.	సకలదేవతా అష్టోత్తరశతనామావళులు (కేస్‌బైండింగ్)	216-00
61.	సకలదేవతా సహస్రనామములు	99-00
62.	ఆధ్యాత్మిక సూక్తి నిధి	99-00
63.	బ్రాహ్మణులు గోత్రాలు,ప్రవరలు	99-00
64.	సర్వదేవతాస్వరూపుడు శ్రీ వేంకటేశ్వరుడు	99-00
65.	శ్రీ లక్ష్మీసన్నిధి	99-00
66.	శ్రీలక్ష్మీగణపతి హోమకల్పం	99-00
67.	మార్షల్‌ఆర్ట్స్ (కరాటే,కుంగ్‌ఫూనేర్చుకోండి)	99-00
68.	మ్యాజిక్‌గైడ్	99-00
69.	చదరంగం	99-00
70.	పంచముఖ హనుమత్ వైభవం	63-00
71.	గరుడపురాణం	40-00
72.	మాఘపురాణం	36-00
73.	శివపురాణం	36-00
74.	వైశాఖపురాణం	36-00
75.	కార్తీక పురాణం	36-00
76.	కార్తీక పురాణం (చిన్నది)	25-00
77.	సర్వకార్యసిద్ధికి రామాయణపారాయణ	63-00
78.	పెద్దబాలశిక్ష	50-00
79.	గాయత్రీ మహిమ	36-00
80.	వృక్షదేవతలు	63-00
81.	యాజుష స్మార్త సంస్కార చంద్రిక	200-00
82.	సనాతనవైదిక బ్రాహ్మణస్మార్తాగమకల్పమ్	150-00
83.	చతుర్వేదములు	120-00
84.	నవగ్రహారాధన	120-00
85.	తాళపత్ర సమాహార గోపురం	120-00
86.	మనుధర్మ శాస్త్రం (వచనంలో...) (కేస్‌బైండు)	250-00

87. మానవధర్మములు		120-00
88. వేదమంత్ర సంహిత		120-00
89. సహస్రలింగార్చన		120-00
90. శ్రీ శివగీత		120-00
91. ద్వాదశఉపనిషత్తులు		120-00
92. పురాణపండవారి సౌందర్యలహరి	(కేస్‌బైండ్)	250-00
(శ్లోకతాత్పర్యసహిత విపులవ్యాఖ్యతో)	సాదా	120-00
93. బృహత్ శివ స్తోత్ర రత్నాకరము		200-00
94. బృహత్ దేవీ స్తోత్రరత్నాకరము		200-00
95. బృహత్ విష్ణు స్తోత్రరత్నాకరము		200-00
96. కేదారనాథ్ బదరీనాథ్ యాత్రాగైడు		63-00
97. దక్షిణావృత శంఖములు		63-00
98. 108 దివ్యదేశాల విష్ణుక్షేత్రదర్శని		36-00
99. ధర్మసింధువు(కేస్‌బైండింగ్)		270-00
100. భారతీయ శైవక్షేత్రయాత్రాదర్శిని		99-00
101. చిలుకూరి బాలాజీచరిత్ర		36-00
102. భగవత్‌స్తుతి		63-00
103. సూర్యోపాసన		36-00
104. కాశీఖండం		250-00
105. దేవీభాగవతం		360-00
106. శ్రీ ఆంజనేయం		216-00
107. ధర్మసందేహాలు		216-00
108. ఆధ్యాత్మిక దైవిక వస్తువులు		250-00
109. రామాయణం		600-00
110. పోతన భాగవతం		900-00
111. శివమంత్రములు		63-00

8. వైద్య గ్రంథాలు

1. ఆహారం ఆరోగ్యం	36-00
2. మూలికావైద్య చిట్కాలు	36-00
3. ఆయుర్వేద వైద్య చిట్కాలు	30-00
4. గృహవైద్య రహస్యాలు	36-00
5. గృహవైద్యసారం	36-00
6. హోమియోవైద్యం (ద్వాదశలవణచికిత్స)	63-00
7. ప్రకృతివైద్యం	36-00
8. ఆహారం-వైద్యం	99-00

9.	సంపూర్ణ ఆయుర్వేద-చిట్కా వైద్యం	99-00
10.	ఆయుర్వేదమ్	36-00
11.	ఆయుర్వేద మూలికావైద్యదీపిక	99-00
12.	దుంపకూరలు, ఆకుకూరలు, కాయగూరలు (వాడకం - ఉపయోగాలు)	99-00
13.	ఏకమూలికావైద్యం	99-00
14.	అష్టాంగ హృదయం (4భాగాలు)	1200-00
15.	రహస్యసిద్ధయోగవైద్యసారమ్	99-00
16.	ప్రాథమిక హోమియోవైద్యం	99-00
17.	ఒబెసిటి	99-00
18.	హెల్త్‌గైడ్	99-00
19.	ఆయుర్వేదం-జీవనవేదం	99-00
20.	ఫుడ్‌థెరపి	63-00
21.	న్యాచురల్‌థెరపి	99-00
22.	సంపూర్ణఆరోగ్యానికి 20ని॥	63-00
23.	కీళ్ళనొప్పులు మీ సమస్యలైతే...	99-00
24.	యోగామంత్ర	63-00
25.	యోగా మండే టు సండే	63-00
26.	హెర్బల్ మెడిసిన్-హెల్త్‌టుడే	99-00
27.	హెల్త్‌ఫైల్	108-00
28.	వస్తుగుణపాఠం	250-00
29.	రసాయన వాజీకరణ తంత్రం	150-00
30.	వస్తుగుణ మకరందం	400-00
31.	నాటువైద్యం -(కేస్‌బైండ్)	360-00
32.	నాటువైద్యం (చిన్నది)	99-00
33.	ప్రాణాయామము-యోగ	63-00

9. అయ్యప్ప - భవానీ రకాలు

1.	శ్రీ అయ్యప్ప లీలామృతం	30-00
2.	శ్రీ అయ్యప్ప భజనపాటలు	63-00
3.	శ్రీ అయ్యప్ప పూజాకల్పం	20-00
4.	శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు	20-00
5.	హారతిగైకొనుమా	40-00
6.	శ్రీ అయ్యప్ప దీక్ష F	10-00
7.	శ్రీ అయ్యప్ప భజనమాల F	10-00
8.	శ్రీ అయ్యప్ప నిత్యపూజ P	10-00

9.	శ్రీ అయ్యప్ప నిత్యనియమావళి P	10-00
10.	భవానీదీక్ష (శ్రీ భవానీ లీలామృతం)	36-00
11.	దేవీలీలామృతం	99-00
12.	శ్రీ దేవీ పూజాకల్పం	20-00
13.	దేవీ భక్తిగీతాలు	20-00
14.	భవానీదీక్ష P	10-00
15.	దేవీ భక్తిమాల F	10-00
16.	శ్రీ అయ్యప్ప భజనావళి	120-00
17.	అయ్యప్పపూజావిధి (జేసుదాసుసాంగ్స్‌తో)	24-00

10. భజనలు - కీర్తనలు

1.	అన్నమయ్య కీర్తనలు	20-00
2.	శ్రీరామదాసు కీర్తనలు	20-00
3.	సర్వదేవతా మంగళహారతులు	20-00
4.	వసుంధర మంగళ హారతులు	25-00
5.	సౌభాగ్య దేవతా మంగళహారతులు	36-00
6.	సర్వదేవతా భజనలు	36-00
7.	చిట్టి పొట్టి పాటలు	10-00
8.	జాతీయ గీతాలు	10-00
9.	దేశభక్తి గీతాలు	36-00
10.	పండుగలు-పుణ్యక్షేత్రాలు భక్తిగీతాలు	36-00
11.	గొబ్బిళ్ళపాటలు,లాలిపాటలు,కోలాటపాటలు	36-00
12.	అన్నమయ్య సంకీర్తనలు	99-00
13.	పెళ్ళిపాటలు-స్త్రీలపాటలు	36-00
14.	భక్తానంద భజనకీర్తనలు(ఓల్డ్‌సినీస్టైల్)	36-00
15.	సర్వదేవతాభక్తిమణిమాల	36-00
16.	బతుకమ్మ ఉయ్యాల పాటలు	36-00
17.	అన్నమయ్య సంకీర్తనానిధి(1000కీర్తనలు)	270-00

11. హిట్స్ సాంగ్స్

1.	ఘంటసాల భక్తిగీతాలు-భగవద్గీత	36-00
2.	ఎస్.పి.బాలు భక్తిగీతాలు	36-00
3.	ఘంటసాల సుమధురగీతాలు	99-00
4.	పి. సుశీల సుమధురగీతాలు	99-00

5.	ఎస్.పి. బాలు సుమధురగీతాలు	99-00
6.	ఎస్.జానకి సుమధురగీతాలు	99-00
7.	వేటూరి సుందరరామమూర్తిహిట్స్	99-00
8.	సర్వదేవతా సినీభక్తిగీతాలు	99-00

12. స్త్రీలకు ఉపయుక్త పుస్తకములు

1.	శ్రీకాంతామణి వంటలు (వెజ్)	63-00
2.	శ్రీకాంతామణి వంటలు (నాన్‌వెజ్)	63-00
3.	శాకాహార వంటలు	30-00
4.	మాంసాహారవంటలు	30-00
5.	చిట్టిచిట్కాలు	30-00
6.	అందానికి చిట్కాలు	30-00
7.	పిల్లల పేర్లు (పెద్దది)	30-00
8.	పిల్లల పేర్లు (చిన్నది)	10-00
9.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ శాలీబోర్డర్స్	36-00
10.	లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్స్	36-00
11.	చిన్నారులకు చిరుతిళ్ళు	30-00
12.	పసందైన ఫాస్ట్‌ఫుడ్ వంటలు	30-00
13.	పలావ్‌లు, ఫ్రైడ్ రైస్‌లు, వెరైటీరైస్‌లు	30-00
14.	వేపుళ్ళు-ఇగుర్లు	30-00
15.	బ్రేక్‌ఫాస్ట్ వంటలు	30-00
16.	పండుగలలో చేసుకొనే పిండివంటలు	30-00
17.	మైక్రోవోవెన్ వంటలు	99-00
18.	సర్వదేవతాభక్తిమాల	36-00
19.	పిల్లలపేర్లు (బాబు)	36-00
20.	పిల్లలపేర్లు (పాప)	36-00
21.	మోడ్రన్ మెహంది (గోరింటాకు డిజైన్స్)	36-00
22.	మోడ్రన్ పిల్లలపేర్లు	99-00
23.	నోరూరించే నాన్‌వెజ్‌వంటలు	99-00
24.	మోడ్రన్ టైలరింగ్ (లేడీస్ & జంట్స్)	99-00

వివిధ రకాలు

ఎందరోమహానుభావులు	270-00
యోగాసనాలు	36-00
సూర్యనమస్కారములు	36-00
పొడుపు కథలు (చిన్నవి)	10-00

హిందీ-తెలుగు-స్వబోధిని	20-00
ఇంగ్లీషు-తెలుగు-స్వబోధిని	20-00
జనరల్ నాలెడ్జ్	20-00
నూరు ఎక్కాలు	10-00
1-100 టేబుల్ బుక్	10-00
1-100 టేబుల్‌బుక్ (క్రౌన్‌సైజు)	4-50
శ్రీరామకోటి	27-00
శ్రీశివకోటి	27-00
మేజిక్	30-00
అంకెలతో గారడీ	30-00
హృదయస్పందన (కవితలు)	30-00
వాత్స్యయన కామసూత్రాలు	36-00
ఎ.పి.టూరిస్ట్ గైడు	36-00
ఇంద్రజాల రహస్యాలు	30-00
మహేంద్రజాల రహస్యాలు	30-00
శరీరభాష (బాడీ లాంగ్వేజ్)	99-00
క్రియాయోగం	36-00
ఆనందంగా జీవిద్దాం	99-00
హరిశ్చంద్ర నాటకం	50-00
వాత్సాయనకామసూత్రాలు	99-00
పంచసాయకం	99-00
రతిరహస్యాలు	99-00
అనంగరంగం (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
శృంగారకేళి (కంభంపాటి స్వయంప్రకాష్)	99-00
గాయత్రీవిజ్ఞాన్	99-00
చింతామణి (నాటకం)	50-00
బాలనాగమ్మ	50-00
కాళహస్తి స్త్రీల వ్రతకథలు	36-00
కాళహస్తి రామాంజనేయ యుద్ధం(బదిరెడ్డి)	50-00
కాళహస్తి గోవింద నామాల భగవద్గీత	36-00
కాళహస్తి గృహవాస్తు చింతామణి	99-00
కాళహస్తి గృహవాస్తు మర్మాలు (బైండు)	63-00
రామరాయవాస్తుశాస్త్రం(ముద్రగడరామారావు)	90-00
ఎం.ఎస్.ఆర్.హనుమాన్‌చాలీసా	10-00
ఎం.ఎస్.ఆర్.సుందరకాండ	80-00
బ్రహ్మంగారిజీవితచరిత్ర (జవంగుల)	125-00
శ్రీ ఆదిశంకరాచార్య దివ్యచరితామృతం	40-00

కాశీరామేశ్వర మజిలీ కథలు		63-00
శ్రీలలితాసహస్రనామము(భాస్కరభాష్యం)		600-00
ప్రకృతిసిద్ధాంతములు-వేదవిజ్ఞానము-ఫలితజాతక సూత్రములు		595-00
ముదుండి విశ్వనాథరాజుగారి గ్రంథములు		
విశ్వకర్మ ప్రకాశము		80-00
ప్రాచీనవాస్తుశాస్త్రాలు-ఆధునికవాస్తుపరిశీలన	,,	250-00
నారద సంహిత	,,	150-00
వాస్తురాజవల్లభము-మూలానువాదము	,,	60-00
మయమతము - వచనము	,,	80-00
బృహత్సంహిత - వచనము	,,	160-00
వాస్తువిజ్ఞానజ్యోతి		......
పురోహిత దర్శని (గోరసవీరభద్రాచార్య)		....
విశ్వకర్మవాస్తువిద్యారహస్యములు	,,	....
వాస్తు విజ్ఞాన చంద్రిక	,,	....
మహాదశా పారిజాతం	,,	....
వాస్తు నారాయణీయం	,,	120-00
యోగావళీఖండం	,,	120-00
ముహూర్తసింధువు		150-00
సర్వార్థచంద్రిక (4భాగాలు)		1208-00
మీరే న్యూమరాలజిస్ట్ (దావూద్)		370-00
నిర్ణయసింధు (2భాగాలు)		590-00
సాయి...	,,	45-00
శ్రీ దుర్గానందలహరి	,,	200-00
ఆరతిసాయిబాబా	,,	11-00
ప్రతిష్ఠకల్పః(సాగి నరసింహమూర్తి)		500-00
తాజుద్దీన్‌బాబా సచ్ఛరిత్ర		100-00

సుమారు 100 సం॥రాలునాటి ప్రాచీన ప్రతులు తిరిగి
ఈ క్రింది గ్రంథములు ప్రచురించబడినవి.

శ్రీరామ మంత్రానుష్ఠానము	300-00
శ్రీరామనవరాత్రోత్సవకల్పః	300-00
సీతారామ కథా సుధ అయోధ్యకాండ	200-00
సీతారామ కథా సుధ బాలకాండ	150-00
అరణ్యకాండ	100-00
శ్రాద్ధము ఎందుకు పెట్టాలి ? షోడశ సంస్కారములు	200-00
స్మార్త కాపర్ది కారికలు	200-00
నపుంసక సంజీవనము, వైద్య శిరోమణి	200-00
విషవైద్య చింతామణి	200-00

హేమాద్రి సూరిణా ప్రాయశ్చిత్తాధ్యాయః	300-00
సర్వమూలికా గుణరత్నాకరం	300-00
ఆపస్థంబీయ ధర్మసూత్రాలు	300-00
సర్వశాంతి దర్పణం - అపర ప్రయోగ దర్పణం	200-00
గణకరంజని	200-00
సంతాన దీపిక	200-00
తిథినిర్ణయ కాణ్డః	250-00
ముహూర్త దర్పణం	200-00
జ్యోతిష శాస్త్ర రత్నము (శ్రీపతిజాతక పద్ధతి)	250-00
లఘుతాచకము	200-00
శ్రీ వైఖనస పైతృమేదిక ప్రయోగః	300-00
స్మృతి రత్నాకరము (ధర్మశాస్త్రం)	400-00
జాతకామృతతసారం	300-00
జాతక బోధిని	300-00
సంగీత విద్యాదర్పణం	300-00
సంగీత సర్వార్థసారసంగ్రహం	300-00
ముహూర్త మార్తాండం(టీకతాత్పర్యం)	450-00
జాతకరహస్యం	200-00
రాజమార్తాండం	200-00
ఆయుర్దాయదీపిక	200-00
వైద్యామృతం	200-00
అనుపానమంజరీ	200-00
నవగ్రహశాంతి విధానం-ఉదకశాంతి విధిః	200-00
చికిత్సరత్నము	200-00
స్వరచింతామణి	200-00
ద్వాదశలోహ భస్మవిధానం	200-00
దైవజ్ఞయశో విభూషణం	200-00
అనుపాన రత్నకరము	200-00
కాలామృతము	250-00
దైవజ్ఞకర్ణామృతము	300-00
రసేంద్ర చింతామణి	300-00
రసరత్న సముచ్చయం	300-00
వస్తుగుణరత్నాకరము	300-00
హోరానుభవదర్పణము	360-00
విశ్వకర్మ ప్రకాశిక వాస్తుశాస్త్రము	250-00
స్త్రీజన కల్పవల్లి	450-00
సంగీత సర్వార్థ సంగ్రహం	300-00
సంగీత సుధాసంగ్రహము	250-00
అర్క ప్రకాశము	200-00
సంగీత మార్తాండము	200-00
సంగీత ప్రథమబోధిని	200-00

వైద్యకల్పతరువు	200-00
రసప్రదీపిక	250-00
గణకానందము	250-00
శ్రీ లలితాసహస్రనామావళిః-వివరణాత్మక భావంతో	200-00
నవచండీ వేదోక్త శ్రీ దేవీ పూజాకల్పం	200-00
శ్రీ గాయత్రీ అనుష్ఠాన తత్త్వప్రకాశిక	360-00
సంగీతమార్తాండము	250-00
సారావళి	360-00
భేషజకల్పము	200-00
గురుశిష్య ఆయుర్వేద వైద్యచింతామణి	360-00
జాతకమణి	200-00
సర్వశకున ప్రకాశిక	200-00
యాజుష ప్రయోగ చంద్రిక	250-00
శిక్షావల్లీ-ఆనందవల్లీ-భృగువల్లీ	300-00
వసంతరాజ శకునము	250-00
తొట్టి వైద్యం	450-00
జ్యోతిష సిద్ధాంత సంగ్రహము (పంచాంగ గణితం)	300-00
సహస్ర యోగప్రకాశిక	300-00
శ్రీవిద్యారహస్యం	290-00
మహర్షుల చరిత్ర 1,3 300+300	
వేంకట సోమయాజీయం అను ధర్మశాస్త్రకాండము	250-00
శ్రీఆంజనేయం	216-00
రాశితుల్యవత్సర ఫలితం	200-00
నాడి జ్యోతిష విశ్లేషణ	400-00
రహస్యకుక్కుటశస్త్రం	300-00
స్త్రీ ధర్మరత్న బాండాగారము	200-00
శైవోత్సవరత్నాకరం	300-00
యాజుషప్రయోగ చిన్తామణి	300-00
సుస్వర ఋగ్వేద ప్రయోగదర్శిని	300-00
ఆయుర్వేద వైద్య సంగ్రహం	300-00
వశిష్ఠ సంహిత	360-00
హోమియోపతి గృహవైద్యం	200-00
వ్రతచూడామణి	300-00
వైశ్యధర్మప్రకాశిక	300-00
ఆలయ నిత్యార్చన పద్ధతి	200-00
స్మృతిముక్తాఫలం	300-00
ఆపస్థంబయల్లాజీయమ్	300-00
జ్యోతిషశాస్త్రసంగ్రహము	200-00
కర్మవిపాకాఖ్యయం	360-00
ముహూర్త రత్నావళి	250-00
సుదివిలోచనం	300-00
ఉత్తర కాలామృతం	200-00
సర్వవిషయ సర్వస్వసంగ్రహం	200-00